సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM



'మహిళల ముఖాలు కళకళలాడుతూ ఉంటేనే కుటుంబమూ, సమాజమూ బాగుంటాయి'

పేజీలు: 16+16+40 పేజీల ఆదివారం అనుబంధం   వెల: ₹ 6.00   సంపుటి: 10 సంచిక: 335

SIMULTANEOUSLY PRINTED AT NALGONDA | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAHMUNDRY | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL

SUNDAY Special   ఆదివారం 25-2-2018

దక్షిణాఫ్రికాను దంచేశాం..



టెస్టు సిరీస్ కోల్పోయినప్పటికీ... వన్డే, టి20 సిరీస్‌లను తొలిసారి సొంతం చేసుకొని దక్షిణాఫ్రికా పర్యటనను భారత జట్టు ఘనంగా ముగించింది. కేప్‌టౌన్‌లో శనివారం జరిగిన మూడో టి20లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. - స్పోర్ట్స్‌లో



ఓ ఆశ్చర్యానికి..
ఓ అద్భుతానికి ప్రతిరూపం.. అ!

ఈ రోజు అచ్చంగా మన అమ్మాయిలు అదే పని చేసి చూపించారు. ముందుగా తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ కప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించి.. ఈ కప్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా చరిత్ర లిఖిస్తే.. అటు దక్షిణాఫ్రికాలో భారత అమ్మాయిల క్రికెట్ జట్టు టి20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాలో ఒకేసారి వన్డే, టి20 సిరీస్‌ను నెగ్గిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది.

- స్పోర్ట్స్‌లో

బ్యాంకులు హ్యాండ్సప్

తెలుగు రాష్ట్రాల్లోని 60 శాతం బ్యాంకుల్లో నో క్యాష్.. మళ్లీ చుట్టుముట్టిన కరెన్సీ కష్టాలు

- ఎఫ్ఆర్‌డీఐ బిల్లు భయంతో పెరిగిన విత్‌డ్రాలు
- ఐటీ నోటీసుల ఆందోళనతో తగ్గిన డిపాజిట్లు
- పెరుగుతున్న డిఫాల్టర్లతో ఖాతాదారులు దూరం
- విత్‌డ్రా చేసుకునేవారికి నగదు సర్దలేక బ్యాంకులు సతమతం
- ఏటీఎంల పరిస్థితి మరీ ఘోరం.. పనిచేస్తున్నవి 20 శాతమే





కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు.. ఇటీవల ఆర్‌బీఐని నగదు కావాలని అభ్యర్థించింది. అంతే.. మూడు లారీల్లో రూ.2 కోట్లను పంపారు! అదేంటి లారీల్లో ఎందుకు పంపారంటారా? పంపినవన్నీ రూ.10 నాణేలు మరి! కూలీలను పెట్టి మరీ ఆ బస్తాలను దించుకుంది బ్యాంకు యాజమాన్యం. ఆర్‌బీఐ వద్ద తగినన్ని నోట్లు లేకపోవడంతో ఇలా నాణేల్ని పంపాల్సి వచ్చింది!

- నోట్ల కష్టాలకు ఇదో ఉదాహరణ

సాక్షి, బిజినెస్ విభాగం

పెద్ద నోట్ల రద్దు.. జనం నెత్తిన ఓ పిడుగు! దాచుకున్న డబ్బులు చేతికివ్వలేని బ్యాంకులపై జనం విశ్వాసం తగ్గటాని కదే నాంది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎగవేతదారులు బయట పడటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇంతలో.. ఎఫ్ఆర్‌డీఐ బిల్లు వస్తోందంటూ కథనాలు ఖాతాదారుల్ని కంగారెత్తించాయి. రెండు లక్షలకన్నా ఎక్కువ డిపాజిట్ చేసినవారికి వచ్చిన ఐటీ నోటీసులు.. ఆ కంగారును మరింత పెంచాయి. ఇక వీటన్నిటినీ మరిచిపోయే దెబ్బకొట్టాడు నీరవ్ మోదీ. రూపాయి హామీ లేకుండా ఏకంగా 11,400 కోట్లను దేశం దాటించేసి తానూ పరారైన నీరవ్.. భారతీయ బ్యాంకుల ఆయువుపట్టుపై కొట్టాడు. ఆ దెబ్బ జనం విశ్వాసానికి రాసిన మరణ శాసనమే! నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. వీటి నుంచి మన బ్యాంకులు తేరుకోవటం అంత తేలికేంకాదు!!

నిపుణుల హెచ్చరికలు పక్కనపెడదాం! మనకు తక్షణం ఎదురవుతున్న ప్రమాదమేంటి? ఇంకేముంది. మళ్లీ పెద్ద నోట్ల రద్దునాటి పరిస్థితే. అప్పట్లోనైతే కొత్త నోట్లు లేవు. కాబట్టి ఏటీఎంల్లో, బ్యాంకుల్లో కటకట. మరి 15 నెలల తర్వాత.. అదికూడా వేల కోట్ల నగదును ముద్రించి పంపించాక కూడా ఎందుకిలా? ఎందుకంటే వరస పరిణామాలతో బెంబేలెత్తుతున్న జనం.. బ్యాంకుల్లో డిపాజిట్లను తగ్గించేశారు. కొందరు మానేశారు. వేతన జీవులు జీతం పడితే

మిగతా 2వ పేజీలో ▶

6వ పేజీలో...

'ఫార్మా' వృద్ధికి ఊతమిస్తాం..

■ ఫార్మా రంగంలో పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే సామాన్యుడి వైద్య ఖర్చులు పెరగకుండా చూడాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. బయో ఆసియా సదస్సు ముగింపు రోజు శనివారం ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆయుఃప్రమాణాలు పెరుగుతున్న తీరు ఫార్మా రంగానికి డిమాండ్ కల్పిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరోగ్య పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు లక్ష వెల్‌నెస్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఫ్యామిలీలో

టూ స్టోరీస్

ఆకాశం కథొకటి. భూమి కథొకటి. అంటే.. ఒకరి కథలో ఆకాశం.. ఇంకొకరి కథలో భూమీ.. ఉన్నాయని కాదు. అలాగని లేవనీ కాదు! ఆకాశమూ భూమీ పుట్టినప్పటి నుండి ఉన్న కథలని. అన్ని కథలని! లైంగిక వేధింపులతో మన అమ్మాయిలకు... అన్ని వేధింపులని!!



రెవెన్యూ ఉద్యోగులకు 'బోనస్'

ఒక నెల మూలవేతనం ప్రోత్సాహకంగా ఇవ్వాలని సీఎం ఆదేశాలు

- భూ రికార్డుల ప్రక్షాళనను సక్సెస్ చేసినందుకే..
- రాష్ట్రవ్యాప్తంగా 35,749 మంది ఉద్యోగులకు లబ్ధి
- అధికారులతో సీఎం సమీక్ష.. కలెక్టర్లకూ అభినందన
- అన్ని శాఖల ఉద్యోగులకు మంచి జీతాలిస్తాం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ బహుమతి ప్రకటించారు. వారికి ఒక నెల మూల వేతనాన్ని ప్రోత్సాహకంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 'ప్రక్షాళన'లో ప్రత్యక్షంగా పాల్గొన్న 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది వీఏవోలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు కలిపి మొత్తంగా 35,749 మందికి ఒక నెల మూల వేతనం బోనస్‌గా అందనుంది. ముఖ్యమంత్రి శనివారం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ప్రశంసించారు. ''రెవెన్యూ ఉద్యోగులు దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం వంద రోజుల వ్యవధిలోనే రేయింబవళ్లు పనిచేసి భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..''అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల పక్షాన రెవెన్యూ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

గందరగోళాన్ని సరిచేశాం..

దాదాపు 80 ఏళ్లుగా భూరికార్డుల నిర్వహణ సరిగా లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. క్రయవిక్రయాలు, యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేశారు. భూరికార్డులు గందరగోళంగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం పథకం అమలుకు ఏ భూమికి ఎవరు యజమానో కచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూరికార్డులను సరిచేయాలని సంకల్పించాం. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి, రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారు. సొంత భూములున్నవారు, అసైన్డ్‌దారుల వివరాలను కూడా కొలిక్కి తెచ్చారు. రాష్ట్రంలో పంచిపెట్టిన 22.5 లక్షల ఎకరాల భూమికి గాను 20 లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చింది. రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహా మిగతా భూములన్నీ క్లియర్ అయ్యాయి. దేశంలో ఎవరూ సాధించని ఘనత మన రెవెన్యూ ఉద్యోగులు సాధించారు. వారికి ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని బోనస్‌గా అందిస్తున్నాం..''అని చెప్పారు.

కలెక్టర్లకూ అభినందన

కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల

మిగతా 2వ పేజీలో ▶

సాక్షి రౌండప్

నల్లగొండ

ఆదివారం । ఫిబ్రవరి । 25 । 2018

2

భారత మహిళల జట్టు తొలిసారి 1976లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. తొలిసారి వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్ ఆడింది.







ఇటీవల హైపర్‌లూప్ అనే పదం తరచుగా వినిపిస్తోంది కదూ.. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు.. గమ్యస్థానానికి అతి తక్కువ సమయంలో చేరుకునేందుకు సరికొత్త వాహనమే ఈ హైపర్‌లూప్. ఇటీవల వర్జిన్ కంపెనీతో మహారాష్ట్రలోని పుణే నుంచి ముంబై మధ్య హైపర్‌లూప్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఈ రెండింటి మధ్య ప్రయాణానికి పట్టే రెండున్నర గంటల సమయాన్ని 25 నిమిషాలకు ఈ హైపర్‌లూప్ తగ్గించనుంది. ఇదే తరహాలో యూఏఈలోని అబుదాబీ నుంచి దుబాయ్‌కి వెళ్లేందుకు కూడా ఇదే వర్జిన్ కంపెనీ హైపర్‌లూప్ నిర్మాణం చేపట్టనుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 140 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 12 నిమిషాల్లో చేరుకోవచ్చట. గంటకు ఈ హైపర్‌లూప్ 1,223 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట. అయితే తాజాగా ఈ హైపర్‌లూప్ లోపల ఎలా ఉంటుంది.. ప్రయాణికులకు ఏయే సదుపాయాలు.. హంగులు, ఆర్భాటాలు ఉంటాయో వర్జిన్ కంపెనీ అక్కడి ప్రజలకు కళ్లకు కట్టింది.

ప్రముఖ కథా రచయిత మునిపల్లె రాజు కన్నుమూత

- 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- నేడు అంత్యక్రియలు



హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత మునిపల్లె రాజు (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు శనివారం హైదరాబాద్ సైనిక్‌పురిలోని స్వగృహంలో మృతి చెందారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన రాజు 1925లో జన్మించారు. తెనాలిలో బాల్యం గడిపారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజుకు కళలు, సాహిత్య విభాగంలో 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన సాహితీ రంగంలో చేసిన కృషికి జ్యేష్ఠ లిటరసీ అవార్డు, శాస్త్రి మెమోరియల్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయ అవార్డు(రెండుసార్లు) గోపీచంద్ అవార్డు, ఆంధ్ర సారస్వత సమితి తదితర అవార్డులను అందుకున్నారు.

హైదరాబాద్‌లో నేడే రైతు సదస్సు

- దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- రాష్ట్ర రైతు సమితి చైర్మన్‌గా గుత్తా!
- సదస్సు వేదికపై ప్రకటించే అవకాశం

సాక్షి, హైదరాబాద్: సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితి సభ్యులతో ఆదివారం హైదరాబాద్‌లో సదస్సు జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం కరీంనగర్‌లోనూ సదస్సు నిర్వహించనున్నారు. వేలాది మంది పాల్గొనే ఈ సదస్సులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతు సమన్వయ సమితి కరదీపికను రూపొందించింది. వీటిని రైతు సమితి సభ్యులకు అందజేయనున్నారు. 'దుక్కి దున్ని విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర సాధించే వరకు అన్ని దశల్లో రైతులే అన్నింటినీ నిర్ణయించి శాసించాలి. రైతులు సంఘటిత వ్యవస్థగా మారినప్పుడే ఇది సాధ్యం' అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కరదీపికను ప్రారంభించారు.

రాష్ట్ర రైతు సమితి కొలిక్కి

రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల జాబితా ఖరారైంది. 42 మంది సభ్యులు గల జాబితాపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేసి వ్యవసాయశాఖకు పంపించినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌గా ఏర్పడనుండటంతో దానికి డైరెక్టర్లు, రైతు ప్రతినిధులు, చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటారు. చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఆయన పేరును ప్రకటించడమే లాంఛనం. వైస్ చైర్మన్, ఎండీగా ఒక సీనియర్ ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథిని ఆ పోస్టులో తాత్కాలికంగా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్‌లో ప్రతీ జిల్లా నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. వారితోపాటు అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను డైరెక్టర్లుగా, సభ్యులుగా నియమించే అవకాశం ఉంది. కార్పొరేషన్‌ను కంపెనీ యాక్టు కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నందున ఉత్తర్వుల జారీ ఆలస్యమవుతోందని అంటున్నారు. రిజిస్ట్రేషన్ జరగకపోయినా చైర్మన్ పేరును ప్రకటించే మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

వ్యవసాయ కమిషనరేట్‌లో గుత్తా ఆఫీసు

ఆదివారం హైదరాబాద్‌లో జరిగే రైతు సమన్వయ సమితి సదస్సు వేదికపై కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తాను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశముందని అంటున్నారు. ఉత్తర్వులు జారీ కాకపోవడంతో సదస్సు వేదికగా 'ఈయనే మీ కాబోయే చైర్మన్' అని సీఎం ప్రకటిస్తారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వేదికపై చైర్మన్ స్థాయిలో గుత్తాకు ప్రత్యేకంగా సీటు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. అలాగే గుత్తాకు హైదరాబాద్ వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా చాంబర్‌ను సిద్ధం చేశారు. అవసరమైన సిబ్బందిని కూడా సమకూర్చే పనిలో అధికారులున్నారు.

బ్యాంకులు హ్యాండ్సప్





దేశంలో మొత్తం బ్యాంకు శాఖలు: 1,35,946	
సేవింగ్స్ ఖాతాలు: 38.8 కోట్లు	
కరెంట్ ఖాతాలు: 2.83 కోట్లు	
జన్‌ధన్ ఖాతాలు: 31.11 కోట్లు	

▶ మొదటి పేజీ తరువాయి

రెండ్రోజుల్లోనే ఖాళీ చేసేస్తున్నారు. చేతికందిన నోట్లను ఇళ్లలో ఉంచుకుంటున్నారు తప్ప వడ్డీకి ఆశపడి బ్యాంకుల్లో వేయటం లేదు. నగదు దందాలు మరింత పెరిగిపోయాయి. ఖాతాదారులు బ్రాంచీకి వచ్చి విత్‌డ్రా చేసినా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నాయి పలు బ్యాంకులు. మున్ముందు డిపాజిట్ల పరిస్థితి ఇలాగే సాగితే..? అమ్మో!! ఆ సంక్షోభాన్ని ఊహించలేం!!

తగ్గిన డిపాజిట్లు.. పెరిగిన విత్‌డ్రాలు

పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరతతో మూతపడ్డ ఏటీఎంలలో 25 శాతం ఇప్పటికీ తెరుచుకోలేదు. నిజానికి గతేడాది మే తర్వాత పరిస్థితులు చాలావరకూ సద్దుమణిగాయి. మళ్లీ నగదు వ్యవస్థ కళకళలాడింది. కాకపోతే ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు రానుందని వచ్చిన కథనాలు ఖాతాదారుల్లో వణుకు పుట్టించాయి. ఈ బిల్లుతో డిపాజిట్లకు గ్యారంటీ ఉండదని, బ్యాంకులు తమ ఇష్టానుసారం డిపాజిట్లను ఉంచేసుకుంటాయని కథనాలొచ్చాయి. దీనికితోడు 2 లక్షలకన్నా ఎక్కువ డిపాజిట్ చేసినవారికి ఐటీ నోటీసులు. వీటన్నింటినీ మించి నీరవ్ మోదీ దెబ్బ! ఈ పరిణామాలన్నీ బ్యాంకులపై జనానికి ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీంతో కొత్త డిపాజిట్లు తగ్గాయి. అదే సమయంలో నగదు విత్‌డ్రాలు పెరిగాయి. బ్యాంకుల్లో దాచుకున్న ఎఫ్‌డీలతోపాటు జన్‌ధన్ ఖాతాలనూ రద్దు చేసుకొని నగదు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ దెబ్బకు బ్యాంకులలో గల్లా పెట్టెలు ఖాళీ అయ్యాయి. ''బ్యాంకింగ్ వ్యాపారం, ఆదాయంలో 70 శాతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లదే. దీన్ని కూకటివేళ్లతో సహా పెకలించేందుకు కొందరు కార్పొరేట్లు పథకం వేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని 60 శాతం బ్యాంకుల్లో డబ్బుల్లేవు''అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ నేషనల్ అడ్వైజర్ హర్షవర్ధన్ మాడభూషి చెప్పారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉందని 'సాక్షి'ప్రతినిధితో పేర్కొన్నారు. సేవింగ్స్ ఖాతాల నుంచి ఒక్కసారిగా సొమ్ము విత్‌డ్రా అవుతుండటమే నగదు కొరతకు ప్రధాన కారణమని మరో అధికారి చెప్పారు. ''గతంలో సేవింగ్స్ ఖాతాలో వేతనం పడ్డాక నాలుగైదు రోజుల వరకూ ఖాతాల్లో సగానికి పైగా డబ్బుండేది. కానీ పెద్దనోట్ల రద్దు తర్వాత అకౌంట్‌లో జీతం పడిన 10 గంటల్లోపు డ్రా చేసేస్తున్నారు''అని ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ఒకరు వ్యాఖ్యానించారు.

పరిస్థితి మారిందిలా..

నిజానికి దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎప్పుడూ రుణాల కన్నా డిపాజిట్లు దాదాపు 40 లక్షల కోట్ల మేర అధికంగా ఉంటాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం డిసెంబర్ నాటికి డిపాజిట్లు రూ.125 లక్షల కోట్లు కాగా మొత్తం రుణాలు రూ.85 లక్షల కోట్లు. కానీ తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారింది. అందువల్లే ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ''తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 6,552, తెలంగాణలో 4,875 బ్యాంక్ బ్రాంచీలున్నాయి. వీటిల్లో 8 కోట్ల ఖాతాలున్నాయి. ఇక్కడ రూ.లక్ష కోట్ల వరకు డిపాజిట్లుంటే.. రూ.90 వేల కోట్ల వరకు రుణాలుంటాయి''అని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఆఫీసర్స్ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. ''డిపాజిట్ల కంటే విత్‌డ్రాలు పెరిగాయి. దీంతో అనధికారికంగా నగదు ఉపసంహరణలపై నియంత్రణ పెట్టాం. రోజుకు గ్రామాల్లో రూ.5 వేలు, పట్టణాల్లో రూ.10-30 వేలకు మించి ఇవ్వటం లేదు''అని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు.

బ్యాంక్‌లకు రాని రూ.2 వేల నోట్లు

సాధారణంగా జాతీయ బ్యాంక్‌కు రోజుకు రూ.60 లక్షల నగదు కావాలి. ఇందులో రూ.30 లక్షలు బ్యాంకులో పంపిణీకి, 20 లక్షలు ఏటీఎంలో పంపిణీకి, రూ.10 లక్షలు రిజర్వ్‌గా ఉపయోగపడతాయి. కానీ గత ఆరేడు నెలలుగా వచ్చే నగదు రూ.20 లక్షలకు మించట్లేదని ఓ సీనియర్ బ్యాంక్ అధికారి చెప్పారు. ''ఆరేడు నెలలుగా బ్యాంకుల్లో రూ.2 వేల నోట్ల డిపాజిట్లు పూర్తిగా తగ్గిపోయాయి. సగటున బ్యాంక్ బ్రాంచీకి రోజూ రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు వస్తాయి. కానీ రెండు నెలలుగా ఇవి 4 లక్షలకు పడిపోయాయి. జనం తమ వద్దకు వచ్చిన రూ.2 వేలు, రూ.500 నోట్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు''అని ఆయన చెప్పారు. గత ఆరేడు నెలలుగా జన్‌ధన్ ఖాతాల్లోని సొమ్మును కూడా ఖాతాదారులు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. జీరో సొమ్ముతో జన్‌ధన్ ఖాతాలు ఆరంభమైనా.. తర్వాత వీటిల్లో కనీసం రూ.100 ఉంచాలన్న నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది ఖాతాలు మూసేశారు. ఖాళీ ఖాతాలను నిర్వహించడం, పర్యవేక్షించడం భారంగా మారుతుండటంతో 40 శాతం ఖాతాల్ని తొలగించే పనిలో ఉన్నామని మరో బ్యాంకు అధికారి చెప్పారు.

ఏటీఎంలను చూస్తే తెలియదా?

దేశవ్యాప్తంగా 17 లక్షల ఏటీఎంలు ఉంటే.. నగదు కొరత కారణంగా అందులో దాదాపు 60 శాతం పనిచేయటం లేదు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 2.07 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. ఇక్కడా అదే పరిస్థితి ఉందని, పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లోనైతే 80 శాతం వరకూ ఏటీఎంలు పడకేశాయని ఏటీఎం సెక్యూరిటీ గార్డు ప్రతినిధుల సంఘం పేర్కొంది.

లక్ష కోసం మూడ్రోజుల ప్రదక్షిణ

విజయవాడలోని ఆంధ్రాబ్యాంకు బ్రాంచీకి రెండ్రోజుల కిందట ఓ ఖాతాదారు వెళ్లి తన డిపాజిట్‌ను ఉపసంహరించుకున్నాడు. లక్ష రూపాయల నగదు అడిగాడు. వారు ఆ డబ్బులివ్వటానికి మర్నాడు రమ్మన్నారు. నగదు లేదని మూడురోజులుగా తిప్పుతున్నారు తప్ప తన పని కాలేదని సదరు వ్యక్తి వాపోయాడు. ఇక శ్రీకాకుళంలో ఓ విద్యార్థిని కాలేజీ ఫీజుకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవటానికి ఎస్‌బీఐకి వెళ్తే.. వారు 15 వేలు కావాల్సిన చోట 5 వేలిస్తామని, 8 వేలిస్తామని బేరం పెట్టారు. చివరకు ఆమె నాలుగు గంటలపాటు అదే పనిగా కూర్చుని తన అవసరాన్ని చెప్పటంతో డిపాజిట్లు వచ్చేదాకా చూసి సాయంత్రానికిచ్చారు. ''గత 3 నెలలుగా గుంటూరు జిల్లాలో జాతీయ బ్యాంక్‌ల నుంచి ఏకంగా రూ.2,800 కోట్లు విత్‌డ్రా చేశారు. వరంగల్‌లో గడిచిన 10 రోజుల్లో రూ.9 కోట్ల నగదు విత్‌డ్రా చేసుకున్నారు. డిపాజిట్లు అందులో సగం కూడా లేవు''అని ఓ బ్యాంకు అసోసియేషన్ అధ్యక్షుడు వివరించారు.

రెవెన్యూ ఉద్యోగులకు 'బోనస్'

▶ మొదటి పేజీ తరువాయి

ఎలాంటి ఉపయోగం ఉంటుందో భూరికార్డుల ప్రక్షాళన నిరూపించిందని కేసీఆర్ పేర్కొన్నారు. చిన్న జిల్లాలు ఉండటం వల్లనే భూరికార్డుల ప్రక్షాళన విజయవంతంగా నిర్వహించగలిగామని.. కొత్త కలెక్టర్లు తమ విధిని గొప్పగా నిర్వహించారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా రెండు లక్షలలోపే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడా సంఖ్య చాలా పెరిగిందని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు, రోడ్ల నిర్మాణంలో పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ అధికారులు, ఇతర అభివృద్ధి పనుల్లో మిగతా శాఖల అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతికి ఆస్కారమివ్వని విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు లభించాలన్నదే తమ అభిమతమని.. అందుకే తెలంగాణ ఇంక్రిమెంటుతో పాటు 42 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేశామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మంచి జీతభత్యాలు ఇస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు జి.ఆర్. రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, రాజేశ్వర్ తివారీ, రామకృష్ణారావు, శివశంకర్, వాకాటి కరుణ, స్మితా సభర్వాల్, కలెక్టర్లు రఘునందన్‌రావు, ఎంవీ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'బోనస్'పై రెవెన్యూ సంఘాల హర్షం

భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతం చేసినందుకుగాను రెవెన్యూ ఉద్యోగులకు ఒక నెల మూలవేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రెవెన్యూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రెవెన్యూ సిబ్బంది శ్రమను గుర్తించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.శివశంకర్ శనివారం కృతజ్ఞతలు తెలిపారు. హర్షం వ్యక్తంచేసిన వారిలో తెలంగాణ తహశీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతమ్‌కుమార్‌లు కూడా ఉన్నారు.

కొత్త పాసు పుస్తకాల ముద్రణ ఒప్పందం రద్దు!

- ధర విషయంలో మెలిక పెట్టిన కేంద్ర సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్
- సీఎం కేసీఆర్ ఆగ్రహం.. కొత్త టెండర్లకు నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు కొత్త పాసు పుస్తకాల జారీకి సంబంధించి పెద్ద అవాంతరమే ఎదురైంది. వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కొత్త పాసు పుస్తకాలను అందజేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మెలిక పెట్టింది. గతంలో ఒప్పందం చేసుకున్న విధంగా రూ.200కు ఓ పాసు పుస్తకం ఇవ్వాల్సి ఉండగా, ప్రింటింగ్ ప్రారంభించాల్సిన సమయంలో పాసు పుస్తకానికి రూ.250 ఇవ్వాలని ప్రెస్ అధికారులు పట్టుబట్టినట్టు సమాచారం. దీంతోపాటు మార్చి 11 కల్లా తాము పాసు పుస్తకాలను ఇవ్వలేమని, ఏప్రిల్ 30 వరకు గడువు కావాలని మెలిక పెట్టారని, అందుకే టెండర్లు రద్దయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థ అయి ఉండి మధ్యలో మాట మార్చడం ఏంటని మండిపడ్డ కేసీఆర్, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెంటనే కొత్త టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థ నిర్వాకంతో పాసు పుస్తకాల పంపిణీని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. సీఎం ఆదేశాలతో రాష్ట్ర టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) హుటాహుటిన కొత్త టెండర్ షెడ్యూల్‌ను కూడా తయారు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 2వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆన్‌లైన్‌లో బిడ్‌లను స్వీకరిస్తారు. అదేరోజు మధ్యాహ్నం బిడ్‌లు ఓపెన్ చేస్తారు.

27న కేసీఆర్ సింగరేణి పర్యటన

మార్చి 5న ధర్మపురి, బాసర, నిర్మల్ యాత్ర

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 27న సింగరేణి యాత్ర చేపట్టనున్నారు. ఆ రోజున మంచిర్యాలలోని శ్రీరాంపూర్ గనుల ప్రాంతంలో పర్యటిస్తారు. అనంతరం శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో జరిగే సమావేశంలో సింగరేణి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్య మంత్రి పర్యటనను పురస్కరించుకుని రామగుండం 1, 2, 3 గనులు, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ గనులకు చెందిన కార్మికులకు 27న సెలవు ప్రకటించారు.

ధర్మపురి, ముధోల్, నిర్మల్‌లలో పర్యటన

సీఎం కేసీఆర్ మార్చి 5న ధర్మపురి, ముధోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం ధర్మపురి నృసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమవుతారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ముధోల్ నియోజకవర్గంలోని బాసర సరస్వతి దేవాలయంలో పూజలు జరిపి.. అక్కడ ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌లో జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయానికి, పోలీసు కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

పంట రైతన్నది.. పండుగ దళారిది!

నెల రోజుల్లోనే రూ.4 వేలు తగ్గిన రేటు.. మిర్చి రైతు హాహా'కారం'

- జనవరిలో క్వింటాలుకు రూ.11 వేలు.. ఇప్పుడు రూ.7-8 వేలే
- రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు
- వారు చెప్పిందే ధర.. ప్రశ్నిస్తే కుంటి సాకులు
- రైతన్నల ఆగ్రహం.. పోలీస్ పహారా మధ్య కొనుగోళ్లు
- ఎర్రజొన్న రైతుల మాదిరి తమనూ ఆదుకోవాలని డిమాండ్



సాక్షి, హైదరాబాద్: మిర్చి రేటు రోజురోజుకూ పతనమవుతోంది. పంట మార్కెట్‌కు వచ్చిందంటే చాలు డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి రైతన్నను దగా చేస్తున్నారు. రాష్ట్రంలో నెల క్రితం మిర్చి క్వింటాలుకు రూ.11 వేలకు పైగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.7 వేల నుంచి రూ.8 వేలకు పడిపోవడంపై రైతులు మండిపడుతున్నారు. గత ఏప్రిల్‌లో ఖమ్మంలో మిర్చి రైతులు వ్యవసాయ మార్కెట్‌పై దాడి చేశారు. ఆ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పోలీసు పహారాలో మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత రెండ్రోజులుగా కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 60 వేల నుంచి 75 వేల బస్తాల వరకు మిర్చి తెచ్చారు. భారీగా వస్తుండటంతో ఇదే అదనుగా దళారులు, వ్యాపారులు కుమ్మక్కై క్వింటాలుకు రూ.3 వేలకుపైగా తగ్గించారు. జెండాపాట రూ.9,700 ప్రకటిస్తున్నా, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై క్వింటాలుకు రూ.8,500, రూ.7,900, రూ.7,000 ఇలా ఇష్టారీతిన ధర తగ్గిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఒకేస్థాయి నాణ్యతా ప్రమాణాలున్నా ఇంత తేడా ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి తేమ ఉందని, ఎగుమతులు తగ్గాయని, ధర మందగించిందంటూ కుంటిసాకులు చెబుతూ ధర తగ్గిస్తున్నారు.

వ్యాపారులకు ముకుతాడేదీ?

ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో మిర్చి అధికంగా సాగు చేస్తారు. ఈసారి 87,220 టన్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిర్చికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని చెబుతూ వ్యాపారులు దందా చేస్తున్నారు. తాము చెప్పిందే రేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారులను నియంత్రించి స్థానిక పరిస్థితులను బట్టి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించడంలో సర్కారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.

సర్కారే ఆదుకోవాలి..

ఎర్రజొన్న రైతులు కన్నెర్ర చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కదలి వచ్చారు. రాష్ట్ర యంత్రాంగం నిజామాబాద్ జిల్లాకు తరలి వెళ్లింది. ఎర్రజొన్న రైతుల ఆగ్రహాన్ని తట్టుకోలేక క్వింటాలుకు రూ.2,300 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తానని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసింది. మార్క్‌ఫెడ్ ద్వారా 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 45 రోజులపాటు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. కానీ మిర్చి విషయంలో ఇలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎర్రజొన్న, మిర్చి ఉత్పత్తి దాదాపు ఒకేస్థాయిలో ఉంది. 87,220 టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా.. ఎర్రజొన్నలు కూడా 87,099 టన్నులు ఉత్పత్తి అవుతాయని అంచనా వేశారు. ఎర్ర జొన్నలు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఎక్కువగా పండుతాయి. ఎర్రజొన్న రైతుల మాదిరే ప్రభుత్వం తమనూ ఆదుకోవాలని మిర్చి రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదండీ సంగతి



చెరిసగం పంచుకోమన్నారని ఒకరు మీ కుర్చీ, మరొకరు టేబుల్ పట్టుకెళ్లారు సార్!

సాక్షి
రాష్ట్రీయం
నల్లగొండ
ఆదివారం । ఫిబ్రవరి । 25 । 2018

3

1978 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ బరిలోకి దిగింది.



‘చెట్టు’పక్కల వెతికినా..



అది న్యూజిలాండ్ దేశంలోని క్యాంప్‌బెల్ అనే ద్వీపం.. ఆ ద్వీపంలో ఒక చెట్టుంది. ఒక చెట్టుందనే ఎందుకు అంటున్నామంటే అక్కడ ఒక్కటే చెట్టుంది కాబట్టి. అదేంటి ఒక్కటే చెట్టుండటం ఏంటి అని ఆశ్చర్చపోతున్నారా..? అవును ఆ చెట్టుకు చుట్టుపక్కల దాదాపు 200 కిలోమీటర్ల మేర మరో చెట్టు ఉండదట! ఈ ద్వీపం ప్రపంచంలోనే కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. చాలా వేగమైన గాలులు వీయడమే కాకుండా ఏడాది పొడవునా కేవలం 600 గంటల కన్నా తక్కువ సేపు సూర్యరశ్మి ఉంటుందట. అంతే కాదు వర్షం లేకుండా 40 రోజులు మాత్రమే ఉంటుందట. దీంతో ఇక్కడ జనజీవనం దాదాపు అసాధ్యం. కాకపోతే చాలా చిన్న చిన్న పొదలు, గడ్డి మాత్రమే పెరుగుతుందట. అయితే ఇక్కడ పెరిగిన చెట్టు పేరు సిట్కా స్ప్రూస్. దీన్ని 1901–1907 మధ్య కాలంలో న్యూజిలాండ్ మాజీ గవర్నర్ లార్డ్ రాన్‌ఫర్లీ నాటినట్లు భావిస్తుంటారు. అక్కడ పెద్ద అడవిని సృష్టించాలనే ఉద్దేశంతో దీన్ని నాటినా ఫలితం లేకుండాపోయింది. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని ఈ ఒక్క చెట్టు మాత్రమే బతికి బట్టకట్టగలిగింది. అంతేకాదు వంద ఏళ్లుగా అది వర్ధిల్లుతోంది. దీంతో ప్రపంచంలోనే ఒంటరి మొక్కగా మిగిలిపోయింది.

చక్కని ‘చుక్క’..



సాధారణంగా చుక్కలతో ఏం చేస్తాం.. భారత్‌లో అయితే మహిళలు ముగ్గులు వేస్తారు. విదేశాల్లో అయితే ఏ పజిల్సో గీస్తారు. కానీ ఫ్రాన్స్‌కు చెందిన స్ట్రాస్ మాత్రం బొమ్మలు గీస్తాడు. సాధారణంగా బొమ్మను గీయాలంటే ఏ గంటో.. రెండు గంటల సమయమో పడుతుంది.. కానీ మనోడు మాత్రం ఈ చుక్కల చిత్రాన్ని గీసేందుకు కొన్ని వందల గంటల పాటు శ్రమించాల్సిందే. పెన్నుతో ఒక్కో చుక్క పెట్టుకుంటూ అందమైన, అద్భుతమైన బొమ్మలను గీస్తాడు. ఈ ఫొటోలో ఉన్న బొమ్మ చూస్తే.. దాన్ని గీసేందుకు మనోడు పడ్డ శ్రమ అర్థమవుతుంది. ఈ కళను ఎవరి దగ్గరా నేర్చుకోలేదని, తన సొంత ఆలోచనలకు ప్రతిరూపమే ఈ అద్భుతాలు అని చెబుతున్నాడు స్ట్రాస్.

28 నుంచి ఇంటర్ పరీక్షలు

- ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్మీడియట్ బోర్డు
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అమలు
- పరీక్షలకు హాజరుకానున్న 9,63,546 మంది విద్యార్థులు
- రాష్ట్రవ్యాప్తంగా 1,294 పరీక్షా కేంద్రాలు.. 25,395 మంది ఇన్విజిలేటర్లు
- సందేహాలు, సమస్యలపై ఫిర్యాదులకు కంట్రోల్‌రూమ్
- ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ జామర్లు



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 28వ తేదీన ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,294 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలు 28న ప్రారంభమై మార్చి 14న ముగుస్తాయని.. రోజూ ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌లో భాగంగా 9 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని.. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా సమయం కంటే ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగు నీటి వసతి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష వేళల్లో కరెంటు కోతలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులతో చర్చించామని తెలిపారు. ప్రతి పరీక్షాకేంద్రంలో మెడికల్ అసిస్టెంట్లను నియమించామన్నారు. పరీక్ష నిర్వహణను పరిశీలించేందుకు, మాల్ ప్రాక్టీస్ జరగకుండా విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సీసీ కెమెరాలతో నిఘా..

పరీక్షల నిర్వహణ పక్కాగా జరిగేందుకు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అశోక్ తెలిపారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. సెల్‌ఫోన్ జామర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక పరీక్షా కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు జీపీఎస్‌తో పనిచేసే ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని.. విద్యార్థులు అందులో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే పరీక్షా కేంద్రానికి సులభంగా దారి తెలుసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, వాటి చుట్టూ కిలోమీటర్ దూరం వరకు జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు పంపిణీ చేశామని.. హాల్‌టికెట్లు అందనివారు ఈ నెల 26 నుంచి వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చని, ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని చెప్పారు. పరీక్షల సమాచారం, సందేహాల నివృత్తి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. 040–24601010, 040–24732369 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

మొత్తం విద్యార్థులు: 9,63,546
ఫస్టియర్ విద్యార్థులు: 4,55,635
సెకండియర్ విద్యార్థులు: 5,07,911
పరీక్షా కేంద్రాలు: 1,294 (ప్రభుత్వ సంస్థల్లో 527, ప్రైవేటు సంస్థల్లో 767)
ఇన్విజిలేటర్లు: 25,395 మంది
ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు: 50
సిట్టింగ్ స్క్వాడ్‌లు: 200



కల్యాణం కమనీయం

సాక్షి, యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం శనివారం కమనీయంగా జరిగింది. ఉదయం 11 గంటలకు కొండపైన ఉన్న బాలాలయంలో, రాత్రి 10.30 గంటలకు యాదగిరిగుట్ట పట్టణంలోని పాత హైస్కూల్ మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 9.08 గంటలకు స్వామికి బంగారు యజ్ఞోపవీతధారణ చేశారు. 9.43 గంటలకు తులా లగ్న పుష్కరాంశ సుముహూర్తాన వేదమంత్రోచ్ఛరణల మధ్య మాంగల్యధారణ గావించారు. వేడుకల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితారామచంద్రన్, సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.

ఖమ్మం, నల్లగొండ డీసీసీబీలకు పొడిగింపు

- ప్రస్తుత పాలకవర్గాలకే పర్సన్ ఇన్‌చార్జి బాధ్యతలు
- అంతర్గత ఉత్తర్వులు జారీచేసిన వ్యవసాయ సహకారశాఖ
- ఆర్థిక అక్రమాలతో రద్దుకు సిఫార్సు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాలను పొడిగిస్తూ ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత పాలకవర్గాలకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో వాటిని రద్దు చేయాలని సిఫార్సు చేసిన సహకార శాఖే.. రాజకీయ ఒత్తిళ్లతో పొడిగింపునిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సహకార సంఘాల కాలపరిమితి ఈనెల 3తో, డీసీసీబీల కాలపరిమితి ఈనెల 17తో ముగిసింది. ఖమ్మం, నల్లగొండ పాలకవర్గాలపై అవినీతి అక్రమాలు బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను తదుపరి కొనసాగించకూడదని సహకారశాఖ నిర్ణయం తీసుకుంది. మంత్రుల స్థాయిలో తీవ్ర ఒత్తిడి రావడంతో అధికారులు వెనకడుగు వేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే కొనసాగిస్తున్నారు.

ఆసుపత్రి నిర్మాణంపై ఆరోపణలు..

రైతులకు రుణాలు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమ నిధి పేరుతో రైతులకిచ్చే పంట రుణాల నుంచి వసూళ్లకు పాల్పడిందని గతంలో జరిపిన విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. రూ.8.11 కోట్లు వసూలుచేసి ఆస్పత్రి నిర్మించింది. అంతేగాక రైతు సంక్షేమ నిధి పేరిట పెద్దఎత్తున నిధులను ఆసుపత్రికి వెచ్చిస్తూ, వాహనాల కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా చెబుతున్నారు. వసూలు చేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చుపెడుతున్నట్లు పాలకవర్గం ఇచ్చిన వివరణ రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్ స్పష్టంచేసింది. గతంలో వసూలు చేసిన నిధులు అయిపోతుండటంతో మళ్లీ వసూళ్లకు పాల్పడుతుండటంపై భారీగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలోనే ఖమ్మం డీసీసీబీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

నిరంతర విద్యుత్‌పై అనుమానాలొద్దు!

24 గంటల సరఫరాను కొనసాగిస్తాం

- ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌రావు
- ఇప్పటికే 10,002 మెగావాట్లకు చేరిన డిమాండ్
- వేసవిలో 10,600 మెగావాట్లకు చేరుతుందని అంచనా
- 11,500 మెగావాట్లకు చేరినా నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధం
- డిస్కమ్‌లకు ప్రభుత్వ సహకారం పూర్తిస్థాయిలో ఉందని వివరణ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా దిగ్విజయంగా కొనసాగుతోందని, ఇక ముందు కూడా సరఫరా కొనసాగిస్తామని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌రావు పేర్కొన్నారు. రైతుల విద్యుత్ అవసరాలకు అనుగుణంగా, డిమాండ్ ఎంతకు చేరినా సరఫరాకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై అనుమానాలు అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర కరెంట్ సరఫరాకు శనివారం నాటికి 50 రోజులు నిండిన నేపథ్యంలో రఘుమారెడ్డి, గోపాల్‌రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరాకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలన్న సంకల్పంతోనే నిరంతర విద్యుత్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నామని, దీనిపై కేంద్రం నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పారు. కేంద్ర నిబంధనల మేరకు ఏ జిల్లాలో ఎన్ని పంపుసెట్లు ఉన్నాయి, వాటికి ఎంత కరెంట్ అవసరమన్న లెక్కలు తీసి... మొత్తంగా కనీసం 5 శాతం సోలార్ వినియోగం ఉండేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇప్పటికే దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 3,200 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి జరుగుతోందని తెలిపారు.

10 వేల మెగావాట్లు దాటిన డిమాండ్

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విద్యుత్ వినియోగం 10 వేల మెగావాట్లు దాటిందని రఘుమారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 7.44 గంటలకు రాష్ట్ర విద్యుత్ వినియోగం 10,002 మెగావాట్లుగా నమోదైందని చెప్పారు. వేసవిలో డిమాండ్ 10,600 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని.. డిమాండ్ 11,500 మెగావాట్లకు చేరినా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం

నిరంతర విద్యుత్, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాల దృష్ట్యా.. డిస్కమ్‌లు మునిగిపోతున్నాయనే ప్రచారం వాస్తవ విరుద్ధమని రఘుమారెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న విద్యుత్ కోతలను, పవర్ హాలిడేలను తొలగించామని.. ప్రభుత్వం డిస్కమ్‌లకు పూర్తిస్థాయిలో సహకరిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏడాది రూ.4,777 కోట్ల మేర సబ్సిడీగా ఇచ్చిందని, మరో రూ.2,498 కోట్లను పెట్టుబడిగా పెట్టిందని, నష్టాల దృష్ట్యా రూ.310 కోట్లను అదనంగా ఇచ్చిందని తెలిపారు.

రైతులు జాగ్రత్తగా నీటిని వాడాలి

రాష్ట్రంలో 23 లక్షల పంపుసెట్లు ఉండగా.. దాదాపు సగం చోట్ల ఆటో స్టార్టర్లను తొలగించారని, మిగతావారు కూడా తొలగించాలని రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. అవసరమైన నీటికన్నా అధికంగా వాడితే పంటలకు కూడా నష్టమేనని, జాగ్రత్తగా వాడాలని సూచించారు. 24 గంటల కరెంట్ వద్దని వివిధ చోట్ల నుంచి 10 తీర్మానాలు వచ్చాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

‘టీఎస్ కాప్’కు ఎన్‌సీఆర్‌బీ ట్రోఫీ

సాక్షి, హైదరాబాద్: ఎన్‌సీఆర్‌బీ–2017 ట్రోఫీని రాష్ట్ర పోలీస్ శాఖ గెలుచుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్ మాథుర్ వెల్లడించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డికి శనివారం లేఖ రాశారు. ఈ నెల 28న చెన్నైలో జరిగే కాన్ఫరెన్స్‌లో ఈ ట్రోఫీని అందించనున్నట్లు పేర్కొన్నారు. ట్రోఫీ గెలుపొందడంపై డీజీపీ హర్షం వ్యక్తంచేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా నిర్వహించే టెక్నాలజీ అమలు, వినియోగం, పోలీస్ శాఖలో కంప్యూటరీకరణ అంశాలపై రాష్ట్రాలకు పోటీలు నిర్వహిస్తుంది. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించబోతున్న టీఎస్‌కాప్ యాప్‌ను నామినేషన్‌కు పంపించారు. ఈ నెల 9న అన్ని రాష్ట్రాల నామినేషన్లను కమిటీ పరిశీలించింది. ‘ది బెస్ట్ ఐటీ ప్రాజెక్ట్–2017’గా టీఎస్ కాప్ ఎంపికైనట్లు ప్రకటించింది.

కాంట్రాక్టు వైద్యులకు వెయిటేజీ

సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య విధాన పరిషత్, ఆయుష్ విభాగంలో కొత్తగా నియమించనున్న మెడికల్ ఆఫీసర్, లెక్చరర్ల పోస్టుల్లో కాంట్రాక్టు వైద్యులకు వెయిటేజీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పోస్టుల భర్తీలో కాంట్రాక్టు సిబ్బందికి అదనపు ప్రాధాన్యం ఇవ్వకూడదనే నిబంధనను సవరించింది. సబార్డినేట్ సర్వీసు రూల్స్–1996లోని 9వ నిబంధన ఈ పోస్టుల భర్తీకి వర్తించదని పేర్కొంది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారి ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

‘వచ్చేది మా ప్రభుత్వమే’

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. నగర బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ అమీర్‌పేటలో జరిగిన నిరుద్యోగుల యువగర్జనలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతిని పారదోలి పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కమీషన్లు, భూ దందాలను పెంచి పోషిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పాత కాంగ్రెస్, టీడీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుని తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారిని పక్కన పెట్టిందన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసం బీజేవైఎం నడుం బిగించిందన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ గాలిమోటర్లలో తిరుగుతూ గాలి మాటలు చెప్పడం మానుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2019లో తాము అధికారంలోకి రూ.మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. నగర బీజేవైఎం అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్, హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పాల్గొన్నారు.

సర్పంచులకే చెక్ పవర్!

సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్టానికి కీలక సవరణలు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాల్లో సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు కట్టబెట్టేలా చర్యలు చేపడుతోంది. ఇకపై చెక్ పవర్‌ను సర్పంచులకే అప్పగించాలని నిర్ణయించింది. గ్రామాభివృద్ధికి నిధులను ఖర్చుచేసే విషయంలో కీలకమైన చెక్ పవర్ ప్రస్తుతం సర్పంచ్‌కు, పంచాయతీ కార్యదర్శికి కలిపి ఉమ్మడిగా ఉంది. అంటే నిధుల విడుదల కోసం సర్పంచ్‌తోపాటు పంచాయతీ కార్యదర్శి కూడా తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం సర్పంచ్‌లకే పూర్తిగా చెక్ పవర్‌ను అప్పగించాలని నిర్ణయించింది. ఈ మార్పుతో పంచాయతీ కార్యదర్శులు ప్రణాళికలు రూపొందించడం, ఫైళ్ల తయారు చేయడం, సర్టిఫికెట్ల జారీ తదితర పనులకు పరిమితం కానున్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ కాలపరిమితిని కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రొటేషన్ పద్ధతిలో ఐదేళ్లకోసారి రిజర్వేషన్ మారిపోతుంది. దీనిని పదేళ్లకు పెంచేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. ఈ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని యోచిస్తున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇప్పటికే ఈ 50 శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది.

బస్సు యాత్రకు కాంగ్రెస్ రెడీ

- వోల్వో బస్సు సిద్ధం.. రెండు ప్రత్యేక ప్రచార రథాలు కూడా
- విజయవంతం చేయాలని కేడర్‌కు ఫేస్‌బుక్ ద్వారా ఉత్తమ్ పిలుపు
- నాలుగు కమిటీల ఏర్పాటు



సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఈనెల 26 నుంచి తలపెట్టిన ‘బస్సుయాత్ర’కు సర్వం సిద్ధమవుతోంది. యాత్ర విజయవంతం కోసం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో సలహా కమిటీ, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ సారథ్యంలో ఆర్గనైజింగ్ కమిటీ, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి చైర్మన్‌గా ఆర్థిక కమిటీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆధ్వర్యంలో మీడియా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారు. ఈ కమిటీల ఏర్పాటుతోపాటు యాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన 40 సీట్ల వోల్వో బస్సు కూడా సిద్ధమయింది. నాలుగువైపులా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియాల బొమ్మలతో ఈ బస్సు తయారైంది. బస్సుతోపాటు రెండు ప్రచార రథాలను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను మాజీ మంత్రి దానం నాగేందర్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, బస్సుయాత్ర కోసం ఏర్పాటు చేసిన కమిటీలలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిలలో ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.

ఫేస్‌బుక్ లైవ్

బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఆ పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ లైవ్ ప్రోగ్రాంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కేడర్‌తో ఆయన మాట్లాడారు. బస్సుయాత్ర చేయాల్సిన ఆవశ్యకతతో పాటు పార్టీ ఉద్దేశాన్ని కేడర్‌కు ఆయన వివరించారు. ఉత్తమ్ నిర్వహించిన ఈ ఫేస్‌బుక్ లైవ్‌కు విశేష స్పందన లభించిందని, మానకొండూరు, నారాయణ్‌ఖేడ్, జడ్చర్ల, కామారెడ్డి, ఖాజీపేట, హైదరాబాద్‌కు చెందిన పలువురు కార్యకర్తలు, ప్రజలు ఉత్తమ్‌తో తమ సమస్యలు, అనుభవాలను పంచుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, బస్సుయాత్ర ప్రారంభానికి ముందు సోమవారం ఉదయం నుంచి సర్వమత పూజలు నిర్వహించనున్నారు. నాంపల్లి దర్గా, ఆరెమైసమ్మ దేవాలయం, మొయినాబాద్ చర్చిలలో పూజలు నిర్వహించిన అనంతరం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేవెళ్లలో యాత్ర ప్రారంభించనున్నారు. తొలి దశలో మూడు రోజులపాటు జరిగే ఈ యాత్రలో ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది.

సాక్షి
నల్లగొండ
ఆదివారం | ఫిబ్రవరి | 25 | 2018
www.sakshi.com

కేజ్రీవాల్ (ఢిల్లీ సీఎం)

రాయని డైరీ

మాధవ్ శింగరాజు

ఫ్రైడే మార్నింగ్ నేను, నా డిప్యూటీ, ఇంకొందరం కలిసి అనిల్ బైజల్ ఇంటికి వెళ్లాం. షేవ్ చేసుకుని ఫ్రెష్‌గా కనిపించారు బైజల్. ఉదయం నైన్‌థర్టీకే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఇంత తీరికెలా దొరికిందబ్బా అని భలే ఆశ్చర్యం వేసింది!

'సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ శిసోడియా, ఒకళ్లిద్దరు ఆప్ ఎమ్మెల్యేలు వచ్చి, నా చెంప మీద కొట్టి వెళ్లారు' అని బైజల్ మాపై కంప్లయింట్ చేస్తే కనుక.. మోదీ మళ్లీ మా ఇంటి పైకి ఓ యాభై మంది పోలీసుల్ని పంపేంత మృదువుగా ఉన్నాయి ఆయన చెంపలు.

"మీరే చేసుకుంటారా? బయటి నుంచి ఎవరైనా వచ్చి చేస్తారా బైజల్‌జీ" అని అడిగాను.

"ఏంటి చేసుకునేది?".. అడిగారాయన.

"గెడ్డం షేవింగ్" అన్నాను.

"మీ ఆప్ ఎమ్మెల్యేలంతా గెడ్డాలపై పడ్డారేంటి కేజ్రీ?" అన్నారు.. తన చెంపల్ని రెండు చేతులతో నిమురుకుంటూ. అది నిమురుకోవడం కాదు, దాచుకోవడం అని మా డిప్యూటీ సీఎం కనిపెట్టినట్లున్నాడు. నావైపు చూసి నవ్వబోయాడు. 'నవ్వబోవద్దు' అన్నట్లు నేను సైగ చేశాను.

"ఏంటీ.. నవ్వబోవద్దు అని మీ డిప్యూటీకి సైగ చేస్తున్నావు?".. అడిగారు బైజల్.



నాకు మతిపోయింది. "ఇంత షార్ప్ ఏంటి బైజల్‌జీ మీరు! ఎవరైనా నవ్వుని పట్టేస్తారు. మీరు నవ్వబోవడాన్ని కూడా పట్టేశారు" అన్నాను.

"మీరు గ్రేట్ సర్" అన్నాడు మా డిప్యూటీ.. ఆయనకు షేక్‌హ్యాండ్ ఇవ్వబోతూ.

బైజల్ పట్టించుకోలేదు. "ఏంటిలా వచ్చారు?" అని అడిగారు.

"చెప్పే వచ్చాం కదా సర్" అన్నాడు మా డిప్యూటీ.

"చెప్పకుండా వచ్చారని నేను అనడం లేదు. వచ్చింది ఎందుకో చెప్పమని అంటున్నాను" అన్నారు.

"స్టేట్‌లో ఒక్క స్టేట్ ఎంప్లాయీ కూడా ఫోన్‌లు చేస్తుంటే ఎత్తట్లేదు. మీటింగులకు రమ్మంటే రావడం లేదు సర్" అని చెప్పాడు మా డిప్యూటీ.

"వచ్చినవాళ్ల గెడ్డాలు పగలగొట్టి, గొంతులు పిసికేస్తుంటే ఎవరొస్తారు కేజ్రీ? అయినా సీఎస్‌ని ఏ చీఫ్ మినిస్టర్ అయినా అలా పట్టుక్కొట్టేస్తాడా!" అన్నారు బైజల్.. నావైపు తిరిగి.

"నేను కొట్టడమేంటి బైజల్‌జీ!" అన్నాను.

"నీ ఎమ్మెల్యేలు కొడితే నువ్వు కొట్టినట్టు కాదా కేజ్రీ?" అన్నారు బైజల్.


"వాళ్లు కూడా ఏం కొట్టలేదు బైజల్‌జీ. ప్రజలకి పంపిణీ చేయాల్సింది పంపిణీ చేయడం లేదని, సీఎస్‌కి పంపిణీ చేయాల్సింది సీఎస్‌కి పంపిణీ చేశారు. అంతే" అని చెప్పాను.

"సర్లే.. వెళ్లండి. వెళ్లి, కలిసిమెలిసి పనిచేసుకోపోండి" అని పైకి లేచారు బైజల్.

"మోదీ, అమిత్‌షా కూడా కలిసిమెలిసి పనిచేయడానికి వచ్చేస్తున్నారు బైజల్‌జీ!" అని చెప్పాను.

"అయినా సరే, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. పోండి" అన్నారాయన!!

ఫక్తు అవకాశవాదం



త్రికాలమ్



కె. రామచంద్రమూర్తి

ఇప్పుడే కాదు. మొదటి నుంచీ అంతే. పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వెల్లడిస్తూ, రెండు వైపులా ఉంటూ, రెండు వాదనలు వినిపిస్తూ రాజకీయ లబ్ధి పొందడం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబునాయుడికి తొలినాళ్ళలోనే ఒంటబట్టిన విద్య. చైనా అధినేత మావో రాసిన 'ఆన్ కాంట్రడిక్షన్'ను చంద్రబాబు చదివారో లేదో తెలియదు. మార్క్స్ చెప్పిన గతితార్కిక భౌతికవాదం అర్థం చేసుకునే అవకాశం కలిగిందో లేదో! పరస్పర విరుద్ధమైన పోకడలు పోతూ రాజకీయాలలో ప్రయోజనం పొందుతున్న చంద్రబాబు వంటి రాజకీయ నాయకుడు దేశంలో మరొకరు కనిపించరు. పరిమితమైన అధ్యయనం, కాసింత తెగింపు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, సానుకూల సామాజిక శక్తుల అండదండలు ఉంటే రాజకీయ లక్ష్యాలు సాధించవచ్చునని ఆయన నిరూపించారు. అన్ని వేళలా సాధ్యం కాకపోయినా చాలా సందర్భాలలో ఇది ఆశించిన ఫలితాలు ఇచ్చింది. ప్రత్యర్థులు ఎవరనే అంశంపైన, వారి బలాబలాలపైన ఈ తరహా రాజకీయం జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.

వైరుధ్యాలను సమన్వయం చేస్తూ నడిపించే రాజకీయాలలో సహజంగా సమాజంలో నెలకొన్న వైరుధ్యాలను వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం సాధించడం ఒక పద్ధతి. ఉద్దేశపూర్వకంగా వైరుధ్యాలను సృష్టించి వాటిలో వర్ధిల్లుతూ దాగుడుమూతలు ఆడి ప్రత్యర్థులపైన ఆధిక్యం సాధించడం మరో రకం రాజకీయం. చంద్రబాబుది రెండో విధానం. ఇందులో సత్యాసత్యాలతో నిమిత్తం లేదు. ధర్మాధర్మ వివేచన లేదు. అవకాశాలను బేరీజు వేసుకొని, లక్ష్యాలను నిర్ణయించుకొని, పరిస్థితులను ఏ విధంగా తనకు అనుకూలంగా మలచుకోవచ్చునో గ్రహించే నేర్పూ, లాఘవంగా ఆట ఆడగలిగే ఒడుపూ ప్రధానం.

సదా మారే స్వరం

ఈ అవకాశవాద రాజకీయానికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ విభజన కోసం జరిగిన ఉద్యమంలో, విభజన బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉన్న సందర్భంలో టీడీపీ అనుసరించిన రెండు కళ్ళ–రెండు నాలుకల సిద్ధాంతం ఈ తరహా రాజకీయానికి ఉదాహరణ. ఎన్నికల ప్రచారంలో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ సరసన మాట్లాడుతూ ప్రత్యేక హోదా పదేళ్ళు సరిపోదు పదిహేనేళ్ళు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిన చంద్రబాబు అధికారం వచ్చాక ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ మాట మార్చిన వైనం ప్రత్యేకించి గుర్తు చేయనక్కరలేదు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం కొనసాగిస్తున్న ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీపైన నిర్బంధం విధించడమే కాకుండా 'ప్రత్యేక హోదా అంటే జైలే'అంటూ హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు స్వరం మార్చి ప్రత్యేక హోదా వద్దని తాను ఎన్నడూ అనలేదంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించారు. దాని కోసం తాను మాత్రమే ఉద్యమిస్తున్నానని కూడా ఆయన అనగలరు.

ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్‌టి రామారావును తప్పించినప్పుడు కూడా ఇదే ద్వంద్వ వైఖరి. ఎన్టీఆర్‌కు పరమ విధేయుడుగా ఉన్నట్టు ప్రకటిస్తూనే, సుతిమెత్తగా మాట్లాడుతూనే తిరుగుబాటు చేయగలిగారు. అశోకగజపతిరాజు ఎన్టీఆర్ గురించి పరుషంగా మాట్లాడారు కానీ చంద్రబాబు ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. ఎన్టీఆర్‌ది అమాయకత్వం, అహంభావం కలగలిపిన విచిత్ర వ్యక్తిత్వం కనుక ఆయనకు పుట్టి మునుగుతోందని తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ప్రమాదం గ్రహించి ఐఏఎస్ అధికారి జయప్రకాశ్‌నారాయణ చొరవతో లక్ష్మీపార్వతి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటిస్తూ లేఖ రాసినా వ్యవహారం చాలాదూరం వెళ్ళిందనీ, వెనక్కి తగ్గే పరిస్థితి లేదనీ స్పష్టం చేశారు చంద్రబాబు. ఆ విధంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిని గద్దె దింపగలిగారు. కొంత విరామం తర్వాత ఎన్టీఆర్‌ను స్మరించడం, స్తుతించడం ఆరంభించారు. మరణానికి ముందు ఎన్టీఆర్ ఆవేదన టెలివిజన్ చానళ్ళ దగ్గర నమోదై భద్రంగా ఉంది.

ఎన్టీఆర్ అస్తమయం తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా పగ్గాలు చేపట్టిన అనంతరం, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన దేవెగౌడ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఐకే గుజ్రాల్‌ను కాంగ్రెస్ మద్దతుతోనే ప్రధాని చేయగలిగారు. అప్పుడు కాంగ్రెస్ మద్దతు నిరభ్యంతరంగా స్వీకరించిన చంద్రబాబు 1998లో అదే పార్టీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. నాటి సీపీఎం ప్రధాన కార్యదర్శి హర్‌కిషన్‌సింగ్ సుర్జీత్, మాజీ ప్రధాని వీపీ సింగ్ ఎన్నిసార్లు ఆహ్వానించినా ఢిల్లీ వెళ్ళకుండా ఆశాభంగం కలిగించారు. దీన్ని అవసరార్థ రాజకీయం (politics of expediency)గా సమర్థించుకోవచ్చు. అవకాశవాద రాజకీయమని కూడా అనవచ్చు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి 1998 మార్చినాటి సమదూరం సిద్ధాంతం అడ్డురాలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో అలిపిరిలో నక్సలైట్ల దాడి తాలూకు సానుభూతి పవనాలు వీగిపోయాయి. పరాజయం అనంతరం బీజేపీకి రాంరాం చెప్పారు. 2009లో తిరిగి కమ్యూనిస్టులతో భుజం కలిపి తృతీయ ఫ్రంట్‌లో కొనసాగుతున్నట్టే వ్యవహరించగలిగారు. తెలుగువారి సమైక్యత కోసం, ఆత్మగౌరవం కాపాడటం కోసం పుట్టిన పార్టీగా అభివర్ణించిన తెలుగుదేశం ప్రత్యేక రాష్ట్ర సాధన పరమావధిగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితితో కలసి మహాకూటమి ఏర్పాటు చేయడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ.


రహస్య బంధాల రాజకీయం

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 'రెండు కళ్ళు– రెండు నాల్కల' సిద్ధాంతాన్ని అమలు చేసిన చంద్రబాబు అవకాశవాద రాజకీయాన్ని ఆకాశం దాకా విస్తరించారు. 'తాను కట్టిన హైదరాబాద్'ను వదులుకోవడం ఇష్టం లేదు. తెలంగాణ ఉద్యమం పట్ల ప్రజలలో ప్రబలిన సానుకూలతను కాదనే పరిస్థితి లేదు. కోస్తాంధ్ర ప్రాంత ప్రజలలో సమైక్యంగా కొనసాగాలన్న అభీష్టాన్ని తప్పుపట్టే అవకాశం లేదు. వారి అభిప్రాయం మార్చగలిగే శక్తి లేదు. రెండు వైపులా ఉండాలనీ, ఇరువురికీ చెందాలనే ఎత్తుగడ వేశారు. మాట వరుసకు హేమాహేమీలతో ఒక కమిటీని నియమించి, కమిటీ సభ్యులను ఆంధ్ర ప్రాంతంలో పర్యటింపజేసి, తెలంగాణ ఏర్పడితే తమకు అభ్యంతరం లేదంటూ ప్రజలు భావిస్తున్నారనే ఒక అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించి, కమిటీ సమర్పించిన నివేదికకు పార్టీ పొలిట్‌బ్యూరో చేత ఆమోద ముద్ర వేయించారు. తన మాటకు ఎదురు చెప్పే నాయకుడు టీడీపీలో లేకపోవడం ఆయనకు కలిసివచ్చిన అంశం. తెలంగాణ ఏర్పాటుకు అభ్యంతరం లేదని ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. కోస్తాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదనే ఆరాటంతో అస్పష్టంగా మాట్లాడటం ప్రారంభించారు. 'దమ్ముంటే బిల్లు పెట్టండి' అంటూ యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని రెచ్చగొట్టారు. తీరా బిల్లు రూపొందించే క్రమంలో సీమాంధ్ర ప్రజలకు ఏం కావాలో యూపీఏ ప్రభుత్వానికి చెప్పారా అంటే, అదీ లేదు. యూపీఏతో సంబంధాలు లేవా అంటే దండిగా ఉన్నాయి. పి. చిదంబరంతో బాదరాయణ సంబంధం ఉంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన సీబీఐ విచారణ ఆదేశించడానికీ, తర్వాత సీబీఐ చేత అభియోగాలు చేయించడానికీ, పదుల సంఖ్యలో చార్జిషీట్లు వేయించడానికీ కాంగ్రెస్ నేతలతో ఉన్న రహస్య సంబంధాలను వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు పి. శంకరరావుతో పాటు ఎర్రన్నాయుడు కూడా పిటిషన్‌లో భాగస్వామి. విభజన బిల్లు రూపకల్పనలో సహకరించకపోగా రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారంటూ నిందించడం ప్రారంభించారు. 'తెలంగాణ ప్రజలకు సోనియా అమ్మ అయితే నేను చిన్నమ్మను' అంటూ ప్రకటించిన బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడానికి యూపీఏతో సహకరించారు. రాజ్యసభలో పదేళ్ళు ప్రత్యేక హోదా కావాలంటూ బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు పట్టుపట్టారు. ఇందులో టీడీపీ సభ్యుల ప్రమేయం లేనేలేదు. తలుపులు మూసినా, కరెంటు తీసినా అప్పుడు బీజేపీ అభ్యంతరం చెప్పలేదు. పైగా యూపీఏతో సహకరించింది. బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ పార్లమెంటు ఉభయ సభలనూ ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ అశాస్త్రీయంగా విభజించిందనీ, సర్వ నాశనం చేసిందనీ ఘాటుగా విమర్శించారు. నాలుగేళ్ళుగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను మంజూరు చేయకుండా నెపం 14వ ఆర్థిక సంఘంపైనా, కాంగ్రెస్‌పైనా నెట్టడంలో బీజేపీ, టీడీపీలు సమష్టిగా వ్యవహరించాయి. రాష్ట్రాన్ని విభజించినందుకు సీమాంధ్ర ప్రజానీకం 2014లో కాంగ్రెస్‌ను కఠినాతికఠినంగా శిక్షించారు. నాలుగేళ్ళుగా ద్వంద్వ నీతితో తప్పించుకొని తిరుగుతున్న టీడీపీ, బీజేపీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉపేక్షిస్తారనుకోవడం దురాశ. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి, బీజేపీని నిందించి, ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో ముందు పీఠిన నిలబడాలని ప్రయత్నించినప్పటికీ ప్రజలు టీడీపీని విశ్వసిస్తారా? 1978 నుంచి ఇప్పటి దాకా చంద్రబాబు ఆచరిస్తున్న అవకాశవాద రాజకీయాలను అర్థం చేసుకోలేనంత అమాయకులా ఆంధ్రులు? రాజకీయాలలో కనీస స్థాయి నీతినియమాలను మంటగలిపి ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యుల చేత అడ్డగోలుగా ఫిరాయింపులు చేయించిన, రాజకీయ విలువలను తుంగలో తొక్కిన నాయకుడిని వివేకవంతులైన ప్రజలు మన్నిస్తారా? మొన్నటి దాకా అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌కే కేంద్ర నిధులు అత్యధికంగా అందాయనీ, తానే ఈ ఘనకార్యం సాధించాననీ, హోదా కంటే ప్యాకేజీ విలువైనదనీ నమ్మబలికిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదాకి జిందాబాద్ అంటే ప్రజలు గొర్రెల మందలాగా అనుసరిస్తారని భ్రమపడుతున్నారా? ఒక వైపు చంద్రన్న కానుకలంటూ సంక్షేమం పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు సబ్సిడీలకు బానిసలైనారంటూ నిందించడం ఏమి నీతి? స్వవచోవ్యాఘాతాలకు అంతులేదా? రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో సైతం తన ప్రాబల్యం నిలుపుకోవాలనే కాంక్షే 'ఓటుకు కోట్లు' కుంభకోణానికి దారి తీసింది. ఎన్నికలలో తెలంగాణలో టీఆర్ఎస్‌కి స్పష్టమైన మెజారిటీ వచ్చిన తర్వాత ఒక ఎంఎల్‌సీని గెలిపించుకునేందుకు ఎంఎల్ఏలను కొనుగోలు చేయాలన్న ఆరాటం ఎందుకు? హైదరాబాద్‌లో పదేళ్ళు కొనసాగుతూ అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ చక్రం తిప్పాలనే అత్యాశ. అందని ద్రాక్ష కోసం అర్రులు చాచడం, భంగపడటం అలవాటైన రాజకీయ నాయకుడికి అవకాశవాద రాజకీయం ఒక అలవాటుగా, ఒక వ్యసనంగా మారుతుంది. ఈ ఉదంతం తాలూకు దృశ్యాలూ, చిత్రాలూ అన్ని చానళ్ళ దగ్గరా, పత్రికా కార్యాలయాలలోనూ ఉన్నాయి. కానీ చూపించవు, ప్రచురించవు. ఇక్కడే కాదు ఢిల్లీలోని జాతీయ మీడియాలోనూ తనకు ఇబ్బంది కలిగించే వార్తలు రాకుండా నివారించగల పరమ చురుకైన యంత్రాంగం చంద్రబాబు నిర్మించుకున్నారు.

ఎల్లకాలమూ మోసగించలేరు

నైతికంగా, రాజకీయంగా ఇన్ని ఘోరమైన తప్పిదాలు చేస్తూ తాను నిప్పులాంటి మనిషినంటూ చాటుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ఎన్ని అపరాధాలు చేసినా ప్రమాదాల నుంచి గట్టెక్కడానికి కారణం ఆయనకు మీడియా భయం లేకపోవడం. పైగా మీడియా అభయం ఉండటం. 1995లో వైస్రాయ్ హోటల్‌లో జరిగిన తిరుగుబాటు నాటకం నుంచి మొన్న రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదంటూ లేఖ ఇచ్చిన తర్వాత సైతం ప్రజాగ్రహాన్ని మొత్తం కాంగ్రెస్ వైపు మళ్ళించి 2014 ఎన్నికలలో గెలుపొందే వరకూ టీడీపీ అధినేత ఆచరించింది ఫక్తు అవకాశవాద రాజకీయమే. ద్వంద్వ వైఖరే. రెండు కళ్ళు–రెండు నాల్కల సిద్ధాంతమే. 'అందరినీ కొంతకాలం మోసగించగలవు. కొందరిని ఎల్లకాలం వంచించగలవు. కానీ అందరినీ ఎల్లకాలం మోసగించలేవు (You can fool all the peole some of the time and some of the people all the time, but you cannot fool all the people all the time)' అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ అన్న మాటలు సర్వకాల సర్వావస్థలకూ వర్తించే నీతివాక్యాలు, ఆణిముత్యాలు. ద్వంద్వ రాజకీయం, వైరుధ్య సమన్వయం, రెండు కళ్ళు–రెండు నాల్కల సిద్ధాంతం కొన్ని సందర్భాలలో ఆశించిన ఫలితాలు ఇవ్వవచ్చును కానీ ఎల్లవేళలా కపట రాజకీయం జయప్రదం కాజాలదని ఇందలి నీతి.

అతిథి దేవోభవ మాటల్లోనేనా?



కరణ్ థాపర్

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావించినట్లయితే దాన్ని అంతగా పట్టించుకోవలసిన పని లేదు. కానీ అది వాస్తవమేనన్న అభిప్రాయం ప్రస్తుతం బాగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవం కంటే ఎరుక ప్రధానం అనడానికి ఇదొక స్పష్టమైన సందర్భం. దీని అర్థం ఏమిటంటే, భారత ప్రభుత్వం ట్రూడోను నిర్లక్ష్యం చేయనప్పటికీ–దాని ఉద్దేశం అది కాదని నమ్మడానికే నేను సిద్ధపడుతున్నాను–అలా చేసిందన్న ఆరోపణలకు గురికావడమే కాకుండా, దోషిగా నిలిచిందనే.

ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్య విషయం ఏమిటంటే, తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయం జస్టిన్ ట్రూడోకు స్పష్టంగా తెలిసి ఉండటమే. తనకు అవమానం జరిగిందని ట్రూడో భావించనప్పటికీ, తాను అవమానానికి గురైనట్లు చాలామంది భారతీయులు నమ్ముతున్నట్లు ఆయనకు తెలిసింది. పైగా అలాంటి అభిప్రాయం ట్రూడో సొంత దేశానికి కూడా చాలా స్పష్టంగా ఏర్పడింది. కాబట్టి నిజం ఏదైనప్పటికీ, తనను నేరుగా ఎవరూ అవమానించనప్పటికీ అలాంటి అనుభూతి ఆయనకు కలిగే ఉంటుంది. ఇరుదేశాల్లో ఏ పక్షానికీ ఇది మంచి చేసేది కాదు.

ఏదేమైనప్పటికీ, ఈ అంశంలో వాస్తవాలకేసి నేను పరిశీలించదలిచాను. తనకు సరైన స్వాగతం లభించలేదని ట్రూడో భావిస్తున్నట్లు ఇవి సూచిస్తున్నాయా? ఉద్దేశపూర్వకంగానైనా లేక మరో విధంగానైనా సరే దీనికి సమాధానం అవును అన్నదే.

కెనడా ప్రధానికి స్వాగతం చెప్పడానికి భారత ప్రధాని విమానాశ్రయానికి రాలేదన్నదే ఒక అసందర్భమైన విషయం. కాగా, ఆయనకు స్వాగతం చెప్పేందుకు వెళ్లిన ప్రభుత్వ ప్రతినిధుల స్థాయి సరైందేనా? పూర్తి స్థాయి కేబినెట్ మంత్రి విమానాశ్రయంలో కనబడలేదు. పైగా, కేంద్రప్రభుత్వం ఒక అనామక సహాయమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌ను అక్కడికి పంపింది. కెనడాతో మన సంబంధాలను మెరుగుపర్చుకోవలసిన అవసరం ఉన్నందున ఆయనకు స్వాగతం పలకడానికి మన విదేశాంగ మంత్రి వచ్చి ఉంటే ఉత్తమంగా ఉండేది కదా.

ఇది చిన్న విషయమే అనుకుంటే మరిన్ని ఘటనలు కూడా జరిగాయి. కెనడా ప్రధాని ఆగ్రా, అహమ్మదాబాద్ నగరాలను సందర్శించినప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు ఆయనను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. వారు ఇతర కార్యక్రమాల్లో మునిగిపోయి ఉన్నారంటే సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ ట్రూడో కెనడా ప్రధానమంత్రి. పైగా తాను ఇటీవలే భారత్ సందర్శనకు వచ్చిన కెనడా టూరిస్టు కాదు. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ రాష్ట్రాలను సందర్శించినప్పుడు ఈ సీఎంలిద్దరూ హాజరయ్యారు. ఈ విషయం కెనడా ప్రజలకు, వారి మీడియాకు స్పష్టంగా తెలిసే ఉంటుంది.

అన్నిటికంటే మించి జస్టిన్ ట్రూడోకు స్వాగతం చెబుతూ ట్వీట్ పంపడంలో ప్రధాని మోదీ వైపు నుంచి జరిగిన వైఫల్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి అది వైఫల్యమేనా? అది ఉద్దేశపూ

ఆదిత్య హృదయం



ర్వకంగా జరిగి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి ఘటనలు కాకతాళీయంగా జరగవు. ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగినవే. స్పష్టం కాకపోవచ్చు కానీ సూచనప్రాయంగా అయినా సరే వీటి వెనుక ఒక సందేశం ఉంది. ఆ సందేశం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే దాన్ని మనం అనేక రకాలుగా వ్యాఖ్యానించవచ్చు.

వీటిలో ఒక వ్యాఖ్యానాన్ని ఉపేక్షించడానికి వీల్లేదు. చాలా తరచుగా ట్వీట్లు చేస్తూ, డాంబికమైన కౌగిలింతలను ఆయుధంగా చేసుకునే అలవాటున్న మోదీ ఇప్పుడు పాటిస్తున్న ఈ నిశ్శబ్దం కెనడియన్లకు చాలానే బోధపరుస్తుంది. బోధపర్చింది కూడా.

ఈ ఉదంతంలో అతి ముఖ్య విషయం ఏదంటే, ఇంతవరకు జరుగుతూ వచ్చిన పరిణామాలు ఏవీ అవసరం లేదన్నదే. కెనడాతో మనకున్న అభిప్రాయభేదాలను లాంఛనప్రాయ చర్చలకు వదలిపెట్టవచ్చు. అక్కడే వీటికి మంచి పరిష్కారం దొరుకుతుంది. కానీ మీరు ఒకరిని మీ ఇంటికి ఆహ్వానించినప్పుడు సాదరస్వాగతానికి హామీ ఇచ్చేలా అతిథితో యుక్తంగా వ్యవహరించాల్సి ఉంది. దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని సృష్టించాక, పదే పదే అలాంటి అభిప్రాయాలనే పునరావృతం చేయడం, వ్యాప్తిలోకి తీసుకురావడం వల్ల మీరు మీ అతిథితో చెడుగా వ్యవహరిస్తున్నారని అందరూ నమ్మేలా చేస్తుంది. అతిథి దేవోభవ భావనకే ఇది వ్యతిరేకం. అతిథిని దైవంగా భావించే భారతీయ సంప్రదాయం నుంచి తమను మినహాయించారనే భావనతోటే ట్రూడో దంపతులు స్వదేశానికి వెళతారని నేను భయపడుతున్నాను.

చివరగా మన ఈ తరహా స్వాగతం, తన ఖలిస్తాన్ అనుకూల విధానాలను సవరించుకునేలా ట్రూడోను ప్రోత్సహిస్తుందా అని నా సందేహం. మన ఆతిథ్యం మరీ లాంఛనం కాకుండా మరింత ఉదారంగా ఉండినట్లయితే, అది తనకు నచ్చచెప్పేలా ఉండేది. ఒక తేలికపాటి పాఠాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లుగా కనిపిస్తోంది. అదేమిటంటే.. మీరు మార్చాలనుకుంటున్న వ్యక్తిని మీరు ఎన్నటికీ బాధించవద్దు.

వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net

ఈ 'గుజరాత్ నమూనా'ను ఇక సాగనీయొద్దు

ఇది అంతటా వ్యాపించిన అంటువ్యాధని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బ్యాంకులో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగులను పట్టుకోవడం అర్థరహితం. అందువల్ల ఫలితం ఉండదు. దీని నివారణకు ఉన్న ఒకే ఒక మార్గం–నియమబద్ధ పాలన. ఒక కేసులో కాదు...ట్రాఫిక్ ఉల్లంఘన మొదలుకొని హత్య కేసు వరకూ అన్ని రకాల కేసుల విషయంలోనూ నివారణోపాయం ఇదే.

అవలోకనం



ఆకార్ పటేల్

గత కొన్ని సంవత్సరాల్లో వేలాది కోట్ల ప్రజా ధనాన్ని సులభంగా కైంకర్యం చేసిన హర్షద్ మెహతా, హితేన్ దలాల్, జతిన్ మెహతా, కేతన్ పరేఖ్ తదితర యువ గుజరాతీల జాబితాలో నీరవ్ మోదీ కూడా చేరారు. వారు దోచుకెళ్లిన డబ్బును ప్రజాధనం అని నేను ఎందుకంటున్నానంటే పబ్లిక్ రంగ బ్యాంకుల నుంచి వీరందరూ మాయం చేసిన డబ్బంతా పౌరులది కనుకనే. ప్రభుత్వానికి ఒక్కో షేరు రూ. 163కు అమ్మడం ద్వారా రూ. 5,500 కోట్లు సమీకరిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) మొన్న ప్రకటించింది. కానీ ఆ షేరు ధర నీరవ్ మోదీ వ్యవహారం తర్వాత రూ. 113కు పడిపోయిందని గుర్తుంచుకోవాలి. అంటే ఒక అసమర్థ బ్యాంకులో పెట్టుబడి కోసం మళ్లీ మనమంతా ఒక్కో షేరుకు అదనంగా రూ. 50 చెల్లించవలసి వస్తున్నదన్న మాట. ఇలా బ్యాంకుల్లోకి డబ్బు తరలించినప్పుడల్లా ఇక అంతా సవ్యంగా ఉంటుందని పాలకులు మనకు చెబుతుంటారు. అయితే ఇదంతా బోగస్. ఇంతక్రితం భారీయెత్తున బ్యాంకులకు డబ్బులిచ్చిన ప్రతిసారీ ఏం జరిగిందో ఇప్పుడూ అదే పునరావృతమవుతుంది.

మనకు తెలిసిన స్టాక్ మార్కెట్ స్కాం నిజానికి నీరవ్ మోదీ, జతిన్ మెహతాలు చేసిన బ్యాంకు కుంభకోణాల వంటిదే. జర్నలిస్టులు దేబాశిస్ బసు, సుచేతా దలాల్ కలిసి 'ద స్కాం: ఫ్రమ్ హర్షద్ మెహతా టు కేతన్ పరేఖ్' అనే గ్రంథం రాశారు. ఆ తర్వాత దాన్ని మరింత విస్తృతపరిచి 'ఆల్సో ఇన్‌క్లూడ్స్ జేపీసీ ఫియాస్కో అండ్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు స్కాం' అని చేర్చి పునర్ముద్రించారు. ఈ దౌర్భాగ్య దేశంలో కుంభకోణాలకు కొదవలేదు గనుక ఆ పుస్తకాన్ని వారు నిరంతరం సవరించుకుంటూ పోకతప్పదన్నదే నా ఆందోళనంతా. హర్షద్ మెహతా కుంభకోణంపై ఆ పుస్తకంలో రాసిన ఒక పేరాను ఉటంకిస్తాను. 'చాలా సులభంగా మన దృష్టికోణం తప్పిపోయేంత అతి పెద్ద కుంభకోణమిది. ఇది ఆరోగ్య బడ్జెట్ కంటే, విద్యకయ్యే బడ్జెట్‌కంటే చాలా పెద్దది. ఈ స్కాం లక్షలాది రూపాయలను చిల్లర డబ్బుగా మార్చేస్తుంది. ఆర్నెల్లలో ఎంతో అర్థరహితంగా, భగ్గున పెరిగిన షేర్ల ధరలు ఉన్నట్టుండి కుప్పకూలుతుండగా బోఫోర్స్ స్కాంకు 50 రెట్లు అధికమైన కుంభకోణం ఒకటి మధ్యతరగతిని సుడిగాలిలా చుట్టుముట్టింది'.

హర్షద్ మెహతా స్టేట్ బ్యాంక్ కోసం సెక్యూరిటీలు కొన్నాడు. కానీ వాటిని ఆ బ్యాంకుకు అందజేయలేదు. ఆ సెక్యూరిటీలతో స్పెక్యులేషన్ వ్యాపారానికి దిగాడు. దీన్ని గురించి బసు, దలాల్ ఇలా అంటారు: 'ఈ స్కీంలో అతనికి పేరు



మోసిన ఏఎన్‌జడ్ గ్రిండ్లేస్ బ్యాంకు, రిజర్వ్‌బ్యాంకు అధీనంలోని నేషనల్ హౌసింగ్ బ్యాంకు తోడ్పడ్డాయి. ఈ రెండూ ఇష్టానుసారం హర్షద్ ఖాతాకు చెక్కుల్ని జమచేశాయి. రిజర్వ్‌బ్యాంకుతో స్టేట్ బ్యాంకుకు ఉండే ఖాతాను హర్షద్ తానే సొంతంగా నిర్వహించే స్థాయికి చేరాడు. కృత్రిమ కొనుగోళ్లను, అమ్మకాలను ఆ ఖాతా ద్వారా నడిపించి...అవి జరిగినట్టు చూపించినప్పుడల్లా వాటి తాలూకు డబ్బును తన సొంత ఖాతాకు క్రెడిట్ చేసుకోవడమో, డెబిట్ చేసుకోవడమో కొనసాగించేవాడు'.

ఇది అంతటా వ్యాపించిన అంటువ్యాధని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బ్యాంకులో పనిచేసే ఒకరిద్దరు ఉద్యోగులను పట్టుకోవడం అర్థరహితం. అందువల్ల ఫలితం ఉండదు. దీని నివారణకు ఉన్న ఒకే ఒక మార్గం–నియమబద్ధ పాలన. ఒక కేసులో కాదు...ట్రాఫిక్ ఉల్లంఘన మొదలుకొని హత్య కేసు వరకూ అన్ని రకాల కేసుల విషయంలోనూ నివారణోపాయం ఇదే. నేర న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా ఉండితీరాలి. రాజ్యం కూడా అన్ని సందర్భాల్లో ఎలాంటి మినహాయింపూ లేకుండా నిందితులపై చర్యకు సిద్ధపడాలి. ఇది చాలా చాలా కష్టంతో కూడుకున్నదే అయినా ఇంతకు మించిన చికిత్స లేదు. ఈమధ్య బయటపడిన బడా కేసుల్లో ప్రభుత్వం దీన్ని అనుసరిస్తోందా? జరుగుతున్నదేమిటన్నది పాఠకులే నిర్ణయించుకోవాలి. నరేంద్ర మోదీ నీరవ్ మోదీ వ్యవహారం గురించి ఇంకా మాట్లాడలేదు. అతని పేరుగానీ, పీఎన్‌బీ పేరుగానీ ఎత్తకుండా శుక్రవారం ఆయన మాట్లాడుతూ 'ఆర్థిక సంస్థలు తమ పని తాము చేయడానికి అనుగుణమైన నిబంధనలనూ, విధానాలనూ రూపొందించేవారు... ముఖ్యంగా తనిఖీ, పర్యవేక్షక బాధ్యతలు తీసుకున్నవారు తమ పని తాము శ్రద్ధగా చేయాలి' అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారిపై చర్య తీసుకుంటూనే ఉంటామని కూడా ఆయన చెప్పారు. ఇంతకు ముందు పాలకులు కూడా తమ హయాంలో కుంభకోణాలు బయటపడక ముందు ఇలాగే చెప్పారు. ఆకర్షణీయంగా మాట్లాడి బ్యాంకుల్ని మాయ చేయగలుగుతున్న బడా బాబుల నుంచి మనల్ని మనం కాపాడుకునే మార్గమేదీ లేదనిపిస్తోంది. హర్షద్ మెహతా తన మదుపు తాత్వికతకు 'పునఃస్థాపక వ్యయ సిద్ధాంతం'(రీప్లేస్‌మెంట్ కాస్ట్ థియరీ) అని పేరెట్టాడు. సుస్థిరమైన ఒక కంపెనీ షేర్లను వాటి ప్రస్తుత రాబడుల ప్రాతిపదికన కాక, వాటిని పునఃస్థాపించడానికి లేదా భర్తీ చేయడానికి అవసరమయ్యే వ్యయంతో విలువ కట్టడం ఈ భావన సారాంశం. మూడు పదుల వయసులోనే హర్షద్ మెహతా 'బిగ్ బుల్'గా ప్రసిద్ధుడయ్యాడు. సింహంగా, మేధావిగా చలామణి అయ్యాడు. నీరవ్ మోదీ ఏడేళ్లక్రితమే పంజాబ్ నేషనల్ బ్యాంకును కొల్లగొట్టడం మొదలెట్టాడు. కుంభకోణం బయల్పడటానికి కొన్ని రోజుల ముందే అతడూ, అతని కుటుంబ సభ్యులూ దేశం విడిచి పారిపోవడం యాదృచ్ఛికం కాదు. ప్రభుత్వంలో కీలకమైన వారెవరో ఈ కుంభకోణం బయటపడబోతున్నదని అతడికి కచ్చితంగా ఉప్పందించి ఉంటారు.

నేను ప్రస్తావించిన ప్రసంగంలో మోదీ... తనిఖీ, పర్యవేక్షక బాధ్యతలు తీసుకున్నవారు శ్రద్ధాసక్తులతో తమ పని చేయాలని కోరడంతోపాటు ఆర్థిక అక్రమాల విషయంలో ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుందని కూడా చెప్పారు. ప్రజాధనాన్ని అక్రమ విధానాల్లో పోగేసుకోవడాన్ని వ్యవస్థ అంగీకరించబోదన్నారు. కొత్త ఆర్థిక వ్యవస్థ, కొత్త నిబంధనకు సంబంధించిన మౌలిక మంత్రం ఇదేనని తెలిపారు. గత అనుభవాలనుబట్టి ఈ మాటల్ని నమ్మాలా లేదా అన్న సంగతలా ఉంచి ఈ దేశానికి ప్రజాధనం కొల్లగొట్టే వారి బెడద ఉండకూడదని అందరూ ఆశిస్తారు. హర్షద్ మెహతా, హితేన్ దలాల్, కేతన్ పరేఖ్, నీరవ్ మోదీల పరంపరకు ముగింపు ఉంటేనే ఉపశమనం కలుగుతుంది. కనీసం ఈ విషయంలో 'గుజరాత్ నమూనా' పునరావృతం కాకుండా ప్రధాని ఆపగలిగితే మనమంతా ధన్యులమవుతాం.

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత । a a


హోలీకి కొత్త రంగు

హోలీ వస్తోంది. రంగుల వానలకు సిద్ధంగా ఉండాలి. కానీ హోలీ పండుగకి కొత్త రంగు అద్దుదామని అంటున్నారు పర్యావరణప్రియులు, నిపుణులు. రంగులు అడ్డదిడ్డంగా చల్లుకోవడం కాదు, ఒక పచ్చని మొక్క, ఒక బంగారు నాణెం (శక్తి మేరకు)–పసుపు. కాషాయం రంగులో ఉండే మిఠాయిలు ఇరుగు పొరుగుకు ఇవ్వమని చెబుతున్నారు వారు. ఇందులో మొక్క ద్వారా వచ్చే పచ్చదనం శాంతికీ, సామరస్యానికీ సంకేతం. చిన్న చిన్న తొట్టెలలో పెంచిన మొక్కలు ఇస్తే మంచిది. ఇది ఎదుటివారి మీద ప్రకటించే ఆప్యాయతకు కూడా సంకేతం. ఇక బంగారు నాణెం పసుపు రంగును సూచిస్తుంది. దీని విలువ గురించి చెప్పేదేముంది? కాషాయ రంగు మిఠాయిలు పండుగలోని పవిత్రతకు చిహ్నం. అలాగే నీలం రంగు కూడా. ఇది నిశ్శబ్దాన్ని సూచిస్తుంది. ఇది ఎంతో అవసరం కదా! ఎరుపు రంగు మరొకటి. ఇది సౌభాగ్యానికి నిదర్శనం.

గ్రహం అనుగ్రహం

శ్రీహేవిళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శు.దశమి సా.5.34 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం మృగశిర ఉ.7.35 వరకు, తదుపరి ఆరుద్ర తె.5.57 వరకు (తెల్లవారితే సోమవారం), వర్జ్యం ప.3.25 నుంచి 4.54 వరకు దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.13 వరకు అమృతఘడియలు రా.8.38 నుంచి 10.07 వరకు.


నమాజ్ వేళలు



ఫజర్	:	5.25
జొహర్	:	12.29
అసర్	:	4.44
మగ్రీబ్	:	6.21
ఇషా	:	7.34

సూర్యోదయం : 6.25
సూర్యాస్తమయం : 5.59
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

సగానికి తగ్గనున్న స్కూల్ సిలబస్



- ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ తగ్గిస్తున్నామన్న హెచ్చార్డీ మంత్రి
- 2019 విద్యా సంవత్సరం నుంచి అమలు
- డిటెన్షన్ విధానాన్నీ ప్రవేశపెడతామన్న జవదేకర్

న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతమున్న ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను 2019 విద్యాసంవత్సరం నుంచి సగానికి తగ్గించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. బీఏ, బీకాం డిగ్రీల సిలబస్ కన్నా స్కూల్ పాఠ్యప్రణాళికనే ఎక్కువగా ఉందన్నారు. చదువే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జవదేకర్ మాట్లాడారు. 'సిలబస్‌ను సగానికి తగ్గించాలని ఎన్‌సీఈఆర్‌టీకి సూచించాను. 2019 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది' అని అన్నారు. పాఠశాల స్థాయిలో డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. పరీక్షలు లేకుండా విద్యార్థుల మధ్య పోటీ ఉండదని, మెరుగైన ఫలితాలు రాబట్టాలంటే పోటీ వాతావరణం అవసరమని స్పష్టం చేశారు. పాఠశాల విద్యకు సంబంధించిన ఈ సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లును మలి విడత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.

మార్చి తరువాత మే..

మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మేలో పరీక్షలు నిర్వహిస్తామని జవదేకర్ చెప్పారు. ఈ రెండింట్లోనూ ఫెయిలైన విద్యార్థులనే పై తరగతులకు వెళ్లకుండా డిటెన్షన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. 'విద్యార్థుల సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకుని అందుకు అనుగుణంగా వారికి దిశానిర్దేశం చేయడం ఉపాధ్యాయుల ప్రాథమిక విధి' అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యా హక్కు చట్టం కింద 2015 నాటికి దాదాపు 20 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, 5 లక్షల మందికి మాత్రమే శిక్షణనివ్వడం సాధ్యమైందన్నారు. మరోవైపు, 14 లక్షల మంది ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ నెల చివరి నాటికి నూతన విద్యా విధానంపై నివేదిక సిద్ధమవుతుందని వెల్లడించారు.

ఇక హిందీలోనూ 'గూగుల్ అసిస్టెంట్'

ఏడాది చివరికల్లా అందుబాటులోకి

శాన్‌ఫ్రాన్సిస్కో: 2018 చివరికల్లా హిందీ సహా 30కిపైగా భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ కేవలం ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం హిందీ సహా డానిష్, డచ్, ఇండోనేషియన్, నార్వేజియన్, స్వీడిష్, థాయ్ భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఒకే వ్యక్తి వేర్వేరు భాషల్లో ఇచ్చే ఆదేశాలను పాటించేలా ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తారు. ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా హోమ్‌పేజ్ బటన్‌ను కొద్దిసేపు నొక్కిపట్టుకోవడం లేదా 'ఓకే గూగుల్' అని చెప్పడం ద్వారా 'గూగుల్ అసిస్టెంట్'ను యాక్టివేట్ చేయవచ్చు.

మహిళల్లో గర్భధారణ సామర్థ్యం ఆరేళ్లు పెంచే కొత్త డ్రగ్‌ను అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ముందుగా దీన్ని కీటకాల్లో ప్రయోగించి విజయం సాధించారు.



మరో బ్యాంకు కుంభకోణం

ఓబీసీకి 390 కోట్ల రుణం ఎగవేసి పారిపోయిన ఢిల్లీ వ్యాపారి

- రుణాల ఎగవేతలపై సీబీఐకి బ్యాంకుల ఫిర్యాదు.. కేసులు నమోదు
- శనివారం రూ.523 కోట్ల నీరవ్ ఆస్తులు అటాచ్
- నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు

న్యూఢిల్లీ/ముంబై: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.390కోట్లకు ముంచేసిన ఓ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఎన్‌బీ, రొటొమ్యాక్ కుంభకోణాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఢిల్లీలో వెలుగుచూసిన ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఢిల్లీకి చెందిన వజ్రాల నగల ఎగుమతిదారు ద్వారకాదాస్ సేథ్.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రూ.389.85కోట్ల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. 'ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ రుణఎగవేతకు పాల్పడినట్లు ఆరు నెలల క్రితమే బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తాజాగా సంస్థ డైరెక్టర్లుగా ఉన్న సభ్య సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవిసింగ్‌లతోపాటుగా ద్వారకాదాస్ సేథ్ సెజ్ ఇన్ కార్పొరేషన్ సంస్థపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 2007–12 మధ్య రూ.389 కోట్లమేర ఓబీసీ నుంచి రుణాలు పొందింది. ఆ తర్వాత గుర్తుతెలియని సంస్థలతో ఈ సంస్థ లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఇచ్చిన 'లెటర్ ఆఫ్ క్రెడిట్స్'ను అడ్డం పెట్టుకుని బయటి వ్యక్తుల దగ్గర బంగారం, వజ్రాభరణాలపై మరిన్ని రుణాలు తీసుకున్నారని, విదేశాలతో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించామని బ్యాంకు అధికారులు సీబీఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.



ద్వారకాదాస్ సేథ్ వజ్రాభరణాల షోరూం

బ్యాంకుల ఫిర్యాదుతో మరో మూడు కేసులు

ద్వారకాదాస్ సేథ్‌తో పాటుగా ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త, ఓ బ్యాంకు అధికారి మోసం చేశారంటూ మూడు వేర్వేరు బ్యాంకులు ఈవారం ప్రారంభంలోనే సీబీఐకి ఫిర్యాదు చేశాయి. వీటి ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. బుధ, గురువారాల్లోనే ఈ కేసులు నమోదైనా ఆలస్యంగా వెలుగుచూశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, నేరపూరితంగా చట్టాలను దుర్వినియోగం చేసి రుణాలు పొందారంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చిన ఫిర్యాదుమేరకు అమిత్ సింగ్లా అనే వ్యాపారవేత్తపై కేసు నమోదైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పీఎన్‌బీ బార్మర్ బ్రాంచ్ మాజీ మేనేజర్ ఇందర్‌చంద్ చుండావత్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

రూ.523కోట్ల ఆస్తులు అటాచ్

పీఎన్‌బీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా నీరవ్ మోదీకి సంబంధించిన రూ.523 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ అటాచ్ చేసింది. ఇందులో ఓ పెంట్‌హౌస్, ఫామ్‌హౌస్‌లున్నాయని పేర్కొంది. 'ముంబైలోని సముద్ర మహల్ అపార్ట్‌మెంట్‌లోని రూ.15.45 కోట్ల విలువైన ఫ్లాట్, మూడు ఫ్లాట్లు ఉన్న రూ.81.16కోట్ల విలువైన పెంట్‌హౌస్, ఆరు రెసిడెన్షియల్ ఆస్తులు, 10 ఆఫీసులు, ఓ సోలార్ పవర్ ప్లాంట్, అలీబాగ్‌లోని ఫామ్‌హౌస్, అహ్మద్‌నగర్ జిల్లాలోని 135 ఎకరాల స్థలాలను అటాచ్ చేసుకున్నాం. వీటి మార్కెట్ విలువ రూ. 523కోట్లు ఉంటుంది' అని ఈడీ పేర్కొంది.

నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు

ఈడీ ఫిర్యాదుతో నీరవ్ మోదీతోపాటు ఆయన మామ మెహుల్ చోక్సీల పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈడీ సూచన మేరకు ఫిబ్రవరి 16 నుంచి నాలుగువారాలపాటు వీరిద్దరి పాస్‌పోర్టులను విదేశాంగ శాఖ సస్పెండ్ చేసింది. దీంతో పాటుగా వారం రోజుల్లో వారి పాస్‌పోర్టులను ఎందుకు జప్తు, రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 'నీరవ్, చోక్సీలనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకే ఇద్దరి పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నాం' అని రవీశ్ కుమార్ తెలిపారు. పాస్‌పోర్టుల రద్దుపై నీరవ్ న్యాయవాది విజయ్ అగర్వాల్ మండిపడ్డారు. 'నీరవ్, చోక్సీలు విచారణకు హాజరవ్వాలని ఈడీ పిలుస్తోంది. అటు విదేశాంగ శాఖ మొదట పాస్‌పోర్టును సస్పెండ్ చేసింది.. ఇప్పుడు రద్దు చేసింది. పాస్‌పోర్టు లేకుండా విదేశాలనుంచి ఎలా రాగలరు?' అని విజయ్ ప్రశ్నించారు. మరోవైపు, గీతాంజలి జెమ్స్, రొటొమ్యాక్ కంపెనీల ఆస్తులపై ఈడీ, ఆదాయపుపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రొటొమ్యాక్ కంపెనీ ఇంతవరకు చెల్లించాల్సిన పన్ను బకాయి రూ.106కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. విక్రమ్ కొఠారీపై పన్ను ఎగవేతకు సంబంధించిన మరో ఆరు ఫిర్యాదులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇది 'జన్‌ధన్ లూటీ' యోజన

ప్రధానిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు




న్యూఢిల్లీ: తాజాగా మరో బ్యాంకు కుంభకోణం వెలుగులోకి రావటంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని మోదీపై విమర్శల పదును పెంచింది. 'ఊహించినట్లే నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల్లాగే మరో సంస్థ ప్రమోటర్ ప్రభుత్వం కన్నుగప్పి పారిపోయాడు. మోదీ పాలనలతో జన్‌ధన్ లూటీ పథకం నడుస్తోంది' అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీటర్‌లో విమర్శించారు. పీఎన్‌బీ కుంభకోణంలో ఆర్బీఐ ద్వారా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బ్యాంకులను మోసం చేసే కేసుల్లో 60 రోజుల్లో నేరగాళ్లను అదుపులోకి తీసుకునే వ్యవస్థను ఏర్పాటుచేయాలని మోదీని కోరారు. 'ఈ కొద్ది రోజుల్లోనే భారత బ్యాంకులు రూ.21వేల కోట్లమేర నష్టపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకు మోసాలు బయటపడొచ్చు. ప్రపంచంలోనే ప్రధాని మోదీ ఖరీదైన కాపలాదారు' అని సిబల్ విమర్శించారు. 'ప్రధాని ఈ అంశంపై ప్రజలకు భరోసా ఇవ్వనంతవరకు ప్రభుత్వమే ఈ నేరస్తులు పారిపోయేందుకు మద్దతిచ్చిందని దేశమంతా భావిస్తుంది. అందుకే పీఎన్‌బీ కుంభకోణంపై ఆర్బీఐ దర్యాప్తుకు వీలైనంత త్వరగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం' అని సిబల్ పేర్కొన్నారు.



శనివారం యూపీలోని బర్సానాలో 'లాత్‌మార్' ఉత్సవంలో భాగంగా హోలీ జరుపుకుంటున్న దృశ్యం. కృష్ణుడు రాధను ఆమె సొంతూరు బర్సానాలో ఆటపట్టించాడు. అందుకు ప్రతిగా నందగావ్ యువకులను రాధ స్నేహితురాళ్లు కొడుతున్నట్లుగా ప్రతీఏటా 'లాత్ మార్' ఉత్సవం, ఆ తర్వాత హోలీ జరుపుకుంటారు.

బ్యాంకులను ప్రైవేటీకరించబోం

- అందుకు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరం
- గ్లోబల్ బిజినెస్ మీట్‌లో స్పష్టం చేసిన జైట్లీ



న్యూఢిల్లీ: పీఎన్‌బీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రి జైట్లీ తోసిపుచ్చారు. రాజకీయంగా ఆమోదయోగ్యంకాని ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వమూ తీసుకోబోదన్నారు. ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో జైట్లీ శనివారం ప్రసంగించారు. 'ప్రైవేటీకరణకు రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. దీంతోపాటుగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు చేయాలి. నా అభిప్రాయం ప్రకారం భారతీయ రాజకీయాలు ఈ ఆలోచనకు అంగీకరించవు. ఇది సవాలుతో కూడుకున్న నిర్ణయం' అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కారు వాటా 50 శాతానికన్నా తక్కువకు తగ్గించుకోవాలని ఫిక్కీ, అసోచామ్‌లు సూచిస్తున్నాయి. తద్వారా డిపాజిటర్లు, భాగస్వాములపై బ్యాంకుల జవాబుదారీ పెరుగుతుందంటున్నాయి. ఈ నేపథ్యంలోనే జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉన్నతస్థాయి ఉదాసీనతే..

పీఎన్‌బీ కుంభకోణానికి బ్యాంకులు, వాటి ఆడిటర్లు, రెగ్యులేటర్లు వ్యవహరించిన తీరే కారణమని జైట్లీ మండిపడ్డారు. వీరి ఉదాసీనత వల్లే రూ.11,400 కోట్ల భారీ మోసం జరిగిందన్నారు. కుంభకోణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటంలో ఉపేక్షించబోమన్నారు. 'బ్యాంకుల్లోని కొన్ని విభాగాల్లో విలువల్లేకపోవటం, వివిధ దశల్లో పనిచేసే ఆడిటింగ్ వ్యవస్థ సీరియస్‌గా లేకపోవటం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్నత స్థానాల్లో పనిచేసే వారు కూడా వ్యవస్థలో ఏం జరుగుతుందో గుర్తించలేకపోవటం దారుణం. ఆర్థిక వ్యవస్థలో రెగ్యులేటర్ల పాత్ర కీలకం. బ్యాంకుల్లో ఏక్షణం, ఎక్కడ ఏమేం జరుగుతుందో మూడోకన్నుతో చూడాల్సిన బాధ్యత వీరిది. కానీ భారత వ్యవస్థలో రెగ్యులేటర్ల బదులు రాజకీయ నేతలు జవాబుదారీగా మిగిలిపోతున్నారు' అని జైట్లీ పేర్కొన్నారు. వ్యాపారస్తులు నీతి, నిజాయితీతో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. తప్పుచేసిన వారెవరినీ వదలబోమని ఆయన స్పష్టం చేశారు.

అసోం గాయకుడు పపోన్‌పై ఎఫ్‌ఐఆర్




ముంబై / గువాహటి: అసోంకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పపోన్ అలియాస్ అన్గరంగ్ మహంతా వివాదంలో చిక్కుకున్నారు. ఓ చానెల్‌లో ప్రసారమయ్యే 'వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్' రియాలిటీ షోలో జడ్జీగా ఉన్న పపోన్ అదే షోలో పాల్గొంటున్న ఓ అమ్మాయి(11)ముఖానికి రంగులు పూయడంతో పాటు ముద్దు పెట్టారు. ఈ ఘటనపై పపోన్‌ను ప్రశ్నిస్తామని మహారాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ తెలిపింది. కాగా, గువాహటి పోలీసులు పపోన్‌పై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈపరిస్థితుల నేపథ్యంలో షో జడ్జీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పపోన్ వెల్లడించారు.

ఈ ఏడాది ఏడుగురు సుప్రీం జడ్జీలు రిటైర్!

న్యూఢిల్లీ: రానున్న 10 నెలల కాలంలో మొత్తం ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీవిరమణ చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టులు వెల్లడించాయి. ఇప్పటికే ఆరు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ ఉండటంతో పాటు మరో ఏడుగురు జడ్జీలు రిటైర్ కానున్న నేపథ్యంలో కోర్టుపై ఒత్తిడి పడనుంది. మార్చి 1న రిటైర్ కావాల్సిన జస్టిస్ రాయ్ కోర్టు సెలవుల కారణంగా శుక్రవారమే తన ఆఖరి పనిదినాన్ని పూర్తి చేశారు. మిగిలిన న్యాయమూర్తుల్లో జస్టిస్ రాజేశ్ అగర్వాల్ మే 4న, సీనియర్ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జూన్ 22న, జస్టిస్ ఆదర్శ్ గోయల్ జూలై 6న రిటైర్‌కానున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ మిశ్రా అక్టోబర్ 2న బాధ్యతల నుంచి తప్పుకోనుండగా, జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29న, జస్టిస్ మదన్ బి.లోకూర్ డిసెంబర్ 30న రిటైర్ కానున్నారు.

నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ కన్నుమూత



చెన్నై: ప్రముఖ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా(57) శనివారం కన్నుమూశారు. నీలబ్ కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారని నేషనల్ హెరాల్డ్ వెబ్‌సైట్ వెల్లడించింది. నీలబ్ అంత్యక్రియలు నుంగంబాకంలో నిర్వహించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. నీలబ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. నీలబ్‌ను 'ఎడిటర్స్ ఎడిటర్'గా సంబోధిస్తూ ట్వీట్ చేశారు. 2016లో నేషనల్ హెరాల్డ్‌ను పునఃప్రారంభించడంలో నీలబ్ కీలక పాత్ర పోషించారు. జైపూర్‌లో 'న్యూస్‌టైమ్'కు కరస్పాండెంట్‌గా పనిచేశారు. 'ఔట్‌లుక్ హిందీ'కి ఎడిటర్‌గా పనిచేశారు.

పెళ్లి గిఫ్ట్ ప్యాక్‌లో బాంబు!

భువనేశ్వర్: వివాహం సందర్భంగా వచ్చిన ఓ కానుక.. వరుడు, అతని నాయనమ్మ ప్రాణాలు బలిగొన్నాయి. ఈ ఘటనలో నవవధువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాలోని బోలంగిర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 21న వివాహ విందు సమయంలో నవదంపతులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ కానుక వచ్చింది. ఇంటికొచ్చాక దీన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తుండగానే అందులోని బాంబు భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ తీవ్రతకు అక్కడే ఉన్న వరుడి నాయనమ్మ ఘటనాస్థలంలోనే చనిపోగా.. వధువు, వరుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రూర్కేలా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వరుడు కన్నుమూయగా.. వధువు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. వివరాలు, సాక్ష్యాలు సేకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

'నా ప్రాథమిక హక్కుల్ని రక్షించండి'

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ప్రాథమిక హక్కులతో పాటు వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎయిర్‌సెల్–మాక్సిస్, ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుల్లో తన కుమారుడు కార్తీకి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు సమన్లు జారీచేయడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చిదంబరం కోర్టును ఆశ్రయించారు. తనతో పాటు కార్తీ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకపోయినప్పటికీ ఈడీ, సీబీఐలు వేధిస్తున్నాయనీ, ఈ చట్టవిరుద్ధమైన విచారణను వెంటనే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కేరళలో గిరిజనుడి దారుణ హత్య

దొంగతనం చేశాడని కొట్టి చంపిన స్థానికులు

పాలక్కడ్: కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఆకలికి తాళలేక ఓ దుకాణంలో ఆహారపదార్థాలను దొంగిలించిన మధు(30) అనే గిరిజన యువకుడ్ని స్థానికులు కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన పాలక్కడ్ జిల్లాలోని అగలీలో జరిగింది. ఈ దాడి సమయంలో కొందరు యువకులు సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. అట్టప్పాడి అటవీప్రాంతంలో ఉంటున్న మధు గురువారం సాయంత్రం అగలీలోని ఓ దుకాణంలో ఆహారపదార్థాలు దొంగలించాడు. ఈ విషయాన్ని సీసీటీవీలో గమనించిన స్థానికులు రెచ్చిపోయారు. అడవిలోని ఓ గుహలో మాసిపోయిన బట్టలతో ఉన్న మధును పట్టుకొచ్చి లుంగీతో కట్టేసి కర్రలతో చితకబాదారు. మధును పోలీసులు ఇక్కడి ప్రభుత్వ గిరిజన స్పెషాలిటీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మధుకు మతిస్థిమితం లేదనీ, గత 8 ఏళ్లుగా అడవిలోనే ఉంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ 16 మందిపై హత్యానేరం కింద అభియోగాలు నమోదుచేసినట్లు అగలీ డీఎస్పీ సుబ్రమణియన్ చెప్పారు. కాగా, మృతుని కుటుంబానికి సీఎం విజయన్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.



మధును కట్టేసిన దృశ్యం

విద్యార్థులను చిదిమేసిన బొలెరో

- తొమ్మిది మంది దుర్మరణం
- 20 మందికి గాయాలు
- బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘటన

ముజఫర్‌పూర్(బిహార్): రోజూలాగే స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరిన విద్యార్థులపైకి బొలెరో వాహనం మృత్యువుగా దూసుకొచ్చింది. విద్యార్థులు రోడ్డు దాటుతుండగా జరిగిన ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. హృదయ విదారకమైన ఈ సంఘటన బిహార్‌లోని మిణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మధ్యాహ్నం స్కూల్ వదిలిపెట్టాక ఇంటికి బయలుదేరిన విద్యార్థులపైకి బొలెరో అదుపుతప్పి దూసుకొచ్చిందని ముజఫర్‌పూర్ ఎస్పీ వివేక్ కుమార్ తెలిపారు. దీంతో 9మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారన్నారు. ప్రమాదంతో ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారిందని చెప్పారు. గాయపడిన 20 మందిని చికిత్స కోసం శ్రీ కృష్ణా మెడికల్ హాస్పిటల్‌కు తరలించామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.



ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం

స్త్రీ సంక్షేమానికి పెద్దపీట

- మహిళా సాధికారతతోనే కుటుంబ సంక్షేమం
- 'అమ్మ టూవీలర్' ప్రారంభ కార్యక్రమంలో మోదీ

సాక్షి ప్రతినిధి, చెన్నై: కుటుంబ సంక్షేమానికి మహిళా సాధికారత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో మహిళల పురోగతికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందని తెలిపారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా మహిళా ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందించే పథకం 'అమ్మ టూవీలర్'ను మోదీ శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు తాళాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అందించారు. గవర్నర్ బన్వరీలాల్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016 ఎన్నికల్లో జయలలిత ఈ పథకాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దీని ప్రకారం.. స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగినికి మొత్తం వ్యయంలో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సుమారు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జరుగుతోందని అధికార అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంలు జయలలిత విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం..

సబ్సిడీ స్కూటర్ల పథకం ప్రారంభించాక మోదీ మాట్లాడారు. కుటుంబంలో ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం కుటుంబానికి సాధికారత లభిస్తుందని అన్నారు. జయలలిత ఎక్కడున్నా ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎంతో సంతోషిస్తారని అన్నారు. తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ..'తమిళనాడు రాష్ట్రానికి, తమిళ భాషకు, వారసత్వానికి శిరసు వంచి నమస్కరిస్తున్నా' అని అన్నారు. జయకు నివాళులర్పిస్తూ ఆమెను 'సెల్వి జయలలిత జీ' అని సంబోధించారు. 'మహిళా సాధికారతపై ఎక్కువగా దృష్టిసారిస్తూ అన్ని పథకాల్లోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళా సంక్షేమానికి కట్టుబడి ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించాం. ముద్ర యోజన పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండానే 4.60 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాం' అని మోదీ పేర్కొన్నారు.



లబ్ధిదారుకు వాహనం 'కీ' అందజేస్తున్న మోదీ



చెన్నైలో పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించిన జయలలిత విగ్రహం

డామన్ డయ్యూకు రూ. వేయి కోట్ల పథకాలు...

కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూలో రూ. వేయి కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను కూడా మోదీ ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్–డయ్యూ పట్టణాల మధ్య విమాన సేవలను ఆరంభించారు.మోదీ ప్రారంభించిన పథకాల్లో నీటి శుద్ధి ప్లాంట్, గ్యాస్ పైపులైన్, ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్, మునిసిపల్ మార్కెట్, పాదచారుల వంతెన తదితరాలున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్)లో భాగంగా నిర్మించిన అంగన్‌వాడీ పాఠశాల భవనాలను కూడా మోదీ ఆరంభించారు.


మహిళల క్రికెట్ జట్టు రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్ వరకు వెళ్లింది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.



షవర్మా.. విడాకులా ఖర్మ!



సాధారణంగా విడాకులు తీసుకోవాలంటే ఎన్నో కారణాలు ఉంటాయి. కాకపోతే ఇటీవల మరీ చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు కోర్టులకెక్కుతున్నారు. ఈ మధ్య ఈజిప్టులో ఓ వింత విడాకుల కేసు కోర్టు ముందుకొచ్చింది. పెళ్లయి సరిగ్గా 40 రోజులైనా కాకముందే భర్త నుంచి విడాకులు కావాలంటూ ఓ మహిళ కేసు పెట్టింది. మరి కొత్తగా పెళ్లయిన ఆ వధువుకు ఏమంత కష్టం వచ్చిందో అనుకుంటున్నారా.. అసలు కారణం తెలిస్తే షాకవాల్సిందే.. జనానిరీ అనే మహిళకు అహ్మద్ అనే టీచర్‌తో పెళ్లయింది. ఓరోజు తనకు షవర్మా కొనివ్వాలని తన భర్తను అడిగింది. అయితే అతడు అందుకు నిరాకరించాడట. షవర్మా అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు రొట్టెల మధ్య చికెన్ కర్రీని మడిచి కాస్త వేడి చేసి ఇస్తారు అంతే. దీనికే విడాకులు తీసుకోవడమేంటని కోర్టులో జడ్జి కూడా ఆశ్చర్యపోయాడట. పెళ్లయిన మొదటి రోజే తనకు బయటికి వెళ్లడం.. షాపింగ్ చేయడం అంటే అస్సలు నచ్చదని అహ్మద్ చెప్పాడట. ఎందుకంటే డబ్బులు వృథా చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడట. అయితే జనానిరీ మొదట్లో అంతగా పట్టించుకోదట. అయితే రోజులు గడిచే కొద్దీ పరిస్థితి దారుణంగా మారుతోందట. ఎంత డబ్బు వస్తున్నా కూడా పిసినారితనం తలనొప్పిగా మారిందని జడ్జికి తన గోడు వెళ్లబోసుకుంది. ఆఖరికి ఆహార పదార్థాల విషయంలో కూడా పిసినారిగా ప్రవర్తించేవాడట. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే మారుతాడులే అని సర్దిచెప్పారట. అయినా ఆశించినంత ఫలితం లేకపోవడంతో విడాకులు కోరింది.



ఫీజు బకాయిలు విడుదల చేయాలి

బీసీ సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య



సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. 2016–17 వార్షిక సంవత్సరం ముగిసినప్పటికీ ఇంకా ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా పరీక్షల సీజన్ సమీపించడంతో కాలేజీ యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నట్లు పేర్కొంది. ఫీజు బకాయిలు విడుదల చేయడమే ప్రస్తుత పరిష్కారమని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గతేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. దీంతో ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే తీసుకోవచ్చని కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, విద్యార్థులు ఇబ్బందికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది ఫీజు బకాయిలు రూ.1,600 కోట్లు ఉన్నాయని, ప్రస్తుత వార్షిక సంవత్సరానికి సంబంధించి ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.అంజి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, సి.రాజేందర్ పాల్గొన్నారు.

బీసీలకు రెండు రాజ్యసభ సీట్లు

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల డిమాండ్



సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ పదవుల్లో బీసీలకు రెండు సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభకు ఇద్దరు బీసీలు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో మళ్లీ బీసీలకే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. యాదవ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ స్థానం కేటాయిస్తామన్న సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఇంకో స్థానాన్ని అత్యంత వెనకబడిన కులాలకు లేదా సంచార జాతుల్లో ఒకరికి కేటాయించాలని కోరారు. రైతు సమన్వయ సమితిల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ వర్గానికి చెందిన వారినే సమన్వయకర్తలుగా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రైతు సమన్వయ సమితిలో, రాజ్యసభలో అవకాశం కల్పించాలని కోరారు.

‘ఫార్మా’ వృద్ధికి ఊతమిస్తాం..

బయో ఆసియా సదస్సులో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు వెల్లడి

- దేశవ్యాప్తంగా లక్ష వెల్‌నెస్ క్లినిక్‌ల ఏర్పాటు
- ఫార్మా రంగంపై ప్రభుత్వ నియంత్రణ తప్పదని స్పష్టం



శనివారం హైదరాబాద్‌లో జరిగిన బయో ఏషియా సదస్సులో కేంద్ర మంత్రి ప్రభుకు మెమెంటోను అందజేస్తున్న మంత్రి కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగంలో పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే సామాన్యుడి వైద్య ఖర్చులు పెరగకుండా చూడాల్సిన అవసరముందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఫార్మా రంగం 20 ఏళ్లలో అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, మారుతున్న ప్రపంచంలో ఈ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉండాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సులో సురేశ్ ప్రభు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆయుఃప్రమాణాలు పెరుగుతున్న తీరు ఫార్మా రంగానికి డిమాండ్ కల్పిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరోగ్య పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు లక్ష వెల్‌నెస్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరేడు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యే ఈ కేంద్రాలు వైద్యాన్ని సామాన్యుడి చెంతకు తీసుకుపోవడంతోపాటు ఫార్మా కంపెనీలకు కొత్త మార్కెట్లను సృష్టిస్తాయని చెప్పారు. ఫార్మా రంగంపై ప్రభుత్వ నియంత్రణ గురించి మాట్లాడుతూ.. మనిషి జీవితానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ రంగంపై నియంత్రణలు తప్పనిసరి అని, భవిష్యత్తులో మరిన్ని నియంత్రణలూ రావచ్చని చెప్పారు. ఫార్మా కంపెనీలు అల్లోపతి మందులతోపాటు ఆయుర్వేదం, సిద్ధ వంటి ఇతర వైద్య విధానాలపైనా దృష్టి పెట్టి కొత్త మందులు తయారు చేయాలని.. తక్కువ ఖర్చుతో పరిపూర్ణ వైద్యం అందించడం వీలవుతుందన్నారు. 3 రోజులపాటు జరిగిన బయో ఏషియా సదస్సు శనివారం ముగిసింది.

ప్రోత్సాహకాలు ఇవ్వండి: కేటీఆర్

ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు తీసుకెళ్లారు. మందుల ధరలను నిర్ణయించే విషయంలో తమతో సంప్రదింపులు జరపాలన్న పారిశ్రామిక వర్గాల విన్నపంపై ప్రభు స్పందిస్తూ.. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ చూసుకుంటుందని సమాధానమిచ్చారు. రసాయనాలు, ఫార్మా శాఖ పరిధిలోకి వచ్చే ఈ అంశాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఫార్మా పరిశ్రమలు కొత్త మందులను కనుగొనే లక్ష్యంతో పరిశోధనల కోసం భారీ ఖర్చు పెడుతుంటాయని, వీటిపై రాబడులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని కేటీఆర్ కోరారు. ప్రభు స్పందిస్తూ.. ఈ అంశాన్ని పరిశ్రమలకు ఇచ్చే ప్యాకేజీగా చూడకూడదని.. మందుల తయారీ వల్ల ఎన్నో సామాజిక ప్రయోజనాలు ఉన్న కారణంగా మొత్తం సమాజానికి ఇచ్చే ప్రోత్సాహకాలుగా చూడాలని చెప్పారు. 1999లో ప్రైవేట్ సంస్థలు పరిశోధనలపై పెట్టే ఖర్చులో రాయితీలు ఇచ్చేందుకు రూ.50 కోట్లు కేటాయించారని అలాంటి పథకాన్ని మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వార్‌రూమ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఏడాదిలోగా అగ్రిటెక్ పార్క్

- రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ వెల్లడి
- అన్ని విధాలుగా సహకారమిస్తాం: కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: వర్టికల్ ఫార్మింగ్.. ఆక్వాపానిక్స్.. హైడ్రోపానిక్స్.. వ్యవసాయ రంగం లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీల్లో కొన్ని పేర్లివి. తక్కువ వనరులతో అధిక దిగుబడులు సాధించేందుకు ఉపకరిస్తాయి. మరి సామాన్య రైతులు ఈ టెక్నాలజీలతో ప్రయోజనం పొందేదెలా? దీనికి సమాధానం ‘అగ్రిటెక్’ పార్క్ అంటోంది రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. క్లుప్తంగా ‘రిచ్’ అని పిలిచే ఈ సంస్థ ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఏర్పాటైంది. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జనరల్, ఐఎస్‌బీ మాజీ డీన్ డాక్టర్ అజిత్ రంగ్నేకర్ అగ్రిటెక్ పార్క్ ఏర్పాటును ప్రకటించారు. 70 నుంచి 75 ఎకరాల విస్తీర్ణంలో వచ్చే ఏడాది ఏర్పాటు కానున్న ఈ పార్క్‌లో రైతులు అత్యాధునిక టెక్నాలజీలను తెలుసుకోవచ్చని తెలిపారు. అవసరమైన నిధులను అందించేందుకు కేంద్రం అంగీకరించిందని, భూమిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో ఈ పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ఏరోస్పేస్, జీవశాస్త్ర సంబంధిత రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని చెప్పారు. గతేడాది 25 స్టార్టప్‌లకు సహకారం అందించామని చెప్పారు.

అన్నివిధాలా సహకరిస్తాం: కేటీఆర్

కొత్త రాష్ట్రంపై అనేక సందేహాలు వస్తున్న తరుణంలో తాను అజిత్ రంగ్నేకర్‌ను సంప్రదించానని, రాష్ట్రం అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలతో సహకరించాల్సిందిగా చేసిన విజ్ఞప్తికి ప్రతిరూపమే ‘రిచ్’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏడాది లోపు ఈ సంస్థ సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భవిష్యత్తులోనూ ఈ సంస్థకు సహకారం అందిస్తామని చెప్పారు.

ఇక చిటికెలో నేరస్తుల చిట్టా

కేంద్ర హోంశాఖ నెట్‌వర్క్‌లో నేరస్తుల డేటా నిక్షిప్తం

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరిగే అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు ఇకపై గుర్తించడం, వారి వివరాలు సేకరించడం సులభం కానుంది. కేంద్ర హోంశాఖ అమలు చేస్తున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో క్రిమినల్స్ వివరాలన్నీ డేటా బేస్‌లోకి వచ్చేశాయి. దీంతో నేరస్తుల వివరాలను రాష్ట్రాల పోలీసులు సులువుగా తెలుసుకోనున్నారు.

తొమ్మిదేళ్ల సమయం...

కేంద్ర హోంశాఖ 2009లో ప్రారంభించిన సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తూ వచ్చారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లు, ఎఫ్ఐఆర్‌ల అప్‌లోడ్, నేరస్తుల వివరాలు.. ఇలా 9 రకాల వివరాలను సీసీటీఎన్ఎస్‌లో అప్‌డేట్ చేస్తూ వచ్చారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రాల్లోని నేరస్తుల డేటా, వారికిపడ్డ శిక్షలు, పెండింగ్‌లో ఉన్న కేసులు, నిందితులు, పరారీలో ఉన్న నేరస్తుల వివరాలు, కేసుల స్టేటస్‌లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

మార్చి నుంచి.. :దేశవ్యాప్తంగా పోలీసుస్టేషన్లకు మార్చి మొదటి వారం నుంచి సీసీటీఎన్ఎస్ డేటా బేస్ అందుబాటులోకి రానుంది. రూ.2 వేల కోట్లతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో 20 వేల పోలీస్‌స్టేషన్ల నుంచి డేటా అప్‌లోడ్ అయింది. 5 వేల మంది అధికారులు డేటాను చూసేలా అవకాశం కల్పించారు. ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, చార్జిషీట్, ఇంటర్‌లింక్ పోలీస్‌స్టేషన్, డేటాబేస్ సెంటర్ లింకులు, వాహనాల డేటా, వాటికి అనుసంధానమైన ఆధార్ వివరాలు, పాస్‌పోర్టు డేటా తదితర 44 రకాల వివరాలను పొందవచ్చు. డేటా బేస్‌ను 10 లక్షల మంది పోలీసులు ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

20 లక్షల మంది నేరస్తులు...

దేశవ్యాప్తంగా 20 లక్షల మంది వ్యవస్థీకృత నేరస్తులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో 1.8 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 2.2 లక్షల మందికి పైగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే నిందితులున్నట్లు సమాచారం. యూపీలో అత్యధిక నేరస్తులుండగా మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

వలసలతో ‘దేశం’ ఖాళీ!

- రాష్ట్రంలో నానాటికీ కొడిగడుతున్న టీడీపీ
- ఎన్నికల్లో పోటీచేసే స్థాయి నేతలు కరువు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇక ఆ పార్టీ పని అయిపోయినట్లేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన దుస్థితి ఉందని అంటున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచే టీడీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. ప్రస్తుత మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్, జోగు రామన్న, పట్నం మహేందర్‌రెడ్డిలతోపాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి కీలక నేతలందరూ టీడీపీ నుంచి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, ఓ లోక్‌సభ సభ్యుడు టీఆర్ఎస్ బాట పట్టారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ జిల్లా నేత వంటేరు ప్రతాపరెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ పార్టీ మారే యత్నంలో ఉన్నారు. చివరగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్యలతోపాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన 3,4 నియోజకవర్గాల నేతలు, జిల్లాకు ఒకరిద్దరు నేతలు మాత్రమే టీటీడీపీలో కొనసాగుతున్నారు. ఇటీవల టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరిట నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో ఓ గ్రామానికి వెళ్లారు. కనీసం 50 మంది కూడా రాకపోవడం పార్టీ దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.

అధినేత అంతరంగమేంటి?

తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింటున్నా పార్టీ అధినేత చంద్రబాబు పట్టించుకోవడం లేదని, తమ పట్ల వివక్ష చూపుతున్నారని అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. పార్టీ ప్రధాన కార్యాలయమున్న హైదరాబాద్‌లో తెలంగాణ కమిటీ సమావేశాలు జరిగే పరిస్థితి లేదని.. ఏపీలోని అమరావతికి వెళితే తప్ప చంద్రబాబు దర్శనం కావడం లేదని వారు వాపోతున్నారు. హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారని, ఈనెల 28న సమావేశం ఉందంటున్నా.. జరుగుతుందన్న నమ్మకం లేదని అంటున్నారు.

96వ రోజు

24–02–2018, శనివారం
టకారిపాలెం,
ప్రకాశం జిల్లా



స్థిరంగా నిలబడి.. తలెత్తి చూడలేని దైన్యం వారిది

ఈ రోజు పాదయాత్ర అంతా సాగు నీరందని రైతన్నల వ్యథలు, ఫ్లోరైడ్ పీడిత ప్రజల కన్నీటి కథల ప్రతిధ్వనుల మధ్యనే సాగింది. సరిగ్గా చెప్పాలంటే.. కనిగిరి నియోజకవర్గమంతా సాగునీటికి, తాగునీటికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ప్రాంతం. నీటి సమస్యతో చేలన్నీ బీళ్లవుతున్న దృశ్యాలొక వైపు, తాగునీరే విషమవుతున్న విషాదఛాయలు మరోవైపు.. మనసును తీవ్రంగా కలచివేశాయి. రాష్ట్రంలోనే అతి ఎక్కువ ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లా ప్రకాశం. జిల్లాలో ఎక్కువ పీడిత ప్రాంతం కనిగిరి. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఫ్లోరైడ్ సమస్యతో కిడ్నీ పేషెంట్లయిన వాస్తవాలు కనిపిస్తాయి. వంకరపోయిన కాళ్లూచేతులు, దంతాలపై గార, వెన్ను, మెడ నొప్పులు, కిడ్నీ సమస్య, పెళుసుబారిన ఎముకలు.. ఫ్లోరైడ్ సమస్యతో ఈ కష్టాలన్నీ తలెత్తుతున్నాయి. ఈ రోగగ్రస్తులు ఆకాశంకేసి చూడాలంటే పడుకుని చూడాల్సిన పరిస్థితని అక్కడ ఒకాయన చెబితే.. దేవుడా! అనిపించింది. అవును మరి.. స్థిరంగా నిలబడి తలెత్తి చూడలేని దైన్యం వారిది. చిన్న వయసులోనే వృద్ధాప్యఛాయలు కమ్ముకుంటుంటే.. పాలకుల నిర్లక్ష్యం వారికెంత శాపమైందనిపించింది. ఇక్కడ వీరి కష్టాలు చూసి చలించిపోయిన నాన్నగారు.. ఈ ప్రాంతానికి శాశ్వత సాగు, తాగునీరు అందించాలని తపించారు. రామతీర్థ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను ప్రారంభించి, ఆయన హయాంలోనే పూర్తిచేశారు. కనిగిరి సమగ్ర రక్షిత మంచి నీటి పథకం ఆయన చలవతో రెండు దశలు పూర్తిచేసుకుంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, ఈ నాలుగేళ్లలో ఒక్కపనీ మొదలుపెట్టలేదు. ఒక్క రూపాయీ శాంక్షన్ కూడా చేయలేదు.. ఎంత బాధాకరమో!

కిడ్నీ బాధితుల సమస్యలకు చలించి నేను ఈ ప్రాంతానికొచ్చి ధర్నా చేశాను. అప్పుడు కదలిన ప్రభుత్వం.. ఐదుచోట్ల మొక్కు బడిగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంది. పేదలన్నా, వారి ప్రాణాలన్నా లెక్కలేని తనం. అధికారంలోకొచ్చిన ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బాబు గారు.. ఇప్పుడు మరిచారని ప్రజలు బాధపడ్డారు. ‘నాన్నగారు ఉంటే వెలుగొండతో సహా మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.. మా బాధలు తీరేవి’ అని చెప్పారు. ‘మీ వల్ల కనీసం డయాలసిస్ కేంద్రాలొచ్చాయి.. అందుకు కృతజ్ఞతలు సార్’ అని అక్కడివారంటుంటే.. వీళ్లకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి కలిగించాలి.. ఫ్లోరైడ్ రహిత ప్రకాశం జిల్లానే నా ధ్యేయం.. అని మనసులో తీర్మానించుకున్నాను.

ఈ రోజు ఉదయం బత్తాయి, నిమ్మ పండ్ల రైతులు కలిశారు. ‘గతంలో పండ్ల తోటలు లాభదాయకంగా ఉండేవి. కానీ నాలుగేళ్లుగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది. దానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడైంది. జీవితకాలం ఆధారంగా ఉంటాయన్న నమ్మకంతో తోటలు వేసుకున్నాం. వర్షాల్లేక, బోర్లలో నీళ్లు సరిపోక చెట్లు చచ్చిపోతున్నాయి. తోటలు నాశన మైపోతున్నాయి’ అని ఆ రైతన్నలు బాధపడిపోతుంటే.. అసలు రైతులకే ఇన్ని కష్టనష్టాలెందుకు? అనిపించింది. ‘ఇంత ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మా వైపు కన్నెత్తి చూడటం లేదు’ అని వారు చెబుతుంటే.. ప్రజా సమస్యలకన్నా ముఖ్యమైన విషయాలు ఈ పాలకులకేం ఉంటాయో.. అని ఆశ్చర్యం అనిపించింది. సాగు, తాగు నీరు లేక, బతుకు జీవన్మరణ సమస్యగా తయారవుతుంటే, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తిచేయాల్సింది పోయి.. వాటిని గాలికొదిలేసిందీ ప్రభుత్వం.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి గ్రామానికి, పట్టణానికి రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ప్రత్యేక తాగునీటి సౌకర్యం, సముద్ర జలాలను శుభ్రపరిచి మంచి నీటిగా మార్చగల డిశాలినేషన్ ప్లాంట్లను ఇస్తామని మీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చారు కదా.. అవి గుర్తున్నాయా? వాటిలో ఒక్కటన్నా నెరవేర్చి ఉంటే.. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇంత దీనావస్థలో ఉండేదా?

వై.యస్. జగన్

బాబు నోట పూటకో మాట

- చంద్రబాబు రెండు నాల్కల ధోరణిపై కనిగిరి సభలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ధ్వజం
- ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని తెలిసి మాట మార్చారు
- నాడు ప్రత్యేక హోదా దండగ అన్న చంద్రబాబు..
- హోదా వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని నేడు సన్నాయి నొక్కులు

మరిన్ని ఫొటోలు టాబ్లాయిడ్‌లో



శనివారం ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్ జగన్

ప్రజా సంకల్ప యాత్ర నుంచి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి:

ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదని, హోదా కంటే ప్యాకేజీ వల్లే ఎక్కువగా మేలు జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాడు ఊదరగొట్టారు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ వ్యాఖ్యానించారు. ఓ దశలో హోదా పేరెత్తితే జైలుకు పంపుతామంటూ యువతను భయపెట్టారు. హోదా కోసం అలుపెరుగని పోరాటం సాగిస్తున్న ప్రతిపక్ష నేతను తప్పుపట్టారు. జగన్ నిర్వహించిన యువభేరీలకు తరలి వచ్చే విద్యార్థులను అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు. అవినీతి, అధికార దుర్వినియోగం మినహా నాలుగేళ్లుగా పూచిక పుల్లంత అభివృద్ధి జరగలేదు. ఏడాదిలో ఎన్నికలు రానున్నాయని తెలిసి, ప్రజలంతా ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని గమనించి హోదా వల్లే అభివృద్ధి సాధ్యమని ఇపుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎన్నికలకు ముందు అలవిగాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేసింది కాక, పూటకో మాట మాట్లాడుతూ మళ్లీ మోసం చేయజూస్తున్న చంద్రబాబు రెండు నాలుకల ధోరణిపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరు చూసి నిత్యం రంగులు మార్చే ఊసరవెల్లి కూడా భయపడుతోందని ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 96వ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా మోసాలు, అబద్ధాలతో పాలన సాగుతోందని, ఈ నాలుగేళ్లలో మనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే..

అవినీతి.. అబద్ధాలు..

‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా రాష్ట్రంలో అవినీతి వరద పారుతోంది. కింది నుంచి పైవరకు అధికార దుర్వినియోగం జరుగుతోంది. నాలుగేళ్లుగా అన్యాయమైన పాలన సాగుతోంది. ఇసుక నుంచి మట్టిదాకా దేన్నీ వదిల్లేదు. బొగ్గు, మద్యం, కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, గుడి భూములను కూడా వదిలిపెట్టకుండా తినేస్తున్నాడు. పైన చంద్రబాబు అవినీతి చేస్తుంటే కింద జన్మభూమి కమిటీలు పెన్షన్లు, చివరకు మరుగుదొడ్ల మంజూరుకు కూడా లంచాలు తీసుకుంటున్నాయి. అవినీతి డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డగోలుగా దొరికిపోయింది మనమంతా చూశాం. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. ఇలా అడ్డంగా దొరికినా ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయడు. చిన్న ప్రభుత్వ ఉద్యోగి లంచాలు తీసుకుంటే వెంటనే ఉద్యోగం నుంచి తీసేసి జైలుకు పంపిస్తారు. ఒక సీఎం అవినీతి సొమ్ముతో పట్టుబడినా వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పడానికి చంద్రబాబు పాలనే నిదర్శనం. ఆ మనిషి మీద ఏ కేసులూ ఉండవు. ఆ మనిషి అవినీతికి చక్రవర్తి అయిఉండీ అవినీతి గురించి మాట్లాడతాడు.

చట్ట సభలో చట్టాలు అమలు కావు..

ఈయన పాలనలో చట్టాలు అమలు కావడం లేదు. అసెంబ్లీకి వెళ్లాలంటే మనసురాని పరిస్థితి. అసెంబ్లీకి వెళ్లినప్పుడు మన ఎమ్మెల్యే ఏమి మాట్లాడుతాడో మనందరం చూస్తాం. ఇలా చూసినప్పుడు చట్ట సభల్లో చట్టాలను అవహేళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొంటారు. కొన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయరు. అనర్హులుగా ప్రకటించిన తర్వాత వాళ్ల పార్టీ టిక్కెట్‌పై గెలిపించే సత్తా, దమ్ము లేని పరిపాలన ఇవాళ చూస్తున్నాం. కొనుగోలు చేసిన కొందరికి మంత్రి పదవులు ఇచ్చి కొనసాగిస్తున్నారు. ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా?’’

ఈ వ్యవస్థ మారాలి..

ఎన్నికలకు ముందు మద్యం గురించి ఏమన్నాడు? అధికారంలోకి రాగానే మద్యాన్ని, బెల్ట్ షాపులను తీసేస్తామన్నాడు. ఇవాళ గ్రామాల్లో మంచినీళ్లు దొరుకుతాయో లేదో కానీ ఫోన్ కొడితే మద్యం హోం డెలివరీ చేస్తున్నారు. ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని ఈ పెద్దమనిషి మాట మార్చి మళ్లీ మీ ముందుకొస్తున్నారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విలువలు, విశ్వసనీయత అన్న పదాలు రావాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. అది ఒక్క జగన్ వల్లే సాధ్యం కాదు. మీ దీవెనలు కావాలి. ఆశీస్సులు కావాలి. చంద్రబాబును పొరపాటున క్షమిస్తే రేపు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటాడు. ప్రతి ఇంటికీ బెంజ్ కారు కూడా ఇస్తానంటాడు. ఇవన్నీ మీరు నమ్మరని.. తన మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతుల్లో రూ.3000 డబ్బులు పెడతాడు. ఇస్తే మాత్రం వద్దని చెప్పమాకండి. 3 వేలు కాదు 5 వేలు గుంజండి. అది మన డబ్బు. మన జేబులు కొట్టిన డబ్బు. గుంజిన తర్వాత ఓటు వేసేటప్పుడు మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వెయ్యండి. అప్పుడు ఈ వ్యవస్థ బాగు పడుతుంది’’ అని జగన్ అన్నారు.

సాక్షి నేను శక్తి ఫ్యామిలీ
నల్లగొండ
ఆదివారం, 25-2-2018



ఫైర్ సోలిస్ట

శ్రేష్ఠ, లిరిసిస్ట్



గాయత్రి గుప్తా, నటి

ఆకాశం కథొకటి. భూమి కథొకటి. అంటే.. ఒకరి కథలో ఆకాశం..
ఇంకొకరి కథలో భూమీ.. ఉన్నాయని కాదు.
అలాగని లేవనీ కాదు! ఆకాశమూ భూమీ పుట్టినప్పటి నుండి
ఉన్న కథలని. అన్ని కథలని!
లైంగిక వేధింపులతో మన అమ్మాయిలకు... అన్ని వేధింపులని!!

'జీవితంలో ఎదుగుతూనే నన్ను నేను కాపాడుకోవాలి. నాపై విసిరే అనేకానేక వలల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. సినీరంగంలో ఇదో పెద్ద సవాల్ నాకు' అంటున్నారు గీత రచయిత్రి శ్రేష్ఠ. 2012లో సినీ సీమలోకి అడుగుబెట్టి పదిహేను సినిమాలకు పాటలు రాసిన ఈ మంచిర్యాల యువతి మొదటి నుంచి లైంగిక, మానసిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు.

'సమాజం.. కుటుంబం.. మగాడు ఎంత చెత్తగా ప్రవర్తించినా అతణ్ణి గౌరవిస్తాయి. ఆడపిల్ల విషయంలో మాత్రం చిన్న మచ్చ కూడా ఉండకూడదంటాయి. స్త్రీల పట్ల మన దృష్టికోణం మారాలి' అంటున్న శ్రేష్ఠ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' శ్రేష్ఠ తొలి సినిమా. 2016లో విడుదలైన 'పెళ్లిచూపులు' సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. 'ఆ సినిమా హిట్ కావడంతో 'అర్జున్‌రెడ్డి'లో అవకాశం వచ్చింది. తర్వాత 'హలో' 'యుద్ధం శరణం' సినిమాలకు పాటలు రాశాను. 'అర్జున్‌రెడ్డి'కి రాసిన 'మధురమే ఈ క్షణమే చెలీ' పాటకు జీ గోల్డెన్ అవార్డు రావడం సంతోషంగా అనిపించింది. 'యుద్ధం శరణం' పాటలకూ మంచి అప్లాజ్ వచ్చింది. వేధింపు వ్యథల మధ్య నలిగిపోయిన నాకు ఈ విజయాలు కొంత శక్తినిచ్చాయి' అంటున్న శ్రేష్ఠ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులున్నాయి.

చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా పాటలు రాయాలనేది నా కోరిక. గీత రచనపై పట్టు సాధించేందుకు పుస్తకాలు చదివేదాన్ని. పాటలు బాగా వినేదాన్ని. కొన్ని పాటలు రాసుకున్నాక.. అవి బాగా వచ్చాయనే నమ్మకం కలిగాక.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. ఓ నిర్మాతను కలసి చాన్స్ ఇవ్వమని అడిగాను. 'నువ్వే మాకు ఒక చాన్స్ ఇవ్వు' అని బదులిచ్చాడు ఆయన. ఇలా వెళ్లిన ప్రతిచోటా ఎన్నో చేదు అనుభవాలు. అవమానాలు. 'నీకు అవకాశమిస్తే మాకేంటి లాభం! నీ కంటే ఎంతో మంది గొప్ప రచయితలున్నారు. వాళ్లతో రాయించుకుంటాం' అని కూడా అన్నారు.

మొండిగా ముందుకు...

2013లో నా చేతిలోంచి చాలా ప్రాజెక్టులు జారిపోయాయి. నా తిరస్కారంతో ఇగో దెబ్బ తిన్నవాళ్లు కొందరు, నాతో మర్యాదగా మాట్లాడిన వాళ్లని ఇన్‌ఫ్లుయన్స్ చేసి, అవకాశాలు రాకుండా చేశారు. ఈ కారణంగా బతుకు మీదే విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. సైలెంట్‌గా ఉంటే ఎక్కడైనా సంబంధాలు బాగుంటాయి. కానీ అలా ఉండకూడదనుకున్నాను. గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. మొండితనంతో ముందుకు సాగాను. ఎప్పుడూ భయపడలేదు. కానీ నీరసం వచ్చింది. ఓపిక లేనట్టు అన్పించింది. నా బాధను ఎవ్వరితోనూ పంచుకోలేకపోయాను. మన సమాజం – కుటుంబం బాధితురాలినే తప్పుబట్టి, ఆమె మాటలకు తప్పుడు వ్యాఖ్యలు జోడించి ప్రచారం చేస్తాయి. అబ్బాయిలకీ ఇబ్బందులు ఉంటాయి కదా అంటారు కొందరు. నిజమే, కానీ సక్సెస్ వచ్చేవరకే వాళ్లు ఇబ్బందిపడతారు. ఆ తరవాత వారికి రెడ్ కార్పెట్ పరుస్తారు.

అమ్మాయిలు 'ప్రిపేర్డ్'గా వస్తారనుకుంటారు పరిశ్రమలో చాలామంది. అందుకే మొదటి అవకాశం అందుకోవడానికి టైమ్ పట్టింది. కొందరు పది పదిహేనేళ్ల వరకూ ఎదురుచూడాల్సివస్తుంది. ఈ లోపు ఉత్సాహం సన్నగిల్లుతుంది. ఇక సినిమాలు వదిలేద్దాంలే అనిపిస్తుంది.

మహిళా దర్శకురాలే వల విసిరింది

అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఒక మహిళా దర్శకురాలు పరిచయం అయ్యింది. ఆవిడని అక్కా అని పిలిచేదాన్ని. కాస్త సన్నిహితంగా మెలిగేదాన్ని. ఒకరోజు ఫోన్ చేసి, 'న్యూ ఇయర్ పార్టీకి వస్తావా' అని అడిగింది. ఆసక్తి లేదని చెప్పాను.

ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడని, పార్టీకి వస్తే ఇద్దరూ కలవొచ్చని చెప్పింది. 'నన్ను ఎందరో ఇష్టపడుతుంటారు. నేను ఎందరినో కాదంటాను. నాకు ఇష్టం లేనప్పుడు మీరు ఎలా లీడ్ తీసుకుంటారు?

> **'పెళ్లిచూపులు' తర్వాత నా చేదు అనుభవాల్ని మీడియాతో పంచుకున్నాను. ఈ కారణంగా వేధింపులు తగ్గాయి. 'సాక్షి' ద్వారా నేను చెప్పగలిగింది ఒకటే. ఇలాంటి తోడేళ్లు ప్రతి చోటా ఉంటాయి. అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలి. సమస్యలు ఎదురైతే గొంతు విప్పాలి. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలి .**

నేను వద్దంటే ఎందుకు ఒత్తిడి చేస్తారు?' అని ఆ దర్శకురాలిని ప్రశ్నించాను. ఆమె ఇబ్బంది పెట్టడంతో తనతో కలసి చేద్దామనుకున్న ప్రాజెక్టును వదిలేసుకున్నాను.

ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు. ఈ ఆలోచనల నుంచి బయటపడకముందే ఫోనొచ్చింది. అవతలి వాడి మాటలు అసభ్యంగా ఉన్నాయి. 'ఆవిడ నిన్ను ఆఫర్ చేసింది. నువ్వు కాదంటావేమిటి' అంటూ పిచ్చిపిచ్చిగా వాగాడు. నాకు కోపం ఆగలేదు. 'ఎవడ్రా నువ్వు' అని గట్టిగా అరుస్తూ కాల్ కట్ చేశాను. ఇది జరిగి నాలుగు సంవత్సరాలైంది.

ఈ రంగంలో అమ్మాయిల్ని నమ్మడం కూడా కష్టమవుతోంది. వాళ్లతో స్నేహం చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. పురుషుల దురుద్దేశాన్ని తొందరగా పసిగట్టవచ్చు. కానీ స్త్రీల విషయంలో అది కష్టమవుతోంది.

'నీ దగ్గర ఏముందని ఇంత పొగరు? నన్నే కాదంటావా? నువ్వు నా గ్రిప్‌లో ఉండాలి. లేదంటే నీకు కెరీర్ లేకుండా చేస్తా' అన్నాడు ఓ దర్శకుడు. ఇలాంటి అనేకానేక చేదు అనుభవాల కారణంగా పురుష సమాజం మీదే జుగుప్స కలుగుతోంది.

సాధారణంగా ధనవంతుల కుటుంబాల్లో పుట్టిన వారికి లేదా వెన్నుదన్నులు ఉన్న వారికి సినీ పరిశ్రమలో అంతగా ఇబ్బందులు ఉండవు. ఏ పరిచయాలూ లేని నాబోటి మధ్యతరగతి వాళ్లది మాత్రం ముళ్లదారే! ఆ దారిలో నన్ను నేను కాపాడుకుంటూ ముందుకు సాగే క్రమంలో కనీసం పది సినిమాలు వదులుకున్నాను.

మంచి వాళ్లూ ఉన్నారు..

2016లో పెళ్లిచూపులు చిత్రం రచయిత్రిగా నన్ను నిలబెట్టింది. నాకు పేరు తీసుకొచ్చింది. అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయోనని భయపడ్డాను. వాళ్లకు నా భయాలు – చేదు అనుభవాలు వివరించాను. 'అందరూ ఒకేలా ఉండరు. ఇక్కడ మీకు ఎలాంటి భయమూ ఉండదు' అని హామీ ఇచ్చారు వాళ్లు.

'పెళ్లిచూపులు' సినిమా ఇండస్ట్రీలో ఇక ముందుకు సాగవచ్చనే నమ్మకం ఇచ్చింది. మరో మూడు సినిమాల్లో పాటలు రాసే అవకాశం అందించింది. సినీసీమలో 'చాన్స్ ఇస్తావా' అని అడిగే వాళ్లతో పాటు స్త్రీని గౌరవించే వారూ తారసపడ్డారు. పెళ్లిచూపులు సినిమా తర్వాత మురికి మాటలు తగ్గాయి. నాకు గాలమేయాలని చూసిన 'పెద్దలు' ఇప్పుడు డౌన్‌లో ఉన్నారు. నేను వాళ్ల కంటే మెరుగ్గా ఉన్నాను. ఇది ఒకింత సంతోషపరిచే విషయం నాకు.

ఇటీవల ఓ టీవీ చానల్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. 'ఆమెను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు'అంటూ ఆ చానల్ ఆఫీసుకు ఫోన్లు వెళ్లాయి. ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. కాల్ చేసింది ఓ మహిళేనట! ఈ విషయం తెలిసిన ఆ చానల్ ఉద్యోగులు నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు.

'పెళ్లిచూపులు' తర్వాత నా చేదు అనుభవాల్ని మీడియాతో పంచుకున్నాను. ఈ కారణంగా వేధింపులు తగ్గాయి. 'సాక్షి' ద్వారా నేను చెప్పగలిగింది ఒకటే. ఇలాంటి తోడేళ్లు ప్రతి చోటా ఉంటాయి. అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాల్సిందే. సమస్యలు ఎదురైతే గొంతు విప్పాల్సిందే. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాల్సిందే.

- హృదయ

మంచం కింద, తలగడ కింద, వంట గదిలో, ఫ్రిజ్ కింద... అన్ని చోట్లా కత్తులు ఉంచుకుంది ఫిదా ఫేమ్ గాయత్రి గుప్తా. ఎవరినీ చంపడానికి కాదు, తనను తాను రక్షించుకోవడం కోసమే ఈ ఏర్పాటంతా. ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఏక్షణమైనా ఏదైనా జరుగుతుందేమోనని ఆమెకు భయం. సినీ పరిశ్రమలో కొందరు తనను లైంగికంగా వేధించారని ఇటీవల మీడియా ముందు గొంతు విప్పింది గాయత్రి గుప్తా.

నేను షార్ట్‌ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్‌లో నటించాను. పాటలు పాడతాను, కథలు రాస్తాను. ఒక సినిమా షూటింగ్‌లో నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. అందుకే మీడియా ముందుకు వచ్చి నా గొంతు వినిపిస్తున్నాను. చాలామంది ఆడవాళ్లు దుస్తులు సరిగా వేసుకుంటే

> **వేధింపులకు గురైన వారు గొంతు విప్పితేనే వేధించాలనుకునేవారు భయపడతారు. ఇబ్బందులు వచ్చినప్పుడు గట్టిగట్టిగా అరిస్తే, అవతలివారు నోరు మూసుకుని పారిపోతారు.**

వారి మీద లైంగిక దాడులకు అవకాశముండదు, ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి అంటున్నారు. భారత కాలంలో ద్రౌపది దుస్తులు సరిగా వేసుకోలేదనే ఆమె మీద దుశ్శాసనుడు, కీచకుడు, సైంధవుడు అత్యాచారం చేయబోయారా. మన వస్త్రధారణ మీద పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా ఉంది. 'ఆడవాళ్లు ఏం వేసుకోవాలి' అనేది ఇంకా మగవారు నిర్ణయించక్కర్లేదు. నాకు అనువుగా ఉన్న బట్టలు వేసుకునే హక్కు నాకు ఉంది.

కారులో దింపుతూ మిస్‌బిహేవ్ చేశారు..

నేను ఒక చిత్రం ఒప్పుకున్న సందర్భంలో, ''ఇక్కడి వాతావరణం బాగుంటుందా'' అని నేరుగా అడిగాను. ''అంతా బాగుంటుంది, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు'' అని సమాధానం చెప్పారు వారు. నిజమని నమ్మాను. సినిమా షూటింగ్ మొదలవ్వకుండానే, వారు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ నేను జాగ్రత్తగా నన్ను రక్షించుకుంటూ వచ్చాను. పరిశ్రమలో అన్నీ నాలుగుగోడల మధ్య జరిగిపోతాయి. ఎవ్వరికీ బయటకు తెలియవు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలన్నా ఆధారాలు కావాలి. ఇటువంటివి విన్నప్పుడే... సినీ పరిశ్రమకు అమ్మాయిల్ని పంపడానికి చాలామంది భయపడుతున్నారు.

ఫిర్యాదు చేయాలంటే ఆధారాలు లేవ్!

చాలామంది 'ఫిలిమ్ చాంబర్‌లో ఫిర్యాదు చేశారా' అని అడుగుతున్నారు. ఫిర్యాదు చేయడం నా ఉద్దేశం కాదు. పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పడానికే నేను గొంతు విప్పాను. నాలాగే వేధింపులకు గురైన వారు గొంతు విప్పితేనే వేధించాలనుకునేవారు భయపడతారు. ఇబ్బందులు వచ్చినప్పుడు గట్టిగట్టిగా అరిస్తే, అవతలివారు నోరు మూసుకుని పారిపోతారు. అంతే. నాకు ఏం కావాలో, ఏది సంతోషం ఇస్తుందో నేను ప్లాన్ చేసుకుంటాను. ఇంటి నుంచి బయటకు వచ్చిన మూడు నాలుగు సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాను. ఆ టైమ్‌లో ఎమోషనల్ అయ్యాను కూడా. నేను అందరికీ చెప్పేది ఒక్కటే. తిండి కంటే కూడా ఆత్మ గౌరవం ప్రధానం. ఆ ఆత్మ గౌరవమే మనల్ని కాపాడుతుంది.

అవకాశాలు రాలేదని మీడియా కెక్కానట..

నేను మీడియాలో నా గొంతు వినిపించడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. 'ఈ అమ్మాయికి ఆఫర్లు రావట్లేదు కాబట్టి, అటెన్షన్ కోసం ఇలా చేస్తోంది' అంటున్నారు. ఇలా మాట్లాడితే నేను ఏం చేయాలి. అందుకే నా సమస్యను నేనే పరిష్కరించుకుంటున్నాను. రాధికా ఆప్టే తెలుగులోనే కాదు దక్షిణాది సినిమాలు చేయనని గట్టిగా చెప్పేశారు. 'ఇక్కడ అసలు మనిషిలా చూడట్లేదు' అని చాలా ఘాటుగానే సినీ పరిశ్రమను విమర్శించారు.

అలాంటిదేం జరగలేదు

నేను చేసిన మొదటి సినిమా ఐస్‌క్రీమ్ 2. 'రామ్‌గోపాల్ వర్మతో చేస్తున్నావు, జాగ్రత్త' అని చాలామంది చెప్పారు. భయం భయంగానే సినిమా షూటింగ్‌కి వెళ్లాను. ఆయన ఏ మాత్రం అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టేయాలనుకున్నాను. ఆయనే కాదు, టీమ్‌లో అందరూ ఎంతో మంచిగా ఉన్నారు. వారంతా పని దాహం ఉన్నవారే.

నాకేమీ అక్కర్లేదు...


చాలామంది నన్ను వలలో వేసుకోవడానికి డబ్బు ఆఫర్ చేశారు. నాకు ఎవ్వరి డబ్బు అవసరం లేదు. అందునా నీతి తప్పి సంపాదించే డబ్బు అస్సలు అవసరం లేదు. తినడానికి తిండి, ఇల్లు అన్నీ ఉన్నాయి. డబ్బు సంపాదించడం నా జీవిత ధ్యేయం కాదు. నాకు నచ్చి, చేసిన పనికి డబ్బులు వస్తే సంతోషం. నేను రాయగలను, పాడగలను, డైరెక్ట్ చేయగలను. ఎవరో నాకు జీవితం ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేనే సొంతంగా సినిమా తీసే ఆలోచనలో ఉన్నాను.

- వైజయంతి

అవసరమైతే తిరగబడాలి

వేధింపులకు సినీరంగం సహా ఏ రంగమూ అతీతం కాదు. ఎవరికి వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. లౌక్యంగానో, మొండిగానో ముందుకు సాగాల్సిందే. అవసరమైతే తిరగబడాలి కూడా.

సినిమా రంగంలో అవకాశాల కోసం తమను తాము ఆఫర్ చేసుకుంటున్న వారు, తమంతట తాము 'కమిట్' అవుతున్నట్టు ప్రకటించే వారు కూడా ఉన్నారు. కొందరు తల్లిదండ్రులు పదిహేడు పద్దెనిమిదేళ్ల అమ్మాయిల్ని తీసుకొచ్చి మా అమ్మాయిని మీకు అప్పజెపుతున్నాం.. మీదే పూచీ.. అన్నట్టు మాట్లాడుతుంటారు. ఈ కోణాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. శీలం అనేది నైతికతలో ఒక భాగం. అది ప్రధానం అనుకున్నవాళ్లు గట్టిగా నిలబడాలి. ఎదురు తిరగాలి. డబ్బు, అవకాశాలతో లొంగదీసుకోవాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ రంగంలోనైనా నీతికోసం నిలబడితే, ఎదురు తిరిగితే గెలుస్తాం. శ్రేష్ఠ ఇందుకు ఒక ఉదాహరణ. సినిమా, మోడలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి రంగాల్లో ఆమెలా నిలబడుతున్న వాళ్లు కొందరున్నారు.



- తమ్మారెడ్డి భరద్వాజ, సినీ దర్శకులు.



● గెస్ట్ ఎడిటర్

సవాలక్ష సుడిగుండాలు



దేవి
సాంస్కృతిక కార్యకర్త

కీచకుడి కాలం నుంచో ఇంకా ముందు నుంచో పనికి వెళ్లిన ప్రతి స్త్రీపైనా కామపు కళ్లు, వెకిలి మాటలు, తేళ్లై కుట్టే చేతులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులు, ఆ పైన తాయిలాలు ఆశ పెట్టి లొంగదీయడం. ఆమె బహుముఖ సామర్థ్యంతో పోటీ పడలేక నీచమైన వ్యాఖ్యలు చేయడం, పదోన్నతి పొందకపోవడానికి తమ సోమరితనం కారణమనేది కప్పిపుచ్చి 'ఆమె పడకలేసింది' అనే పైశాచిక పుకార్లు.. నైపుణ్యంతో అధిగమించలేని దుగ్ధ లైంగిక వేధింపులుగా రూపాంతరం.. ఓ 'మగతనపు ఆటవికత'. ఇంటి గడపే స్త్రీకి లక్ష్మణరేఖ.. వంటి కాలం చెల్లిన భావాలు పుణికిపుచ్చుకున్న ఆధునిక మనువులే ప్రతిచోటా.

పొలాల్లో, నిర్మాణంలో, గృహ పరిశ్రమల్లో ఒకటేమిటి.. అసంఘటిత రంగం నిండా స్త్రీలే. కడుపు నింపుకోవడం కోసం, కన్నబిడ్డల కోసం... అహరహం ఒళ్లు విరిగే చాకిరీ. అతి తక్కువ వేతనం. ఆపైన లైంగిక దోపిడీ. ప్రతి నిమిషం పనిపోతుందని భయం. ఎవరేం చేసినా భరించాలి. ఆకలి, అవసరం.. అభిమానాన్ని చంపుతాయి. రెక్కల కష్టం చేసే వీరి గౌరవం కాపాడటం.. ఉపాధికి – శరీరానికి భద్రత కల్పించటం ఎవరి బాధ్యత? 'మనిషి'గా మర్యాదగా బతికే హక్కుకు హామీ ఏదీ?

భద్రమైన ఉద్యోగాలు చేసే చోట కూడా కుత్సితపు చూపుల వేటలే. ఎవరితో చెప్పుకోవాలి? ఎలా నిరూపించుకోవాలి? చెబితే నమ్ముతారా? అంతర్గత ఫిర్యాదుల కమిటీ గోప్యత పాటిస్తుందా? అందరికీ తెలిసి మరింత మందికి చులకనై మరికొందరు చెయ్యేస్తే? అతివల సంపాదనను పూర్తిగా ఆమోదించని కుటుంబం పరువు కోసం ఉద్యోగం వదిలేయమంటే? ఇపుడిపుడే విచ్చుకుంటున్న 'స్వేచ్ఛ' లేత రెక్కల్ని కత్తిరిస్తే? తననే అనుమానిస్తే? అసలు తానేమైనా తన దుస్తులతో హావభావాలతో ప్రవర్తనతో వాడికి అలుసిచ్చిందా? స్త్రీ కావడం వల్లే వెంటాడే ఎన్నో అపరాధ భావనలు... ఎన్నెన్నో ప్రతిబంధకాలు.. లక్షల సుడిగుండాలు. ఎలా బయటపడాలి? ఇంటా బయటా శాంతిగా బతికే దారేదీ?


చట్టం కూడా అసమానతకు చుట్టమే. 'ఫిర్యాదు చేసిన లైంగిక వేధింపు నిరూపణ కాకపోతే దండనే'. ఏ చట్టం లోపలా లేని ఈ షరతు ఈ చట్టానికే ఎందుకు? అసలు బాధితులెవరిక్కడ? ఫిర్యాదు చేయకుండా హెచ్చరించడం నిరుత్సాహపరచడం కాదా? సుప్రీంకోర్టు 'విశాఖ తీర్పు' స్ఫూర్తికి తూట్లు పొడవడం కాదా?

సుప్రీం తీర్పు తర్వాత సాగలాగిలాగి పదిహేనేళ్లకు ఏడ్చుకుంటూ తెచ్చిన 'పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల (నివారణ – నిషేధం – పరిష్కార మార్గాలు, 2013) చట్టం' ఎంతమేరకు అమలవుతోంది? అనుభవాల పాఠాలతో చట్టాన్ని తాజాపర్చుదాం. పదండి.. వేధింపులు లేని జీవితం కోసం.

లెక్కల్లో లైంగిక హింస
రీటోల్డ్ స్టోరీ ఎర్ర కుందేలు
బట్టలు కాదు... బుద్ధులు మారాలి
నటి ఖుష్బూ ఇంటర్వ్యూ
- లోపలి పేజీల్లో



నేషనల్ బార్ అసోసియేషన్ 6,047 మంది ఉద్యోగినులపై జరిపిన సర్వే (2017) ప్రకారం లైంగిక వేధింపు బాధితుల శాతం



70% మహిళలు వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు నిరాకరించారు

ఐసీసీలకూ గతి లేదు



పది, అంతకు మించి ఉద్యోగులున్న ప్రతి కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేసి తీరాలి. అయితే 36% భారతీయ కంపెనీలు, 25% మల్టీ నేషనల్ కంపెనీలు ఐసీసీలు ఏర్పాటు చేయలేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 2015 అధ్యయనం చెబుతోంది. ఫిక్కీ పరిశీలించిన 120 కంపెనీల్లో సగం కంపెనీలు చట్ట పరిజ్ఞానం అంతగా లేని వాళ్లని ఐసీసీ సభ్యుల్ని చేశాయి.

వస్త్ర పరిశ్రమలో వేధించేదెవరు?

90% మగ సూపర్‌వైజర్లు / ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ మేనేజర్లు

75% కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు లేవని చెబుతున్నవారు

3.6% వేధింపు కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలు

కర్ణాటకలోని 5 లక్షలమంది గార్మెంట్ వర్కర్లపై 'సిస్టర్స్ ఫర్ చేంజ్' 2016లో జరిపిన అధ్యయనం

లోయిటర్ గాళ్స్




వాళ్లు మున్సిపల్ పార్కు పచ్చిక బయిళ్లపై హాయిగా కబుర్లు చెప్పుకుంటారు. నవ్వుకుంటారు. చాయ్ తాగుతారు. సైకిళ్లు అద్దెకు తీసుకుని పొద్దున్నే నగరంలో లాంగ్ రైడ్‌కు పోతారు. ఇవన్నీ సరదా కోసం కాదు.. పబ్లిక్ స్పేస్‌పై స్త్రీలకూ సమాన హక్కులున్నాయనే విషయం చాటి చెప్పడానికి. వీళ్లనే 'లోయిటర్ గాళ్స్' అంటున్నారు.

'లోయిటర్' అంటే – పనితో నిమిత్తం లేకుండా విశ్రాంతపూర్వకంగా నడవటం, తారట్లాడటం అన్నమాట.'వై లోయిటర్? విమెన్ అండ్ రిస్క్ ఆన్ ముంబయ్ స్ట్రీట్స్' పుస్తకాన్ని చదివారు పై మహిళలు. ఆ పుస్తకం స్ఫూర్తితోనే నేహాసింగ్, దేవినా కపూర్ కలసి ముంబయిలో వై లోయిటర్ మూమెంట్‌కి శ్రీకారం చుట్టారు. జైపూర్, అలీఘర్, పుణే మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. పుణే గాళ్స్ స్వాగత్ బస్ స్టాండ్‌లో కబుర్లాడుకుంటారు. అలీఘర్ అమ్మాయిలు మెన్స్ కాలేజీలోని కాఫీ హౌస్‌లో కలుసుకుంటారు. పబ్లిక్ స్పేస్‌లో మరింత మంది స్త్రీలు కనబడటమనేది ఒక చక్కటి మార్పుకు దోహదపడుతుందని 'లోయిటర్ గాళ్స్' సహా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు చెబుతున్నారు. 'గాళ్స్ అట్ దాబాస్' మూమెంట్ కూడా ఇలాంటిదే. 2015లో కరాచీ యూనివర్సిటీకి చెందిన సారా నిసార్ సహా ముగ్గురు యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉద్యమానికి నాంది పలికారు.

యాసిడ్ ఎటాక్స్


2010–2016 మధ్య **1,189** యాసిడ్ దాడి కేసులు నమోదయ్యాయి. కోర్టుల మార్గదర్శకాలకు అనుగుణంగా బాధితులకు సాయం అందడం లేదు. బహిరంగ మార్కెట్లో యాసిడ్ అమ్మకాల్ని నిషేధిస్తూ కోర్టులు జారీ చేసిన మార్గదర్శకాల్ని సైతం రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు. దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని ప్రశ్నించింది.





బీఎస్‌ఈ (బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్) టాప్ 100 కంపెనీల్లోని 52 కంపెనీల్లో మాత్రమే లైంగిక వేధింపు కేసుల గణాంకాలున్నాయి. సంబంధిత వివరాలు :

2017 ఆగస్టులో మంత్రి హన్స్‌రాజ్ అహిర్ లోక్‌సభకు అందించిన స్టాకింగ్ (రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో స్త్రీలను వెంటాడి వేధిస్తూ లైంగికంగా హింసించడం) కేసుల గణాంకాలు



అపహరణ, అపహరణ ప్రయత్నాల తాలూకు కేసులు



2014: 57,000
2015: 64,000

రాష్ట్ర విభజన కాలం నుంచి 2016 డిసెంబర్ వరకు - కిడ్నాప్, అక్రమ రవాణా, వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఉదంతాలపై తెలంగాణలో నమోదైన కేసులు 2046. పోలీస్ శాఖ వీటిలో 472 కేసుల్ని తప్పుడు కేసులుగా తేల్చి, వాటిని మూసివేసింది. మిగిలిన కేసుల్ని దర్యాప్తుకు స్వీకరించింది. పోలీస్‌శాఖ అందించిన వివరాల ప్రకారం ఆయా కేసుల స్థితిగతులు దిగువ విధంగా ఉన్నాయి.



(2014) శిక్షా శాతం 5%
(2015) శిక్షా శాతం 8.3%
(2016) శిక్షా శాతం 8.3%

జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2016 నివేదిక ప్రకారం
- మహిళలను అగౌరవపర్చడంలో ఆంధ్రప్రదేశ్‌ది మొదటి స్థానం.
- అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలోనే ఏడవ స్థానం.
- మహిళల అక్రమ తరలింపుపై నమోదైన కేసులు 239
- బాలికల (12 - 18) కిడ్నాప్ కేసులు 396

మహిళలపై వేధింపులకు సంబంధించి ఏపీలో నమోదైన కేసులు

2016: 5,135
2017: 5,453

సోర్స్ : ఏపీ పోలీసుల వార్షిక క్రైమ్ నివేదిక

సేకరణ: **శిశిర, యిర్రింకి ఉమామహేశ్వరరావు,** ఏపీ స్టేట్‌బ్యూరో, **ఐ. శ్రీనివాస్‌రెడ్డి,** తెలంగాణ స్టేట్ బ్యూరో

● వేధింపుల కథ

సమాంతర సంస్కృతి నిర్మాణ దిశలో...



కాత్యాయనీ విద్మహే

చలం 'స్త్రీ'లో తరతమ భేదాలతో ప్రస్తావించిన కామం – మోహం – ప్రేమ అన్న మూడు మాటలు లైంగిక వేధింపుల గురించి మాట్లాడాల్సిన ఈ సందర్భంలో పదేపదే గుర్తుకు వస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య యవ్వన సహజమైన ఆకర్షణకు గౌరవకరమైన, బాధ్యతాయుతమైన వ్యక్తీకరణ ప్రేమ. పెళ్లి, సహజీవనం దాని పరిణామాలు. అద్వైతానుభవాన్ని ఇచ్చే లైంగిక సంబంధం అందులో భాగం. ఒకరి కోసం ఒకరు నిలబడటం, ఒకరి కొరకు ఒకరు దేన్నయినా త్యాగం చేయటానికి సిద్ధపడటం, ఇద్దరూ కలిసి ఒక ఉన్నత గమ్యం వైపు సాగడం.. ఇవన్నీ స్త్రీ పురుషుల సంబంధాన్ని మానవీయం చేసే విలువలు. మోహంలో ఆకర్షణ, ఆరాధన ప్రధానం. కామంలో ఉండేది ఆకర్షణ మాత్రమే. అయినా అందులోనూ ఇద్దరి ఇచ్ఛ ఉంటుంది. స్త్రీ ఇచ్ఛతో నిమిత్తం లేకుండా ఆమె శరీరం – లైంగికత మీద పురుషుడి అధికార అహంకార ప్రకటనగా, ఆధిక్యత స్థాపనగా జరిగేవే లైంగిక వేధింపులు, అత్యాచారాలు. ఇందుకు బలియైన స్త్రీల జీవిత సంఘర్షణలను, మానసిక వేదనలను, మానవ సంబంధాలపై వాటి ప్రభావాలను నమోదు చేస్తూ వచ్చిన, వస్తున్న కథలు సమాంతర సంస్కృతి నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నాయి.

అబ్బూరి చాయాదేవి **'ప్రయాణం'** (1965) కథకు – సమీప బంధువులు, సన్నిహితులు, స్నేహితులు అయిన పురుషుల వల్ల అత్యాచారానికి గురి అయ్యే విద్యావతి అయిన స్త్రీ వేదన.. సంస్కారవంతుడైన యువకుడి నుంచి ఆమెకు లభించిన ఊరట వస్తువు. కాళీపట్నం రామారావు **'హింస'** (1968) కథలో – పొగాకు కంపెనీలో కూలికి వెళ్లిన గొల్ల పైడమ్మ మోసపోయి అత్యాచారానికి గురై అత్తింటి వారి చేత వెళ్లగొట్టబడి, పుట్టింటికి వెళ్లే ధైర్యం లేక పట్నం వెళ్లి చివరకు వేశ్యగా తేలిన విషాదం వస్తువు. అంతకన్నా విషాదం.. ఇంటికొచ్చిన కూతురిని కుల కుటుంబ మర్యాదల ఒత్తిడికి, రెండవ కూతురి భవిష్యత్తు భయానికి తలవొగ్గి ఆదరించలేక తల్లి పడిన వేదన.

వాడ్రేవు చినవీరభద్రుడి **'సుజాత'** కథ (1990) పోలీసు స్టేషన్లో అత్యాచారానికి గురైన అమ్మాయి అంతరంగ వేదన. కుటుంబంలో, లోకంలో బాధిత స్త్రీల పట్ల విమర్శ, సానుభూతి, ఔదార్యం వంటివి ఆత్మగౌరవానికి ఎలా భంగకరంగా ఉంటాయో ఈ కథ సూచిస్తుంది. ఉద్యోగాలు చేయడానికి బయటకు వచ్చే ఆడపిల్లలు పనిప్రదేశాల్లో పొంచి ఉన్న అత్యాచార ప్రమాదాలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ తమదైన మార్గాలలో తప్పించుకోవటానికి చేసే యుద్ధాన్ని కేతు విశ్వనాథరెడ్డి రాసిన **'రెక్కలు'** కథ నిరూపిస్తుంది.

పేదరికం, ప్రలోభం తరచూ స్త్రీలపై అత్యాచారానికి కారణమై అణగతొక్కెయ్యడాన్ని తల్లావఝుల పతంజలి శాస్త్రి రాసిన **'సుర్మా'** (1993) నల్లూరి రుక్మిణి రాసిన **'మృత్యు స్పర్శ'** (2002) కథలు చిత్రించాయి. 1994లో ఐదారేళ్ల పసిపిల్ల శ్వేత, అలాంటి మరికొందరు చిన్న పిల్లల మరణాలకు కారణమైన అత్యాచారాలకు ప్రతిస్పందిస్తూ ఓల్గా **'అయోని'** కథ రాసింది. మధురాంతకం నరేంద్ర రాసిన **'అత్యాచారం'** కథ (1991) అనేక అనేక అంతరువులలో యథేచ్ఛగా సాగిపోయే ఆర్థిక అత్యాచారాలను చిత్రిస్తుంది. బతుకుతెరువు పోరులో గాలివాటుకు కొట్టుకుపోయే పేదవర్గాల స్త్రీలు తమపై అత్యాచారం జరిగిందో లేదో పట్టించుకొనే పరిస్థితిలో లేకపోవడాన్ని గుర్తించి చెప్పాడు కథ ముగింపులో రచయిత. సామ్రాజ్యవాద పెట్టుబడి మాయలో ఈనాడు స్త్రీలందరి పరిస్థితీ అదేనేమో..

- కాత్యాయనీ విద్మహే, సాహిత్య విమర్శకురాలు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

ఐ యామ్ నాట్ సిండ్రెల్లా

ప్రియమైన తిరోగామి భారతమా..
నాకు రాత్రింబవళ్లతో పని లేదు.. నచ్చింది చేస్తా.
నన్ను ఆపగలిగే హక్కు నీకుందని ఎన్నడూ అనుకోవద్దు. *# ఐ యామ్ నాట్ సిండ్రెల్లా*

వీధి వేధింపులకు గురైన డీజే వర్ణికా కుందును తప్పు పడుతూ రాజకీయ నాయకుడు రామ్‌వీర్ భట్టి చేసిన వ్యాఖ్యలపై ఓ యువతి ప్రకటించిన నిరసన ఇది.

మగాళ్లు మగాళ్లే అంటారు రామ్‌వీర్ లాంటి నాయకులు. బాధితులపైనే నోరు పారేసుకుంటారు. అమ్మాయిల తల్లిదండ్రులకు సుద్దులు చెబుతుంటారు. ఈ తరం యువతులు ఇలాంటి ఆంక్షల్ని ప్రశ్నిస్తున్నారు. రామ్‌వీర్ ధోరణిని తప్పుపడుతూ యువతులు చేసిన ట్వీట్లు ఇందుకు ఒక ఉదాహరణ. నగర యువతులు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి ఫొటోలు తీసుకుని 'ఆ యామ్ నాట్ సిండ్రెల్లా' హ్యాష్‌టాగ్‌తో వాటిని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం స్టాకింగ్ బాధితులకు భద్రత ఇవ్వగల చట్టాలు లేవంటున్నారు వర్ణిక. భయంకరమైన తన అనుభవాల నేపథ్యంలో



● జషే యంగిస్తాన్ అవార్డు అందుకుంటున్న వర్ణికా కుందు

ఆమె స్టాకింగ్ వ్యతిరేక ప్రచారం చేపట్టారు. స్టాకింగ్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణించాలని కోరుతూ హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహిళా శిశు అభివృద్ధిశాఖ మంత్రి మేనకాగాంధీలకు పిటిషన్ పెట్టారు. దీనిపై ఇప్పటికి 1,54,000 మందికి పైగా సంతకాలు చేశారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం – స్టాకింగ్ కేసు నిందితుల్లో 80% మంది.. చార్జిషీట్ ఫైల్ కాక ముందే బెయిల్ మీద బయటకు వస్తున్నారు.

స్త్రీ సాధికారత కోసం వర్ణిక చేస్తున్న ప్రచారానికి గుర్తింపుగా 24టీవీ చానల్ ఆమెకు జషే యంగిస్తాన్ అవార్డు ప్రదానం చేసింది.

అప్పగింతలు



మా ఇంటి రాకుమారి మీ ఇంట మారాణి

ఆడపిల్ల ఎన్నాళ్ళు పెంచినా 'ఆడ' పిల్లే కాని 'ఈడ' పిల్ల కాదు. పెళ్ళి చేసి అత్తవారింటికి పంపడం సనాతన ధర్మం. ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఆమెను ఓ అయ్య చేతిలో పెడతారు. అత్తగారికి అప్పగింతలు పెడతారు. పురోహితులు అమ్మాయి తలిదండ్రుల చేత వేదమంత్రాలు చెప్పిస్తూ, అమ్మాయిని అత్తింటి వారికి అప్పగించమంటారు. ఆ మంత్రాలలో ఏముందో ఎవరికీ పట్టదు. గత రెండువారాలుగా స్త్రీ శక్తి గురించి సాక్షి కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో ఆ వేదమంత్రాల సారాన్ని మామూలు మాటలలో అందించే ప్రయత్నం చేస్తున్నాం.

''మా అమ్మాయికి పెళ్ళయి పోయింది కాబట్టి మీరే ఆమె కుటుంబం. ఇప్పటిదాకా మా అమ్మాయి మా ఇంటి దీపం. ఇక నుంచి ఆ దీపం వెలిగేది, వెలుగు ఇచ్చేది మీ ఇంట్లోనే. నేను కోరేది ఒక్కటే. మా అమ్మాయి ఎక్కడ వున్నా ఆనందంగా, హాయిగా ఉండాలని. నిజానికి ప్రతి తండ్రీ కోరుకునేది ఇదే, నాకు బాగా నమ్మకం. మా ఇంట్లో కంటే మా అమ్మాయి మీ దగ్గరే మరింత సంతోషంగా ఉంటుందని. అయినా ఆడపిల్ల తండ్రిని. అందుకే పదేపదే చెబుతున్నాను, ఆమెను సంతోషంగా ఉంచమని. పుట్టి ఇన్నేళ్ళవుతోంది కానీ ఏనాడూ మమ్మల్ని బాధ పెట్టలేదు, భారంగా మారలేదు.

చిన్నప్పుడు ఆమె చెంగుచెంగున ఇల్లంతా తిరుగుతూ వుంటే ఇల్లూ మనసూ తేలికయ్యేవి. నేను ఇంత హాయిగా శ్వాస తీసుకుంటున్నాను, మనసారా నవ్వుకుంటున్నాను అంటే కారణం ఏమిటనుకుంటున్నారు? మా అమ్మాయే. అమ్మాయి వున్నచోట అంతా ఆనందమే. అంతా సంతోషమే. మాకు ఇక నుంచి ఆ ఆనందం దూరమవుతోంది. కానీ సంతోషం ఏమిటంటే ఇంత మంచి వాళ్ళు కాబట్టి మీకు ఆమె దగ్గరవుతోంది.

ఒక రకంగా నా మొత్తం ప్రపంచాన్నే నేను మీకు ఇచ్చేస్తున్నాను. మా అమ్మాయి వెళ్ళిపోయిన తరువాత మాకు మిగిలేది శూన్యమే. అయినా సరే, ఆమె మీ దగ్గర సంతోషంగా ఉంటోంది అన్న భావనే ఇక మమ్మల్ని బతికిస్తుంది.

''ఇంతకాలం మేము ఆమెని ఒక రాకుమారి మాదిరిగా పెంచాము. మీరు రాణి మోస్తరుగా చూస్తారని నమ్మకం. ఒక మాట చెబుతున్నాను నన్ను నమ్మండి. ఒక చక్కని వ్యక్తిత్వంతో కూడిన మనిషిగా తీర్చి దిద్దడానికి నేను అహరహం కష్టపడ్డాను. మా నమ్మకాన్ని ఆమె ఎన్నడూ వమ్ము చేయలేదు. ఆమె ఇప్పుడు ఒక సంపూర్ణ మహిళ. అత్తమామల్ని గౌరవంగా చూసుకుంటుంది. మరదుల్ని, ఆడపడుచుల్నీ ప్రేమగా లాలిస్తుంది. తన భర్తను మీ బిడ్డగా మీకు మరింత దగ్గర చేస్తుంది. ఇవన్నీ నేర్చుకునే మీ ఇంట కుడికాలు మోపబోతోంది. ఏదో ఆశించి ఇవన్నీ చేయబోవడం లేదు, తన కర్తవ్యం అనుకుని చేస్తుంది. బదులుగా ఆమెకు నగలూ, నాణ్యాలు అక్కరలేదు, చీరెలూ సారెలూ అవసరం లేదు, మీ కుటుంబంలో అందరితో పాటుగా ఇంత ప్రేమను పంచండి చాలు.

పొరబాట్లు చేయని మనుషులు వుండరు. ఒకవేళ మా అమ్మాయి ఏదైనా పొరబాటు చేసి మీమనస్సును నొప్పిస్తే దాన్ని తప్పుగా ఎంచకుండా పెద్ద మనసుతో మన్నించండి. మళ్ళీ మళ్ళీ ఆ పొరబాటు చేయకుండా మీ మన్నింపే ఆమెకు అక్కరకు వస్తుంది. ఎప్పుడయినా నలత అనిపిస్తే ఒక్క మంచి మాట చెప్పండి చాలు... ఏ మందులూ మీ అనురాగ పూరిత పలుకులకు సాటికావు. సాటి రావు.

నెలలు తరబడి మేము తనను చూడకపోయినా బాధ పడను. రోజూ మాట్లాడాలని ఆరాటపడను. ఆమె మీ దగ్గర హాయిగా ఉంటోంది అన్న ఒక్క కబురు తెలిస్తే చాలు! అంతేకాదు, ఆమె మమ్మల్ని మరచిపోయేంతగా మీతో కలిసి పోతే అదే పదివేలు.

అల్లుడు గారూ... ఒక్కమాట...

ఇప్పుడు ఈ మాటలన్నీ మీకు కాస్త చాదస్తంగా తోచవచ్చు. అయితే రేపు దేవుడి దయవల్ల ఒక బంగారు తల్లికి తండ్రి అయిన నాడు నా ఈ మాటల్లోని సత్యం మీకు బోధపడుతుంది. మీ గుండెలోని అణువణువూ, మా అమ్మాయి ఎక్కడున్నా చల్లగా వుండాలి, ఆనందంగా ఉండాలనే ఘోష పెడతాయి. అది అనుభవం మీద కానీ అర్థం కాదు. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. మళ్ళీ మళ్ళీ అర్థిస్తున్నాను. నా బంగారు తల్లిని మీ ఇంట హాయిగా వుంచండి.''

గృహస్థాశ్రమంలో భర్త పాత్ర

భార్య తన తల్లిదండ్రులను, తన వాళ్ళను, తన ఇంటి పేరును, గోత్రాన్ని వదులుకుని భర్తనే తన సర్వస్వమని భావిస్తుంది. అట్టి భార్య 'హృదయంతే దదామి' అంటుంది. అనగా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానని అర్థం. భర్త 'తవచిత్త మనుచిత్తం భవతు' అంటాడు. నీ హృదయం నన్ను అనుసరించుగాక అని అర్థం.

భౌతికమైన ఆకర్షణలకే పరిమితం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవరచుకోవాలి. ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. భార్యను అర్ధాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తెరిగి గృహానికి యజమానిగా తనవంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి.

అతిథి దేవోభవ

అన్నం కాదు... ఆదరణ ముఖ్యం



బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు



ఈ జన్మలో ఒకరికి పెట్టనిది మరో జన్మలో నీకు ఎక్కడినుంచి వస్తుంది? ఈ జన్మలో నీకున్నది పెట్టాలి. డబ్బే పెట్టాలని లేదు. ఇంటికి అతిథిగా వచ్చిన వాడిని ఎంతగా ఆదరించావన్నది ప్రధానం. ఏదో దిక్కుమాలినవాడు వచ్చాడు, తప్పదు.. అని ఠంగున ఓ కంచం ముందు పారేసి, ఓ గ్లాసు పడేసి, ఓ గరిటెడు పెట్టి 'చాలా.. ఇంకా కావాలంటే పిలవండి..లోపల ఉంటా...' అని వెళ్ళిపోయారనుకోండి. వాడు బిక్కుబిక్కుమంటూ తిని.. నా ప్రారబ్ధం కొద్దీ వచ్చాననుకొని వెళ్ళిపోతాడు. అదా భోజనం పెట్టడం అంటే...!!!

అతిథికి పెట్టడం అంటే కేవలం అన్నం పెట్టడం కాదు. ఆదరణ... పరమ ఆదరణతో సేవించడం. లోపల అది లేకుండా యాంత్రికంగా చూసారనుకోండి. అది పూజ ఎలా అవుతుంది? పూజ అంటే పరమ ప్రీతితో సేవించుట. దీపం పెట్టండి.. అని పెద్దలు చెప్పారనుకోండి. జన్మజన్మాంతరం అవే అనుమానాలు... నువ్వుల నూనెనా, కొబ్బరినూనెనా....ఆవునెయ్యా... వత్తులు రెండా, మూడా, అయిదా.....!! అక్కడే ఆగిపోతే... ఇంకేం పూజ. ఈశ్వరుడు నీకు కన్ను ఇచ్చాడు, దానికి వెలుగిచ్చాడు, దానితో ఇన్ని సుఖాలనుభవిస్తున్నావు. దానికి నీవు కృతజ్ఞతాపూర్వకంగా ఈశ్వరుడి దగ్గర దీపం పెడుతున్నావు. ఆ కృతజ్ఞతతో నీవు వెలిగించే దీపం పూజ. అంతేకానీ అసలు ఆ భావనే లేకుండా ఎన్ని వత్తులు వేస్తే ఆయనకెందుకు? సూర్యచంద్రులు వెలగని చోట ఆయన వెలుగుతుంటాడు.'లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుదిన లోకంబగు పెంజీకటి నెవ్వడు వెలిగెడు ఏకాకృతితోడ ... అంటాడు పోతన గజేంద్రమోక్ష ఘట్టంలో. అందరూ, అన్నీ నశించిపోయిన తరువాత ఆ కటిక చీకటిలో ప్రకాశించే వాడు ఆ పరమాత్మ ఒకడే.అటువంటి వాడికి నీవు దీపం పెట్టకపోతే ఆయనకు కనపడదా! 'నా కంటికి చూపు ఇచ్చి, దానితో ఇన్ని చూసే ఆనందాన్నిచ్చి, బడలిపోతే నిద్రా కాలిక సుఖంలో మళ్ళీ ఆ కంటికి శక్తినిస్తున్నావు, ఈశ్వరా! నీకు దీపం పెట్టి కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నా' అనుకోవాలి. లోపల ఆ భావన ఉంటే కదూ, ఈశ్వరుడు సంతోషించి స్వీకరించేది..!

అతిథి అంటే లేక వచ్చినవాడు కాదు, నిన్ను ఉద్ధరించడానికి వచ్చినవాడు. అతనిని సేవించడం – అంటే నీ ఆదరణకు ఆయన పొంగిపోవాలి. అతిథి పూజ అంత తేలికయిన విషయమేమీ కాదు. ఎవరికి ఏం పెట్టావన్నది కాదు, ఎలా పెట్టావన్నది ముఖ్యం. ఒక్కొక్కసారి పాత్రత కలిగిన వాడు వస్తాడు. శంకరాచార్యులవారికి ఒక్క ఉసిరికకాయ ఇచ్చి కొన్ని తరాలు అనుభవించగలిగిన ఐశ్వర్యాన్ని పొందింది అభాగ్య బ్రాహ్మణి. కాబట్టి అతిథి ఎవరో తెలియదు. నీకు అభ్యున్నతిని కట్టబెట్టడానికి, నిన్ను పరీక్షించడానికి పరమేశ్వరుడే నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడవచ్చు.

ఇంట్లో వండినది తాను తినేసి మి... పెట్టడం కాదు. అతిథిని ఈశ్వరుడిగా ... తప్ప తక్కువ చేసి పెట్టరు. అతిథిని ఆ... ఆదరణ బుద్ధి లేకుండా సత్కరించకు. ... అతిథి తినగా మిగిలింది... ఉచ్ఛిష్టం ... స్వయంగా నీ ఇంట తినగా మిగిలిన ... గుర్తు. ఈశ్వరోచ్ఛిష్టం నేను తింటున్నా... ఎవడు తిన్నాడో వాడికి ఆ అభ్యున్నతి ... అతిథి దేవోభవ అంటే.

సువార్త

ఒక అబల ప్రార్థనతో ఘనవిజయం



దేవుని ఔన్నత్య మేమిటంటే, పరివర్తన చెందిన ఒక పాపికి పరలోకాన్ని మరింత ఆనంద భరితం చేసే శక్తినిచ్చాడు (లూకా 15 :7,10). పరలోకంలో దేవుణ్ణి కదిలించి జవాబును పొందగలిగిన శక్తిని అబలయైన ఒక స్త్రీకిచ్చాడు. హన్నా అనే స్త్రీ ఎల్కానా అనే ఒక యూదునికి రెండవ భార్య, పైగా గొడ్రాలు. అసలే స్త్రీని చిన్న చూపు చూసే నాటి సమాజంలో ఆమె గొడ్రాలైనా, వితంతువైనా ఆమె అవమానాలకు అంతేలేదు. అందువల్ల తన భర్తతో షిలోహులోని దేవుని మందిరానికొచ్చిన ప్రతిసారీ ఆమె తన సమస్య కోసం ప్రార్థించేది. అయినా ఆమె సమస్య తీరలేదు. కానీ ఆమె అవమానాలు అధికమైన పరిస్థితుల్లో ఒకసారి ఆమె తన' ఆత్మనంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ' ప్రార్థించింది (1సమూ 1:15). అవసరాల కోసం ప్రార్థించడం విశ్వాస జీవితంలో ప్రాథమిక స్థాయి. కాని దేవుని సంకల్పాలతో మన సంకల్పాలు కలిసిపోయేలా 'ఆత్మను కుమ్మరిస్తూ' ప్రార్థించడం అత్యున్నత స్థాయి. విశ్వాసుల ప్రార్థన ఆ స్థాయిలోనే అంటే ఆత్మతో, సత్యంతో చేసేదిగానే ఉండాలని యేసుప్రభువు బోధించాడు (యోహాను 4:24).

ఆనాడు షిలోహులో యాజకులు, విశ్వాసులున్నారు. బలులు, అర్పణలు, ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ అక్కడ దేవుని ప్రత్యేక్షత లేదు. అదీ ఆనాటి 'ఆత్మీయ సంక్షోభం'! వాళ్ళ జీవితాలు ఆలయానికి దగ్గరగా ఉన్నాయి, దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. ఎంత ఘోరంగా జీవించినా, ఆలయానికొచ్చి తృణమో, ఫలమో చెల్లిస్తే చాలు దేవుడు ప్రసన్నమైపోతాడన్నది వాళ్ళ ధీమా. ఈ 'చీకటి'తో పోరాడి ప్రజల్ని తిరిగి దేవుని వైపునకు మళ్లించే ఒక ప్రవక్త కోసం అపుడు దేవుడు ఎదురుచూస్తున్నాడు. హన్నా సరిగ్గా అదే సమయంలో దేవా నాకొక కుమారుణ్నిస్తే నీకే ప్రతిష్ఠిస్తానంటూ ప్రార్థించింది. మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించే స్థాయిలో ప్రార్థించడమంటే, ప్రజలకోసమైన దేవుని సంకల్పాలతో విశ్వాసి ప్రార్థనలు ఏకీభవించడమన్న మాట. హన్నా అదే చేసింది. నాకొక కొడుకునిస్తే నీవు ఎదురు చూస్తున్న యాజకుడిగా అతన్ని తీర్చిదిద్దుతానని తనకు తెలియకుండానే ఆమె దేవునితో ఒప్పందపడింది. మనమంతా కూడా అదే చేయాలి. వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఇచ్చిన బాలుడే సమూయేలనే ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. ఆయన ఇశ్రాయేలీయులకు అద్భుతమైన నాయకుడయ్యాడు. సౌలు రాజును, దావీదు చక్రవర్తిని ఆయనే అభిషేకించాడు. ఆ దావీదు ద్వారా ఇశ్రాయేలీయులలో గొప్ప విప్లవమే వచ్చింది. ఇదంతా హన్నా అనే ఒక అబల సాధించిన ప్రార్థనా విజయమే, ఆమె సంకల్పబలమే!!!

- రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్

ఉపవాస ప్రార్థనాదీక్ష 'లెంట్' సందర్భంగా నాలుగు వారాలపాటు బైబిల్‌లో కొందరు చేసిన నాలుగు శక్తివంతమైన ప్రార్థనల గురించిన వ్యాసాలు

ఇస్లాం వెలుగు...

ఏమిటి...

సుమారు వేయిన్నర సం... (స)ప్రభవనకు పూర్వం... ఉండేది. అనేక మూఢన... తుండేవి. ఆ ఆటవిక దు... చంపివేయడం లేదా మ... వంగా సమాధి చేయడం... పట్ల నాటి ప్రజలు దుర... వికమైన, అమానవీయ... వారు.

ముహమ్మద్ ప్రవక్త... దుర్మార్గాన్ని శాశ్వతంగా... తున్న అన్యాయాన్ని స... పురుషుని లాగానే దేవు... న్నాయని ఎలుగెత్తి చాటి... అధోగతి పాలవుతుంద... స్వర్గముందన్నారు. చెల్లె... వార్త వినిపించారు. ఆడ... నరక జ్వాలలనుండి వి... కుమార్తె ఉండి, అతనా... చూస్తే, అలాంటి వారు... చెప్పారు.

ఎంతో అభివృద్ధిని... దూసుకుపోతున్నామని... సమాజంలో మహిళల... న్నపరిస్థితులే నేటికీ రా... కాదు. ఆనాడు మాతృగ...

బట్టలు కాదు... బుద్ధులు మారాలి

సమాజంలో ఆడవాళ్ల పై జరుగుతున్న లైంగిక దాడుల గురించి నటి ఖుష్బూతో 'సాక్షి' స్పెషల్ ఇంటర్వ్యూ.



● స్త్రీ వస్త్రధారణ సరిగ్గా లేకపోవడంవల్ల కూడా దాడులు జరుగుతున్నాయన్నది కొందరి ఒపీనియన్.. మీరేమంటారు?

ఎనిమిదేళ్ల పాపపై అత్యాచారం జరిగింది. 67 ఏళ్ల వృద్ధురాలిపైనా లైంగిక దాడి జరిగింది. వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారని అలా జరిగింది. 88ఏళ్ల తల్లిని 45ఏళ్ల కొడుకు రేప్ చేశాడు. ఆ వయసులో ఆ తల్లి ఎలాంటి బట్టలు వేసుకుని ఉంటుంది? వయసు మీద పడి, వాడిపోయిన ఆమె శరీరం కనిపిస్తే వేరే ఆలోచనలు వస్తాయా? చూసే కళ్లల్లో తేడా ఉంటే ఎదుటి వ్యక్తి నిండుగా కప్పుకున్నా చెడ్డ ఆలోచనలే వస్తాయి. పైన చెప్పిన ఉదాహరణలన్నీ మనుషులు చేయదగ్గవేనా? మనిషి రూపంలో ఉన్న మృగాలు వాళ్లు. అయినా మన దగ్గరే బట్టల గురించి మాట్లాడుతున్నాం. విదేశాల్లో మొత్తం కురచ దుస్తులే వేసుకుంటారు. రోడ్డు మీద వాళ్లు వెళుతుంటే ఎవరూ పట్టించుకోరు. మనకు మాత్రం చాలా వింతగా ఉంటుంది. చూసే దృష్టి మారాలి. బుద్ధి మారాలి.

● ఆ మధ్య వైజాగ్‌లో ఓ అమ్మాయిని రోడ్డు మీద రేప్ చేస్తుంటే జనాలు చూస్తూ ఉండిపోయారు. ఈ సంఘటన విని ఉంటారు. కామన్ పీపుల్‌కి మీరిచ్చే సందేశం ఏంటి?

చూస్తూ నిలబడ్డానికి అక్కడేమైనా వినోదం జరిగిందా? అరాచకం జరిగినప్పుడు ఆపాల్సిన బాధ్యత లేదా? ఇవాళ అక్కడ ఉన్నది మన ఇంటికి సంబంధించిన అమ్మాయి కాకపోవచ్చు.. రేపు మన అమ్మాయి అవ్వొచ్చు. 'ప్రతి స్త్రీ మన ఇంటి సభ్యురాలే' అనుకుంటే చాలు. ఆ స్త్రీకి అన్యాయం చేయాలనుకునేవాళ్లు చేయలేరు. ఒకవేళ ఎవరైనా చేసినా మిగతావాళ్లు చూస్తూ ఉండలేరు. ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చాక మన కళ్లెదుటే జరగరానిది జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడాలి. లేకపోతే 'మేం ఈ దేశ పౌరులం' అని చెప్పుకునే అర్హత మనకు లేదు. ఒకవేళ పట్టించుకుంటే మనకేదైనా జరుగుతుందేమోనని భయం. ఆ మైండ్‌సెట్ మారాలి.

● లో క్లాస్ ఆఫీసుల నుంచి హై క్లాస్ ఆఫీసుల వరకూ లైంగిక వేధింపులకు గురయ్యే ఆడవాళ్ల సంఖ్య చాలానే ఉంటుంది. 'ఉద్యోగంలోంచి తీసేస్తా' వంటి బెదిరింపులు ఎదుర్కొంటుంటారు. వాళ్ల గురించి?

మన వ్యక్తిగత మర్యాదను కాపాడుకోవడంకన్నా ఏ ఉద్యోగమూ గొప్పది కాదని నా అభిప్రాయం. ఉద్యోగం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో కూడా రాజీపడకూడదు. ఎందుకంటే, ఒక్కసారి 'యస్' చెబితే అక్కడున్నంతకాలం అన్నింటికీ ఆమోదించాల్సిందే. అందుకే 'నో' చెప్పడం నేర్చుకోవాలి. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కుదరదని నిర్మొహమాటంగా చెప్పేయొచ్చు. వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. కానీ 'నో' చెప్పలేని పరిస్థితుల్లో వేరేవాళ్లు ఉంటారు. వాళ్లే 'సెక్స్ వర్కర్స్'. వాళ్లంటే నాకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే వేరే ఏ దారీ దొరక్క తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ పని చేస్తున్నామని వాళ్లు బాహాటంగానే చెబుతుంటారు. ఏ స్త్రీ కూడా తన శరీరాన్ని ఇష్టపూర్వకంగా అమ్ముకోదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా చేస్తుంది.

ఆడవాళ్లకు మీరిచ్చే సందేశం?

సందేశాలు ఇచ్చేంత కాదు కానీ.. నా మనసుకి తోచిన విషయాలు చెబుతాను. ఆత్మాభిమానం వదులుకోవాల్సి వచ్చే పరిస్థితులను సవాల్ చేయండి. తలొంచకూడదు.. తలెత్తుకునేలా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. ఎదుటి వ్యక్తి దాడి చేస్తున్నాడనగానే భయపడి సహాయం కోసం అరవకండి. తిరగబడండి. మీ కళ్లెదుట ఉన్నది మీలాంటి మనిషే అనే విషయాన్ని మరచిపోవద్దు.

● ఇంతకుముందు స్కూల్ గురించి మాట్లాడుకున్నాం. స్కూల్‌లాంటి పవిత్రమైన మరో ప్లేస్ 'హాస్పిటల్'. అక్కడ పేషెంట్స్‌ని కూడా కొందరు డాక్టర్స్ వదలని సంఘటనలు బయటికొచ్చాయి. అంత చదివినవాళ్లు కూడా అలా అంటే కారణం ఏమంటారు?

పెరిగిన వాతావరణం ముఖ్య కారణం. ప్రాణం పోయాల్సిన డాక్టర్ దయనీయ స్థితిలో ఉన్న పేషెంట్‌పై లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటే అతను డాక్టర్ ఎలా అయ్యాడు? అనిపిస్తుంది. చదువు.. సంస్కారం నేర్పిస్తుందంటారు. మరి.. ఆ చదువు ఎక్కడికి పోయినట్లు? ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఇంట్లో ఆడవాళ్లను మగవాళ్లు ఎలా ట్రీట్ చేస్తారన్నది చాలా ముఖ్యం. వాళ్లు చులకనగా చూస్తే.. ఆడవాళ్లను అవమానించడం, వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడం తమ 'బర్త్ రైట్' అని అబ్బాయిలు అనుకుంటారు. పరాయి స్త్రీపై దాడి చేయాలనుకోవడానికి ఇదో కారణం అయ్యిండొచ్చు. అందుకే ఆడపిల్లల పెంపకం విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లే మగపిల్లలను కూడా కేర్‌ఫుల్‌గా పెంచాలి. ఆడవాళ్ల విలువ చెప్పాలి.

● దాడులు జరగడం సరే.. కొందరు ఆడవాళ్లు తమంతట తాము మాయలో పడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి పేరుతో ఏ స్వామీజీని పడితే ఆ స్వామీజీని నమ్మడంలాంటివి..

ఇదైతే చర్చించాల్సిన విషయం. దేవుడు ఉన్నాడని నమ్ముతాం. దేవుడి సహాయం కోరతాం. దేవుడి మీద నమ్మకం పోతే అది మూఢ నమ్మకం అవుతుందని నా ఒపీనియన్. ఆ మూఢ నమ్మకమే వాళ్లను నమ్మకూడని వాళ్లను నమ్మేలా చేస్తుంది. పిల్లలు పుట్టాలంటే స్వామీజీ ఎలా చెబితే అలా చేయాలట? అవన్నీ కూడా చేయదగ్గ పనులు కాదు. అప్పుడైనా అతనెలాంటివాడో గ్రహించాలి కదా. గుర్మీత్ రామ్ రహీమ్ చేసిన అకృత్యాలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఎవర్ని నమ్ముతున్నామన్నది ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.

సమాజంలో జరిగేవే సినిమాల్లో కనిపిస్తున్నాయా? సినిమాలు చూసి చేస్తున్నారా? కొన్ని సినిమాలు చెడు దారి పట్టిస్తున్నాయనే విమర్శకు మీ సమాధానం?

సమాజంలో జరిగేవే సినిమాల్లో చూపిస్తున్నాం. మీరు ఏ సినిమా తీసుకున్నా.. లవ్, ఫ్యామిలీ, యాక్షన్.. ఇలా ఏ జానర్ తీసుకున్నా.. ఫైనల్‌గా 'చెడుని మంచి గెలవడం' అనే పాయింట్‌తోనే సినిమా ఎండ్ అవుతుంది కదా. అన్ని సినిమాల్లో చెప్పే ఇంత సింపుల్ మెసేజ్‌ని గుర్తించలేకపోతున్నారా? విలనే కదా ఓడిపోతున్నాడు. సినిమాలో ఉన్న మంచిని తీసుకుని చెడుని వదిలేయొచ్చు కదా. చెడు మార్గంలో వెళ్లాలనుకునేవాళ్లు చెడుని తీసుకుంటారు. అలాంటివాళ్లు సినిమాలు చూసి మాత్రమే చెడిపోరు. స్వతహాగా వాళ్లల్లో చెడు ఉంటుంది.

సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇద్దరు ఆడపిల్లల తల్లిగా కూతుళ్లు పుట్టినందుకు ఎప్పుడైనా బాధపడ్డారా?

నెవర్. చాలా ఆనందంగా ఉన్నాను. నేను, మా ఆయన (దర్శకుడు-నటుడు సుందర్. సి) ఆడపిల్లలు పుట్టాలనే కోరుకున్నాం. మేం లక్కీ. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక మగపిల్లాడు కావాలని కూడా అనుకోలేదు. ఏం ఆడపిల్లలు మన రక్తం కాదా? మరి.. మగపిల్లలనే ఎందుకు వారసులుగా ప్రకటిస్తున్నాం. మన కడుపున పుట్టిన మగబిడ్డ ఒంట్లో ఉండేదీ మన రక్తమే.. ఆడబిడ్డ ఒంట్లోదీ ఉండేది మన రక్తమే. అలాంటప్పుడు ఎందుకీ తేడా?

● ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధిస్తారని నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై హాలీవుడ్ నటి ఆష్లే జడ్ ఆరోపణలు చేశాక చాలామంది 'మీటూ' అంటూ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. మీకలాంటి సంఘటనలు ఏమైనా?

టీనేజ్‌లో నేను సినిమాల్లోకొచ్చాను. ముంబై నుంచి ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడి పద్ధతులు తెలియవు. ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. లక్కీగా నాకు ఎలాంటి వేధింపులు ఎదురు కాలేదు. కెరీర్ మొత్తం స్మూత్‌గా సాగింది. అయితే 'అన్‌లక్కీ' పీపుల్ ఉంటారు. వాళ్లు వేధింపులు ఎదుర్కొన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 'నో' చెప్పగలగడం. స్టార్టింగ్‌లోనే 'నో' చెప్పేశామనుకోండి.. ఇక్కడ ఉండనిస్తే ఉండనిస్తారు. లేకపోతే లేదు. వేరే ప్రొఫెషన్‌ని ఎంపిక చేసుకోవచ్చు.

● ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు.. గుడిలాంటి పాఠశాలల్లో మంచి మార్కులు వేసి, పాస్ చేస్తానంటూ స్టూడెంట్స్‌ని ట్రాప్ చేయడానికి ట్రై చేసే టీచర్స్ గురించి తెలిసినప్పుడు మీకేమనిపిస్తుంది?

నా రక్తం ఉడికిపోతుంది. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయాలనిపించేంత కసి. ఏమీ చేయలేం. మన పిల్లలు ఎక్కువ టైమ్ గడిపేది స్కూల్స్‌లోనే. అమ్మ లేని చోట పిల్లలను గైడ్ చేయడానికి టీచర్ ఉంటారంటారు. అలాంటి టీచర్సే ద్రోహం చేస్తుంటే ఇక పిల్లల్ని నమ్మి ఎక్కడికి పంపించాలి? స్కూల్‌కి పంపించాలంటే భయం. హాస్టల్‌లో ఉంచాలంటే భయం. ఎవర్ని నమ్మాలి? అందుకే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడాలి. స్కూల్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఒకవేళ మూడీగా ఉంటే ఎందుకలా ఉన్నారో అడిగి తెలుసుకోవాలి. స్కూల్‌కి వెళ్లనని మొండికేస్తే బలవంతంగా పంపించేయకూడదు. అలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి. ఇంట్లో చెబితే నిన్ను ఫెయిల్ చేస్తామని టీచర్ బెదిరించి ఉండొచ్చు. అందుకే పదే పదే అడిగి, విషయం రాబట్టాలి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తనలో మార్పొస్తే ఏదో జరగకూడనిది జరిగిందని గ్రహించాలి. అందుకే పిల్లల కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి.

● ఓవైపు నిర్మాతగా అప్పుడప్పుడు నటిగా చేస్తున్నారు. మీ ఇద్దరు కూతుళ్లకు తగినంత టైమ్ స్పెండ్ చేస్తుంటారా?

ఇప్పుడు ఒక పాప టెన్త్, మరో పాప ట్వెల్త్ చదువుతున్నారు. చిన్నప్పుడు స్కూల్‌కి డ్రాప్, పికప్ నేనే. ఇప్పుడు వాళ్లే వెళతారు. మొదటి నుంచీ నా పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఆ రోజంతా ఏం జరిగిందో చెప్పే అలవాటు చేశాను. నేను పికప్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు కారులో వచ్చేటప్పుడే అన్ని విషయాలూ అడిగి తెలుసుకునేదాన్ని. ఇప్పుడు నా పని మీద బిజీగా ఉండి, ఇంట్లో లేకపోతే స్కూల్ నుంచి రాగానే ఫోన్ చేస్తారు. 'ఈరోజు చాలా మూడీగా గడిచిందమ్మా' అంటే.. ఎందుకు? అని అడుగుతాను. 'హ్యాపీగా గడిచింది' అంటే కూడా కారణం అడుగుతాను. నా పిల్లల మూడ్స్ మీద నేను ఓ దృష్టి పెడతాను. అలాగని వాళ్లకు ఆంక్షలు పెట్టను. స్వేచ్ఛ లేకుండా చేయను. తల్లిగా ఓ కంట కనిపెడతా. అంతే.

● ఫైనల్లీ.. పూటకో లైంగిక వేధింపుల గురించి వింటున్నాం. ఇవి ఆగాలంటే ఏం చేయాలి?

చట్టరీత్యా పెద్ద దండన దొరుకుతుందనే భయం లేదు. అందుకే ఫ్రీగా ఉంటున్నారు. అరెస్ట్ చేసినా బెయిల్ మీద బయటికి వచ్చేయొచ్చనే ధీమా. నాన్-బెయిలబుల్ వారెంట్‌తో అరెస్ట్ చేయాలి. నేరం రుజువైతే శిక్ష వెంటనే పడాలి. పదీ పన్నెండేళ్లు లాగకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో తీర్పు చెప్పాలి. 'క్యాపిటల్ పన్మిష్‌మెంట్' ఇవ్వాలి. ఇలా చేస్తేనే నేరాలు కొంతైనా తగ్గుతాయి. లా స్ట్రిక్ట్‌గా ఉండాలి.

● తమిళనాడులో ఓ చిన్నారి రేప్ విషయంలో ఇలానే జరిగింది కదా?

తను ఏడేళ్ల పాప. చట్ట ప్రకారం బాధితుల పేరు మనం చెప్పకూడదు. నేరగాడి పేరు చెబుతాను. అతని పేరు ధశ్వంత్. ఏడేళ్ల పాపను రేప్ చేసి, చంపేశాడు. అతనికి న్యాయస్థానం మరణ శిక్ష విధించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేస్ ఏళ్ల తరబడి సాగలేదు. ఏ కేస్ అయినా ఇంత త్వరగా మూవ్ అయితే బాగుంటుంది.

- డి.జి. భవాని



...ంగిలినది అతిథికి
...పూజించి పెడతారు
...ఆదరించి సత్కరించు.
... ముందు అతిథికి పెట్టి
...అంటారు.. భగవంతుడే
...ఉచ్ఛిష్టం నీకు దక్కిందని
...్నను.. అన్న భావనతో
... అంది తీరుతుంది. అదీ

ఉపశమనం

చిన్నచిన్న కారణాలకే చిటపటలా?

కొందరికి పెద్దగా ఆర్థిక సమస్యలు ఉండవు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే, సంసార జీవితంలో మాత్రం మనశ్శాంతి కొరవడుతుంది. చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తల మధ్య చిటపటలు మొదలవుతూ ఉంటాయి. క్షణికోద్రేకంలో తగవు పడటం, ఆ తర్వాత బాధపడటం దాదాపు దినచర్యలా మారుతుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే...

- మనీపర్సులో లేదా హ్యాండ్‌బ్యాగులో చిన్న వెండికాసును ఎల్లవేళలా ఉండేలా చూసుకోండి. ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బు దాచిపెట్టుకునే బీరువాలో మూడు గోమతి చక్రాలను భద్రపరచండి.
- గురువులను, గురు సమానులను గౌరవించండి. వారి నుంచి సలహా సహాయాలు పొందినప్పుడు వారు కోరినా, కోరకపోయినా వారికి తగిన ప్రతిఫలాన్ని ఏదో ఒక రూపంలో చెల్లించండి.
- శుక్రవారం రోజున పాలతో ఏదైనా తీపి వంటకాన్ని తయారు చేసి, చిన్నారులకు పంచి పెట్టండి.
- ఆదివారం రోజున పురోహితులకు ఎర్రని వస్త్రాలు, గోధుమలు, బెల్లం దానంగా ఇవ్వండి. అదే రోజు బెల్లం కలిపి తయారు చేసిన గోధుమ రొట్టెలను ఆవులకు తినిపించండి.
- మంగళవారం రోజుల్లో మద్య మాంసాలను పూర్తిగా మానేయండి. ఆ రోజున ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని, ఆలయ అర్చకులకు కొబ్బరికాయ, అరటిపండ్లు, నూతన వస్త్రాలను తగిన దక్షిణతో దానంగా ఇవ్వండి.



- పన్యాల జగన్నాథదాసు

...నా తప్పు..??

...ంవత్సరాల క్రితం.. ముహమ్మద్ ప్రవక్త
... ఆనాటి సమాజం ఎంతో ఆటవికంగా
...మ్మకాలు, అమానుషాలు రాజ్యమేలు
...రాచారాల్లో ఆడపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా
...క్కుపచ్చలారని ఆడశిశువును సజీ
...ం వంటివి కూడా ఉండేవి. ఆడపిల్లల
...ర్గమైన, క్రూరమైన, పాశవికమైన, ఆట
...మైన దుస్సంప్రదాయాన్ని అవలంబించే

...(స)ఈ అమానవీయ, అమానుష
... నిర్మూలించారు. స్త్రీ జాతికి జరుగు
...మూలంగా తుడిచిపెట్టారు. స్త్రీకూడా
...ని సృష్టి అని, తనకూ సమస్త హక్కులు
...ారు. స్త్రీజాతిని గౌరవించని సమాజం
...ని హెచ్చరించారు. తల్లి పాదాల చెంత
...ళ్ళను సాకిన అన్నదమ్ములకు స్వర్గ శుభ
...పిల్లలను పోషించి పెద్దచేసిన తండ్రికి
...ముక్తి అని చాటారు. ఒక వ్యక్తికి ఒక
...మెకు ఎలాంటి లోటు రానివ్వకుండా,
...స్వర్గంలో తనతో కలిసి ఉంటారని

... సాధించామని, శాస్త్రసాంకేతిక రంగాల్లో
... గొప్పలు చెప్పుకుంటున్న నేటి
...విషయంలో ప్రవక్త ప్రభవనకు ముందు
...జ్యమేలుతున్నాయంటే అతిశయోక్తి
...ర్భంలో ఉన్నది ఆడ, మగ అని తెలుసు




కునే తెలివి తేటలు, విజ్ఞానం లేక ప్రసవం తరువాత చంపేసేవారు. ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్ల అని తెలగానే మాతృగర్భంలోనే చిదిమేస్తు న్నారంటే మన పయనం పురోగమనం వైపా.. తిరోగమనంవైపా..!

ఈనాటికీ ఆడవాళ్ళంటే చులకనభావం ఉంది. ఆడ- మగ అసమానతలున్నాయి. మహిళను మనిషిగా కూడా చూడని కుసంస్కారం ఉంది. వారి హక్కుల నిరాకరణ ఉంది. లైంగిక వేధింపులున్నాయి. గృహ హింస ఉంది. అత్తింటి వేధింపులు న్నాయి, వరకట్న హత్యలున్నాయి. అదీ ఇదీ అని లేకుండా అన్ని రంగాల్లో మహిళలకు రక్షణ లేని పరిస్థితి సర్వత్రా నెల కొంది. ఇటువంటి పరిస్థితుల్లో, మహిళా సాధికారత అని గొంతుచించుకుంటున్న మనం, వేయిన్నర సంవత్సరాల క్రితమే మహిళలకు అన్నిరకాల హక్కులు ప్రసాదించిన ముహమ్మద్ ప్రవక్త బోధనల పట్ల దృష్టి సారించాల్సిన అవసరం లేదంటారా..?

- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్

మళ్లీ చెప్పకుందాం! రీటోల్డ్ కథలు - 15

ఎర్ర కుందేలు





● గోగు శ్యామల

పచ్చజొన్న చేనులో ఏదో కదిలి నట్టనిపించింది.

ఏంటది? పులా? దాని ముఖం. ఈ ఇలాకాలో ఒకటే పులి ఉంది. అది తను.

ఒక్క క్షణం కూసుగా చూపు సారించి, కదలిక లేకపోవడంతో చెల్కపార భుజాన పెట్టుకొని చేను గట్టు మీద తల ఎగరేస్తూ నిలబడింది.

ఆకాశం ఇంకా చీకటిని విడిచి పెట్టలేదు. చీకటి విడిచిపెట్టే లోపే- చలి అంటున్నా వినకుండా- ఒక్క దానివే అన్నా వినకుండా- చిన్న పిల్లవు అంటున్నా వినకుండా వచ్చేస్తుంది.

వేరుశనగపంట ఎదుగుదలలో ఉంది. చేను నీళ్లు తాగాల్సిన అదను. నీళ్లు తాగకపోతే చచ్చిపోదూ?

ఇరుగుపొలం వాళ్లు పొరుగు పొలంవాళ్లు వచ్చేలోపే పాచిపళ్లతో వచ్చి నీళ్లు పారించుకుంటుందని అందరికీ కోపం. 'ఒసేవ్ దెయ్యం' అని ఒక జీతగాడంటాడు. 'ఏమే తాటకి' అని ఇంకో జీతగాడంటాడు. వాళ్లు ఆలస్యం అయ్యేలోపు నీళ్లు మలుపుకుని చేను తడుపుకుంటుంది. చెరువు కాలువకు అందరూ మొగుళ్లే. అందరూ నీళ్లు మలుపుకుంటే కాలువ పలుచబడి చేను తడవాల్సినంత తడవదు. తడవకపోతే తండ్రి కష్టం చేతికి అందదు.

తండ్రంటే చాలా ఇష్టం తనకు. తండ్రికి తనంటే కూడా.

'నన్ను కని మాయప్ప నాకు చాకిరీ చేసేవాడు. నాకు కూతురులా పుట్టి మళ్లీ చాకిరీ చేస్తున్నాడు' అని పొంగి పోతుంటాడు. మొన్నటి మొల్కల పున్నమికి పన్నెండు వచ్చాయనీ అప్పుడే అన్ని పనులు చేతనవుతున్నాయని తల్లి దిష్టి తీసి బొగ్గునీ తమలపాకునీ దారిలో పారేసి వచ్చింది. చూసి నవ్వుకుంది. తనకెవరు దిష్టి పెడతారు? దొరికితే ఆ దిష్టిదాని ఊపిరి తీయదూ?

పచ్చజొన్న చేనులో మళ్లీ ఏదో కదలిక అయ్యింది.

ఉలిక్కిపడి చూసింది. ఏమీ కనిపించలేదు.

చీకటి వదలడానికి ఇంకా టైముంది. చలి ఎక్కువగా ఉంది. పక్కనే ఉన్న పచ్చజొన్న చేను జీతగాడు ఈసరికి రావాలి. రాలేదు. చలికి ముడుక్కుని నీళ్లు మలుపుకునే పని మరిచాడా? నిజానికి తను కూడా ఆలస్యం అయినట్టే లెక్క.

దానికి కారణం కుందేలు.

నిన్న సాయంత్రం చెరువు దగ్గర సోబతు పిల్లలతో గిల్లిదండా ఆడుతూ గిల్లిని లగాయించి కొట్టింది. అది గాలిలో తేలుతూ వంకరలు తిరుగుతూ వెళ్లి తునికి పొదల దగ్గర పడింది. లోపల నక్కి ఉన్న కుందేలు ఒకటే పరుగు.

'కుందేలు.. కుందేలు' అన్నారు సోబతులు.

అడవి కుందేలు కూరను తండ్రి జన్మకో శివరాత్రి అన్నట్టు కళ్లకద్దుకుని తిని తృప్తి పడటం గుర్తొచ్చింది.

'దారి మళ్లించండి... దారి మళ్లించండి' అరిచింది.

సోబతులు రెండుగా చీలి 'ఓ...ఓ...ఓ...ఊ....హా' అని మొత్తుకుంటుంటే కుందేలు కంగారు పడి చేన్ల వైపు మళ్లడానికి భయపడి చెరువు వైపు మళ్లి నీళ్లలో దూకింది.

'ఇంకేంది... చెరువు దాటి అవతలి గట్టుకు వెళ్లి పోతుంది' అన్నాడు సోబతు.

'మధ్యలోనే చస్తుంది' అన్నాడింకొకడు.

ఇద్దరూ చెరువులోకెళ్లడానికి భయపడుతున్నారు లోతుకి. కుందేలు వేగంగా ఈదుతోంది. ఏం చేయాలి? లంగాను గోచి పోసి ఒక్క దూకు దూకింది. చేప చాలదు ఈతలో. కుందేలు ఎంత. వెళ్లి వెళ్లి మెడ మీదున్న ఒదులు చర్మాన్ని కతుక్కున పట్టుకుంది.

తండ్రి కల్లు సీసాతో ప్రత్యక్షమయ్యాడు ఇది తెలిసి. ఇప్పుడిక చాలా సంతోషంగా ఉంటాడు. రెండు ముద్దలు ఎక్కువ తింటాడు.

తండ్రి ఎప్పుడూ పరేషానుగా ఉంటాడని తనకు బెంగ.

'ఎందుకు పరేషానీ' అడిగింది ఒకసారి.

'చేను గురించమ్మా. ఈ చేను మన్ది కాదని దొర అంటాడు. మూడు తరాలకు ముందు బూదానోద్యమం జరిగి వాళ్ల తాత మన తాతకు రాసిచ్చాడట. తిరిగి తీసుకో వచ్చులే అనుకున్నారు. సీలింగు చట్టం వచ్చి ఆ భూమి మనకు మిగిలింది. అప్పటి నుంచి తకరారే. ఇప్పుడున్న దొర కిరికిరీ చేస్తూనే ఉంటాడు దాని కోసం. కొట్టాడు కూడా'...

ఆ బాధంతా మరిచి ఇవాళ కూర తింటాడని సంతోషం.

తను కూడా పీకల్దాకా తిని పడుకుంది. లేచే సరికి ఆలస్యం.

దూరంగా ఏదో పిట్ట నిద్ర లేచి కూత పెడుతూ ఎగిరెళ్లిపోయింది. చేను తృప్తిగా నీరు తాగుతూ ఉంది. దొర చేను కంటే ముందు తన చేను తడుపుకుంటుంది. జీతగాడు బెదిరిస్తుంటాడు దొరకు చెప్తానని... చెప్పుకోపో అని తల ఎగరేస్తుంది. ఏం.. దొరంటే భయమా?

పచ్చజొన్న చేను ఈసారి నిజంగానే కదిలింది.

చెయ్యెత్తు జొన్నమొక్కలను చీల్చుకుంటూ ఎలుగ్గొడ్డులా దొర ప్రత్యక్షమయ్యాడు.

పై ప్రాణాలు పైనే పోయాయి. వచ్చి రెక్క పట్టుకున్నాడు.

'ఏమే లంజ... మొగోని లెక్క చేనుకు నీళ్లు పారబెడుతున్నావే. మా ఇళ్లలో నీఅంత ఆడపిల్లలు చేను వైపే రారు. ఆడపిల్లలను ఎలా ఉంచాలో మీ మాల మాదిగోల్లకు తెలియ దానే. చెప్తా ఉండు' అని రెండు చేతులు పైన వేసి వెతుకుతున్నాడు. దొర గురించి విన్నదంతా గుర్తు కొస్తోంది. గుండె గుబగుబలాడి పోతోంది.

'దొర.. ఇడిచిపెట్టు.. ఇడిచిపెట్టు' గింజు కుంటోంది.

దొర రెక్క పట్టి జొన్నచేనులోకి లాక్కు వెళుతున్నాడు.

'నీ బాబు చేనియ్యమంటే నకరాలు చేస్తున్నాడు. వాణ్ణి చంపితే కేసయ్యి నేను ఊరిడచాల. నిన్ను చెరిచితే సిగ్గుతో మీ అయ్య ఊరిడుస్తాడు. నిన్నూ'... లాక్కు వెళుతున్నాడు.

పన్నెండేళ్ల పిల్ల. పులికి చిక్కిన కుందేలులా ఉన్న పిల్ల. కాని కుందేలు పిల్లా తను? చేయి గట్టిగా కొరికింది. 'స్స్'.. నేలకు విసిరి కొట్టాడు. కింద పడింది.

'బాడ్‌కవ్'.... మళ్లీ పట్టుకోవడానికి రాబోయాడు.

పాదాలున్నాయి తనకు. రెండు పాదాలు. మట్టి తొక్కిన పాదాలు. చెట్లెక్కిన పాదాలు. చెరువు గెలిచిన పాదాలు. తేళ్లు, జెర్రెలు కనబడితే నిమిషంలో నలిపిన పాదాలు. దగ్గరకు చేర్చింది.

ఒక్క తాపు...

'చచ్చాన్రో' దొర విరుచుకుపడ్డాడు.

'పట్టుకోండి... పట్టుకోండి' అరుస్తున్నాడు.

దొరుకుతుందా తను.

ఆ మరుసటి రోజంతా ఊళ్లో ఒకటే గోల. 'మనూరు తాటకి దొర పిచ్చలు పగలగొట్టింది' అని వాడ ఆడ వాళ్లంతా మూతికి కొంగడ్డం పెట్టుకొని ఒకటే నవ్వడం.

కథ ముగిసింది.

గోగు శ్యామల రాసిన 'తాటకి' కథ ఇది.

సామాజిక ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం కోసం కూడా మొదటి ప్రతీకారం స్త్రీల మీదే తీర్చుకోవాలని చూస్తుంది మగ వ్యవస్థ. యుద్ధాలలో, అల్లర్లలో అందుకే స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతుంటాయ్. మగాణ్ణి అణచడానికి స్త్రీని భయభ్రాంతం చేయడం ఒక మార్గం. సరే.. మనింటి ఆడపిల్లలను ఎలా పెంచుతున్నాం. అమ్మో.. అయ్యో.. అక్కడకు వెళ్లకు, ఇక్కడకు వెళ్లకు అని పెంచుతున్నామా? లేదా రెండు పాదాలు ఉన్న అమ్మాయిగా ఆయువు మీద తన్నే అమ్మాయిగా పెంచుతున్నామా? శక్తి కావాలిప్పుడు.

పునః కథనం: ఖదీర్


● రామ్‌చరణ్

మార్చిలో షురూ

కొబ్బరికాయ కొట్టి ఒకే ఒక్క నెల అయింది. ఈలోపే 'ఇన్‌కమ్' స్టార్ట్ అయితే ఆనందమే ఆనందం. రామ్‌చరణ్–బోయపాటి శ్రీను–డీవీవీ దానయ్య అలాంటి ఆనందంలోనే ఉన్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే 'రైట్స్' రూపంలో ఫ్యాన్సీ ఆఫర్ వస్తే అది ఆ హీరో, డైరెక్టర్ స్టామినాని తెలియజేస్తుంది. చరణ్–బోయపాటి కాంబినేషన్‌లో దానయ్య నిర్మిస్తోన్న సినిమా ఇప్పటికి దాదాపు 47 కోట్లు రాబట్టిందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. రిలీజ్‌కి ముందే ఇన్ని కోట్లంటే నిర్మాతకు పండగే. ఇంతకీ 47 కోట్లు ఎలా రాబట్టిగలిగిందంటే... హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్, తెలుగు శాటిలైట్ రైట్స్ ద్వారా ఇంత మొత్తం వచ్చిందని భోగట్టా. చిత్రీకరణ ప్రారంభించిన కొన్ని రోజులకే ఇంత పెద్ద బిజినెస్ జరగటంతో చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. శుక్రవారంతో రెండో షెడ్యూల్ ముగిసింది. హైదరాబాద్ పరిసరాల్లో ఈ భారీ షెడ్యూల్ జరిగింది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. సినిమాలో ఎంతో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. 'జీన్స్' ఫేమ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్‌లు హీరో రామ్‌చరణ్‌కు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సన్నివేశాల్లో హీరో పాల్గొనలేదు. నెక్స్ట్ మంత్ 8న ప్రారంభమయ్యే మూడో షెడ్యూల్‌లో రామ్‌చరణ్ పాల్గొంటారని చిత్రబృందం తెలియజేసింది.




● మహతి, మణిశర్మ, అశ్వనీదత్, నాని, శ్రీరామ్ ఆదిత్య

మల్టీస్టారర్ స్టార్ట్

నాగార్జున, నాని హీరోలుగా వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ మల్టీస్టారర్ మూవీ శనివారం హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైంది. సాంగ్స్ రికార్డింగ్‌తో స్టార్ట్ చేశారు. నాగ్‌కి ఈ బేనర్లో సినిమా చేయడం కొత్త కాదు. ఆఖరి పోరాటం, ఆజాద్, రావోయి చందమామ వంటి సినిమాలు చేశారు. నానీకి మాత్రం ఈ బేనర్లో ఫస్ట్ మూవీ. చిత్రనిర్మాత సి.అశ్వనిదత్ మాట్లాడుతూ– ''నాగార్జున, నాని కాంబినేషన్‌లో ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో ఎంటర్‌టైన్మెంట్ అంశాలు కొదవ లేకుండా నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ సంగీత సారథ్యంలో పాటల రికార్డింగ్ ప్రారంభించాం. మార్చిలో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం'' అన్నారు. ''వైజయంతి మూవీస్ వంటి పెద్ద బ్యానర్‌లో నాగార్జున, నాని కాంబినేషన్‌లో మూవీని డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇది దర్శకుడిగా నాకు ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది'' అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దత్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్ డి.


● ఇలియానా

పెళ్లయిందా? లేదా?

అవును.. ఇంతకీ ఇలియానాకి పెళ్లి అయిందా? లేదా? అనేదే ప్రస్తుతం ఇలియానా ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న అతి పెద్ద ప్రశ్న. క్రిస్మస్ సందర్భంగా ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తన ఫొటో కింద 'ఫొటో బై హబ్బీ' అనే క్యాప్షనే ఈ ప్రశ్నలన్నింటికీ దారి తీసింది. 'ఇంతకీ మీకు పెళ్లి అయిందా? లేదా?' అని ఇలియానాను అడిగితే ''పోస్ట్‌లో మీరేం చూశారో అదే. సోషల్ మీడియాలో గ్రేట్ థింగ్ ఏంటంటే వాళ్లు ఎంత వరకు తెలుసుకోవచ్చో అంతవరకే తెలుసుకోవచ్చు. పెళ్లి నా పర్సనల్ విషయం. దాని గురించి దాయాల్సింది ఏమీ లేదు. అలాగే కొట్టిపారేయాల్సిందీ కూడా ఏం లేదు. మీరెన్ని అడిగినా నేను చెప్పాలనుకున్నదే చెబుతా'' అని క్వశ్చన్‌ను క్వశ్చన్‌మార్క్ లాగానే ఉంచేశారు ఇలియానా. బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఇలాంటి అమ్మాయిలనే అంటారామో. అసలు విషయం చెప్పకుండా తికమకలో పడేయడం ఇలాంటి వాళ్లకే చెల్లుతుంది.

ఈ క్షణమే

అనురాగ్‌ని హీరోగా పరిచయం చేస్తూ సాయిదేవ రామన్ దర్శకత్వంలో 'ఈ క్షణమే' సినిమా తెరకెక్కుతోంది. శ్వేత కథానాయిక. జనని క్రియేషన్స్ పతాకంపై పోకూరి లక్ష్మణాచారీ నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్ ఇవ్వగా, జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ''మా బ్యానర్‌లో 'ఈ క్షణమే' తొలి చిత్రం. సాయిదేవ్ కథే మా సినిమాకి ప్రధాన బలం. అన్నివర్గాలను అలరించే అంశాలతో రూపొందుతోంది. అనురాగ్‌కు మంచి ఇంట్రడక్షన్ సినిమా అవుతుంది'' అని నిర్మాత పోకూరి లక్ష్మణాచారీ అన్నారు. ''సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే అయింది. జనని బ్యానర్‌లో ఓ మంచి సినిమాగా 'ఈ క్షణమే' నిలుస్తుంది'' అన్నారు సాయిదేవ రామన్. ''కథ బాగుంది. పది రోజుల్లో షూటింగ్ మొదలుపెడతాం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు'' అని అనురాగ్ అన్నారు. శ్వేత, నటుడు సంపూర్ణేష్ బాబు, మైత్రి హాస్పిటల్ అధినేత డా.ప్రకాష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్, పాటలు: అనంత్ శ్రీరామ్, మాటలు: హేమంత్ కార్తీక్.


● అనురాగ్, శ్వేత


● విజయ్ దేవరకొండ
శివానీ సింగ్

లవ్ గేమ్

మాట.. పాట.. ఫైట్.. కేరింగ్.. డేరింగ్... అమ్మాయిని లవ్‌లో దించాలంటే ఏదో ఒక మంత్రం వేయాల్సిందే. అమ్మాయిలు కూడా ఒక్కోసారి మంత్రం వేస్తుంటారు. టైటిల్‌ని బట్టి ఈ సినిమాలో అమ్మాయే అబ్బాయికి మంత్రం వేసి ఉంటుందని ఊహించుకోవచ్చు. ఆ లవ్‌మంత్రం ఏంటో తెలుసుకోవాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా మర్రి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ సమర్పణలో గోలీ సోడా ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా 'ఏ మంత్రం వేశావే'. మార్చి 9న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ''గేమ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. విజయ్ దేవరకొండ పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి' చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా విజయ్ కెరీర్‌లో మరపురాని చిత్రంగా ఉంటుంది. విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి'' అన్నారు మల్కాపురం శివకుమార్. శివన్నారాయణ, రాజబాబు, నీలాక్షి సింగ్, ఆశిష్ రాజ్ తదితరలు నటించిన ఈ సినిమాకు సంగీతం: అబ్బత్ సమత్.

థియేటర్స్ బంద్‌కు అందరూ సహకరించాలి

– ప్రతాని రామకృష్ణ గౌడ్


● ప్రతాని,రామకృష్ణ, సాయి వెంకట్

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ జాయింట్ యాక్షన్ కమిటీకి ధరల విషయంలో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి థియేటర్స్‌ను మూసివేయాలన్న నిర్మాతల నిర్ణయానికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా శనివారం పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ''సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి డిజిటల్ వ్యవస్థపై పోరాటం చేయడం శుభపరిణామం. శుక్రవారం బెంగళూరులో జరిగిన చర్చల్లో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థల వారు 9 శాతానికి మించి ధరలు తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. అసలు డిజిటల్ చార్జీలు 5 ఏళ్లకు మించి ఉండకూడదు. 13 ఏళ్లైనా అవే రేట్లు తీసుకుంటూ నిర్మాతలను ఇబ్బందిపెడుతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా లేదు. క్యూబ్, యుఎఫ్ఓ, పిఎక్స్‌డి సంస్థలతో అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటే తక్కువ రేట్లకే డిజిటల్ సర్వీస్‌లు ప్రొవైడ్ చేస్తామని అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. కాబట్టి మార్చి 2 నుంచి ఈ థియేటర్స్ బంద్‌కు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు. టీఎఫ్‌సీసీ సెక్రటరీ సాయి వెంకట్ కూడా పాల్గొన్నారు.


● జ్యోతిక

తుమ్హారీ జో...

'పెళ్లయిన తర్వాత మహిళలు కేవలం గృహిణిగా ఇంటికి అంకితం అయిపోవటం కాదు, వాళ్లకూ ఉద్యోగం చేయాలనే ఆశలుంటాయి. వారి కాళ్ల మీద వారు నిలబడాలనే కోరికలుంటాయి. అవి కలలు లాగే మిగిలిపోవద్దు' అనే కథాంశంతో విద్యాబాలన్ ముఖ్య పాత్రలో వచ్చిన హిందీ చిత్రం 'తుమ్హారీ సులు'. రేడియో జాకీ కావాలనే సులోచన పాత్రలో విద్యాబాలన్ కనిపించారు. ఇప్పుడు ఇదే సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు దర్శకుడు రాధామోహన్. ఈ తమిళ రీమేక్‌లో సులోచన పాత్రలో జ్యోతికను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యారెక్టర్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు జ్యోతిక. సెకెండ్ ఇన్నింగ్స్‌ను కూడా రీమేక్ (మలయాళ మూవీ 'హౌ ఓల్డ్ ఆర్ యు' రీమేక్ '36 వయదినిలే') తో స్టార్ట్ చేసిన జ్యోతిక ఈ రీమేక్‌లోనూ కూడా నటించనున్నారని సమాచారం. 2007లో రాధామోహన్ దర్శకత్వం వహించిన 'మొళి'లో జ్యోతిక నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఇప్పుడు 'తుమ్హారీ సులు' కుదిరే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇదిలా ఉంటే.. లకలక అంటూ 'చంద్రముఖి' సినిమాలో భయపెట్టిన జ్యోతిక పాత్రను హిందీ రీమేక్ 'భూల్ భులేయా'లో విద్యాబాలన్ పోషించారు. ఇప్పుడు విద్యాబాలన్ సూపర్ హిట్ 'తుమ్హారీ సులు' సినిమాను తమిళంలో జ్యోతిక పోషిస్తుండటం విశేషం.


● మోహన్‌లాల్


● జాకీ చాన్

భీమ్ కీ గురు?

మోహన్‌లాల్ భీముడిగా 'మహాభారతం' ఆధారంగా వెయ్యి కోట్లతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విశేషాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అన్ని భారతీయ భాషలకు చెందిన టాప్ హీరోలు ఈ సినిమాలో ఏదో ఓ పాత్రలో తళుక్కున మెరుస్తారని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడీ సినిమా తారగణంలోకి చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ హీరో జాకీచాన్ కూడా యాడ్ అయ్యారు. భీమసేనుడికి యుద్ధవిద్యలు నేర్పిన నాగరాజు పాత్రలో జాకీచాన్ కనిపించనున్నారని సమాచారం. మలయాళ రచయిత ఎమ్.టీ వాసుదేవన్ నాయర్ రాసిన నవల ఆధారంగా రూపొందనున్న ఈ 'మహాభారతం' సినిమాను ఆల్రెడీ మోహన్‌లాల్‌తో 'ఒడియన్' అనే సినిమాను తెరకెక్కించిన శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు.

బాలీవుడ్ కాలింగ్

యాక్టింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లకే బాలీవుడ్ గడప తొక్కారు కన్నడ కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్. కన్నడ 'యూ టర్న్' సినిమాతో ఫేమ్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోనూ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌కి వెళుతున్నారు. 'సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్' ఫ్రాంచైజ్ దర్శకుడు తిగ్మాంషు ధులియా దర్శకత్వంలో రూపొందనున్న ఓ సినిమాలో కథానాయికగా ఎంపికయ్యారు శ్రద్ధా. ఈ సినిమాలో అలీ ఫైజల్ హీరోగా నటించనున్నారు. ''బాలీవుడ్ సినిమా చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. తిగ్మాంషు గారు 'పాన్‌సింగ్ తోమర్', 'సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్' వంటి గుడ్ ఫిల్మ్స్‌ను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో నటించనుండటం ఆనందంగా ఉంది. ఫన్ లవ్‌స్టోరీగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఆలీ ఫైజల్ నా కో–స్టార్'' అని పేర్కొన్నారు శ్రద్ధా. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో లక్నోలో స్టార్ట్ కానుంది.


● శ్రద్ధా శ్రీనాథ్

సదరన్ స్పైస్

గన్ను వదిలి.. నారు పట్టాడు

ఖాకీ వేసుకొని దొంగల్ని ఏరిపారేసిన కార్తీ పంచె కట్టుకొని కలుపు మొక్కల్ని ఏరిపారేస్తున్నారు. తుపాకీ పట్టుకొని గూండాల శరీరాన్ని తూట్లు పొడిచేసిన కార్తీ ఇప్పుడు నారు మాగాణిలో నాట్లు వేస్తున్నారు. ఏం చెబుతున్నామో అర్థం కావడం లేదా? కార్తీ నటించిన లాస్ట్ సినిమా 'ధీరన్ అధిగారం ఒండ్రు' తెలుగులో 'ఖాకీ' సినిమా పేరుతో రిలీజైన విషయం తెలిసిందే. అందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కార్తీ నటిస్తున్న కొత్త సినిమా 'కడై కుట్టి సింగం' తెలుగులో 'చిన్నబాబు'గా రిలీజ్ కానుంది. ఇందులో ఆయన ఓ పల్లెటూరి రైతు పాత్రలో కనిపిస్తారు. కార్తీ సోదరుడు సూర్య తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్మెంట్ పై ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సయేషా కథానాయిక. డి.ఇమ్మాన్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదల కానుంది.


● కార్తీ

సాక్షి పెళ్ళిచూపులు

ఆదివారం 25-2-2018

గమనిక

సాక్షి పెళ్ళిచూపులు ఒక వివాహ వేదిక మాత్రమే. ప్రకటనదారులకు సంబంధించి ఎట్టి హామీలకు పత్రిక సాక్ష్యం కాదు. ఈ వేదికలో వచ్చే ప్రకటనల సాధ్యాసాధ్యాలు, వధూవరుల వివరాలను పెండ్లి పెద్దలు స్వయముగా వెళ్ళి పరిశీలించిన తరువాత నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. కావున పాఠకులు ఈ విషయాన్ని గమనించి మీకు తగిన సంబంధాన్ని నిర్ణయించుకోండి.

ఆర్థిక విధానాలే గుత్తాధిపత్యానికి కారణం

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్: నూతన ఆర్థిక విధానాలు గుత్తాధిపత్యానికి, తీవ్రమైన ఆర్థిక అసమానతలకు కారణమయ్యాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన జనవిజ్ఞాన వేదిక తెలంగాణ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గుత్తాధిపత్య సంస్థల ఆకాంక్షలు ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొందని సుదర్శన్‌రెడ్డి అన్నారు. నేడు అత్యంత ఉన్నతమైన పరిజ్ఞానాన్ని గూగుల్, ఫేస్‌బుక్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నాయన్నారు. వారు సృష్టించిన సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపైన, జిజ్ఞాసపైన దాడి జరుగుతోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని 39వ ఆర్టికల్ ఉత్పత్తి శక్తులు ఎవరి చేతుల్లో కేంద్రీకరించరాదని చెబుతోందని, దీనికి భిన్నంగా నేటి పరిణామాలు కనిపిస్తున్నాయన్నారు. జాతీయ ఆదాయంలో 73 శాతం ఆదాయం ఒక్కశాతం జనాభా వద్దనే ఉందని, దీని వల్ల తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు.



సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జనవిజ్ఞాన వేదిక తెలంగాణ 30వ వార్షికోత్సవంలో మాట్లాడుతున్న జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూట్రిషన్ శాస్త్రవేత్త డాక్టర్ మెహ్‌తాబ్, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ పి.అంబేడ్కర్, డాక్టర్ భీమేశ్వర్‌రెడ్డి, డాక్టర్ టి.సుందరరామన్, ప్రొఫెసర్ శీలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్ బోర్డు భేటీ ఉద్రిక్తం

- బోర్డు నిర్ణయాలు వక్ఫ్ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి
- పలు స్వచ్ఛంద సంస్థలు, మసీదు కమిటీల అరోపణ
- ఆందోళనకు ప్రయత్నం.. పోలీసుల రంగప్రవేశం
- కీలక నిర్ణయాలు వాయిదా.. మొక్కుబడిగా సమావేశం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సమావేశం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు హజ్ హౌస్‌లోని మొదటి అంతస్థులో సమావేశం ప్రారంభం కాగానే.. పలు స్వచ్ఛంద సంస్థలు, మసీదు కమిటీల సభ్యులు సమావేశ మందిరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వక్ఫ్ చట్టం ప్రకారం కాకుండా బోర్డు ఇష్టాను సారం వక్ఫ్ కమిటీలను ఏర్పాటు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు.

కమిటీలు, వక్ఫ్ నిర్వాహకుల నియామకాలతోనే సమావేశాలు ముగుస్తున్నాయని, వక్ఫ్ ఆస్తులు, భూముల పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అరోపించారు. కాన్ఫరెన్స్ హాల్ ఎదుట బైఠాయించడానికి ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ ముహ్మద్ సలీం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. సమావేశ మందిరంతోపాటు మొదటి అంతస్థును తమ అధీనంలోకి తీసుకున్నారు. సమావేశం జరుగుతున్న ప్రదేశానికి ఎవరినీ అనుమతించలేదు. హజ్ హౌస్‌లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించినలితర కార్యాలయాలు ఉన్నాయి. దీంతో వాటికి వచ్చే వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం వాయిదా పడింది.

మొక్కుబడిగా సమావేశం..

సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మసీదు, వివిధ సంస్థల పాలకవర్గ కమిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. ముస్లింల మ్యారేజ్ సర్టిఫికెట్ల ఆన్‌లైన్ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. వక్ఫ్ కార్యకలాపాలు వేగవంతం చేయడానికి 50 మంది యువకులను ఔట్‌సోర్సింగ్ విధానంలో నియామకంపై వచ్చే పాలకవర్గ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. 2018కి బడ్జెట్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, దీన్ని వచ్చే సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే నెల 10న మళ్లీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు.


ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోని ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని, తుది జాబితాను ప్రకటించకుండా వాయిదా వేయాలని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మరోమారు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం అందజేసింది. పార్టీ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శనివారం ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దంతానపల్లి గ్రామపంచాయతీ ఉప ఎన్నికలలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ ఆధారాలు అందజేశారు. ఇదే విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లేఖ రాశారని మర్రి శశిధర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.

గీత వృత్తికి 3వేల కోట్లు: సీపీఐ

సాక్షి, హైదరాబాద్: కల్లు, గీత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర గీత పనివారల సంఘం అధ్యక్షుడు, సీపీఐ నేత బొమ్మగాని ప్రభాకర్ శనివారం డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సహకార సంఘాలకు ఐదెకరాల భూమి ఇవ్వాలనే జీవో అమలుకావడం లేదని ఆరోపించారు. తాటి, ఈత చెట్ల పెంపకానికి 10 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. సహకార సంఘాలకు భవనాలు, వనాల్లో షెడ్లు, బోరుబావుల తవ్వకం వంటి వాటికోసం బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హరిత హారంలో భాగంగా నాటిన మొక్కలకు నీటిని అందించడంలేదని ఆరోపించారు. పింఛను రూ. 2వేలకు పెంచాలని, చెట్లపై నుంచి పడి మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

న్యాయదేవతకు... న్యాయమేదీ?



న్యాయ వ్యవస్థలో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కరువు

6 ...68 ఏళ్లలో సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమితులైన మహిళలు

1 ప్రస్తుతం సుప్రీం కోర్టులో జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్న మహిళలు..

10% ప్రస్తుతం హైకోర్టు జడ్జీల్లో మహిళలు..

74 అన్ని హైకోర్టుల్లో 676 మంది జడ్జీల్లో మహిళలు

7 ఒక్క మహిళా న్యాయమూర్తీ కూడా లేని హైకోర్టులు...

27.7% కిందిస్థాయి కోర్టుల్లో మహిళా న్యాయాధికారులు

అందరికీ న్యాయం చేసే న్యాయ వ్యవస్థలోనే మహిళలకు తగిన న్యాయం జరగడం లేదు. న్యాయమూర్తుల పోస్టుల్లో సముచిత స్థానం దక్కడం లేదు. దేశంలో న్యాయస్థానాలు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు పరిస్థితి ఇలానే ఉంది. 1959లో జస్టిస్ అన్నా చాందీ దేశంలనే తొలిసారిగా హైకోర్టు మహిళా న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు.. ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లభిస్తుందని భావించారు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుతో పాటు అన్ని హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఇప్పటికీ అతి తక్కువగా ఉండడం ఈ దుస్థితికి తార్కాణంగా నిలుస్తోంది. కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మహిళల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా సముచిత స్థానం మాత్రం దక్కడం లేదు.

- సాక్షి, హైదరాబాద్

సుప్రీంకోర్టులో 68 ఏళ్లలో ఆరుగురే..

సుప్రీంకోర్టులో ప్రస్తుతమున్న 25 మంది న్యాయమూర్తుల్లో కేవలం ఒక్క మహిళా న్యాయమూర్తే ఉన్నారు. భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 26న ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే 68 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో న్యాయమూర్తులుగా నియమితులైన మొత్తం మహిళల సంఖ్య ఆరుగురు మాత్రమే. ఇటీవలే సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ప్రముఖ న్యాయవాది ఇందూ మల్హోత్రాను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే ఆమెకు అవకాశం లభించే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1989లో సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా కేరళ నుంచి జస్టిస్ ఫాతిమా బీవీ నియమితులయ్యారు. అంటే సుప్రీంకోర్టు ఏర్పాటైన 39 సంవత్సరాలకు ఓ మహిళ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 29 ఏళ్లలో సుప్రీం న్యాయమూర్తులుగా నియమితులైన మహిళలు ఐదుగురే. మొత్తంగా 1950 నుంచి ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు 229 మంది న్యాయమూర్తులు నియమితులైతే.. అందులో పురుష న్యాయమూర్తులు 223 మందికాగా.. మహిళా న్యాయమూర్తులు ఆరుగురే. 2014 నుంచి సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి లేరు.



హైకోర్టుల్లో 10 శాతమే..

హైకోర్టుల్లోనూ మహిళల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం న్యాయవాదులు 676 మందికాగా.. అందులో మహిళా న్యాయమూర్తులు కేవలం 74 మంది మాత్రమే. అసలు ఏడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు. ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరు. ఇక దేశంలోకెల్లా అలహాబాద్ హైకోర్టు పెద్దది. ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న 104 మంది న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తులు ఆరుగురే. అత్యధికంగా బొంబే హైకోర్టులో 70 మంది న్యాయమూర్తులకు గాను 11 మంది.. మద్రాసు హైకోర్టులో 58 మంది న్యాయమూర్తులకు గాను 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మన ఉమ్మడి హైకోర్టులో ముగ్గురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.

ఉమ్మడి ఏపీ హైకోర్టులో 8 మందే..



1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 8 మంది మహిళా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 1977లో ఉమ్మడి హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ కె.అమరేశ్వరి నియమితులయ్యారు. అంటే హైకోర్టు ఏర్పాటైన 21 సంవత్సరాలకు తొలి మహిళా న్యాయమూర్తి నియామకం జరిగింది. 1992లో జస్టిస్ ఎస్.వి.మారుతి, 1998లో జస్టిస్ టి.మీనాకుమారి, 2001లో జస్టిస్ రోహిణి, 2013లో జస్టిస్ అనిస్, 2017లో జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ తెలప్రోలు రజని, జస్టిస్ కొంగర విజయలక్ష్మి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ రజని, జస్టిస్ విజయలక్ష్మి న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు. మొత్తంగా దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి.. మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10.94 శాతమే కావడం గమనార్హం.

కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య ఇదీ..

రాష్ట్రం	పురుషులు	శాతం	మహిళలు	శాతం
ఆంధ్రప్రదేశ్	341	61.55	208	37.54
అసోం	179	61.72	110	37.93
పశ్చిమ బెంగాల్	526	71.47	210	28.53
బిహార్	857	88.16	110	11.52
చండీగఢ్	21	70	9	30
ఛత్తీస్‌గఢ్	265	65.92	134	33.33
ఢిల్లీ	274	66.19	140	33.81
గోవా	15	34.1	29	65.9
గుజరాత్	811	82.33	148	15.11
హరియాణా	312	65.14	165	34.44
హిమాచల్‌ప్రదేశ్	86	71.67	33	27.5
జమ్మూకశ్మీర్	166	81.38	38	18.62
జార్ఖండ్	322	84.96	53	13.98
కర్ణాటక	646	70.52	258	28.16
కేరళ	295	66.75	147	33.25
మధ్యప్రదేశ్	938	74.98	312	24.94
మహారాష్ట్ర	1,484	70.84	574	27.39
మణిపూర్	12	46.15	7	26.92
మేఘాలయ	11	26.2	31	73.80
మిజోరాం	6	25	5	20.83
నాగాలాండ్	32	78.05	8	19.51
ఒడిశా	365	60.84	213	35.5
పుదుచ్చేరి	12	50	10	41.66
పంజాబ్	306	60.71	197	39.08
రాజస్థాన్	703	73.15	255	26.53
సిక్కిం	6	35.3	11	64.7
తమిళనాడు	607	62.13	357	37.03
త్రిపుర	64	65.98	33	34.02
ఉత్తరప్రదేశ్	1,401	78.4	383	21.4
ఉత్తరాఖండ్	122	65.24	65	34.76

ఇప్పటిదాకా సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తులు...


జస్టిస్ సుజాత వి.మనోహర్


జస్టిస్ ఆర్ భానుమతి


జస్టిస్ ఫాతిమా బీవీ


జస్టిస్ రుమా పాల్


జస్టిస్ రంజన్ ప్రకాశ్‌దేశాయ్


జస్టిస్ జ్ఞాన్ సుధామిశ్రా

27.7 శాతమే మహిళా న్యాయాధికారులు

దేశవ్యాప్తంగా కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మొత్తం 11,382 మంది పురుష న్యాయాధి కారులు పనిచేస్తుంటే.. 4,408 మంది మహిళా న్యాయాధికారులు ఉన్నారు. అంటే మహిళా న్యాయాధికారుల శాతం 27.7 మాత్రమే. చిన్న రాష్ట్రాలైన గోవా, మేఘాలయ, సిక్కింలలో మహిళా న్యాయాధికారుల సంఖ్య 60 శాతానికి మించి ఉంది. అత్యధికంగా మేఘాలయలో 73.08 శాతం న్యాయాధికారులు మహిళలే. ఆ రాష్ట్రంలో 42 మంది న్యాయాధికారులుంటే.. అందులో 31 మంది మహిళలే కావడం విశేషం. అత్యల్పంగా బిహార్‌లో 11.52% మాత్రమే మహిళా న్యాయాధికారులు ఉన్నారు. అక్కడ 967 మంది న్యాయాధికారులు ఉండగా.. మహిళలు 110 మంది మాత్రమే. బిహార్‌లో దేశంలోనే అత్యధికంగా 35 శాతం మేర మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. మహిళా న్యాయాధికారుల సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం. బిహార్ తర్వాత గుజరాత్‌లో తక్కువ శాతం మహిళా న్యాయాధికారులు ఉన్నారు. ఇక్కడ మొత్తం 959 మంది న్యాయాధికారులు ఉండగా.. 148 మంది మాత్రమే మహిళా న్యాయాధికారులు కావడం ఆందోళనకరం.





పలు హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య...

అలహాబాద్ (06), ఏపీ-తెలంగాణ (03), బాంబే (11), కోల్‌కతా (04), ఢిల్లీ (10), గౌహతి (01), గుజరాత్ (04), కర్ణాటక (03), కేరళ (05), మధ్యప్రదేశ్ (03), మద్రాస్ (11), ఒడిశా (01), పట్నా (02), పంజాబ్-హరియాణా (06), రాజస్థాన్ (02), సిక్కిం (01), జార్ఖండ్ (01).

దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలే టాప్...

దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే అత్యధిక శాతం మహిళా న్యాయాధికారులు పనిచేస్తుండటం విశేషం. తెలంగాణలో 197 మంది పురుష న్యాయాధికారులు పనిచేస్తుంటే, 155 మంది మహిళా న్యాయాధికారులు బాధ్యతలు నిర్వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జూనియర్ సివిల్ జడ్జీల్లో 51.98 శాతం మంది మహిళలు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో 37.54 శాతం మంది మహిళా న్యాయాధికారులున్నారు. మొత్తం 549 మంది న్యాయాధికారులు పనిచేస్తుండగా, 208 మంది మహిళా న్యాయాధికారులున్నారు. ప్రస్తుతం ఉన్న జూనియర్ సివిల్ జడ్జీల్లో 44.13 శాతం మంది మహిళలు ఉన్నారు.

'డబుల్'.. అదే ట్రబుల్..!

వేగం పుంజుకోని డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు.. ఇప్పటికి పూర్తయినవి 8,300 మాత్రమే

- స్టీల్ ధర తగ్గించేలా కంపెనీలను ఒప్పించిన ప్రభుత్వం
- ఇకనైనా కాంట్రాక్టర్లు ముందుకొస్తారన్న ఆశలు
- జూన్ నాటికి 60 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యం!
- అధికారులపై ఒత్తిడి పెంచిన సర్కారు

సాక్షి, హైదరాబాద్

రెండు పడక గదుల ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా నిలుస్తోంది. ఎంత పరిగెత్తిద్దామని ప్రయత్నిస్తున్నా కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగటం లేదు. ఈ ఏడాది చివరికి వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. యూనిట్ కాస్ట్–ఇళ్ల నమూనాలకు మధ్య ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో నిర్మాణ సంస్థలు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపటం లేదు. ఇతర పథకాల్లో పనులు అప్పగించేందుకు ప్రాధాన్యమిస్తామంటూ కొందరు మంత్రులు నిర్మాణదారులకు అనధికార హామీలిస్తుండటం, అనుకున్నట్టుగా పనులు లభిస్తుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో కాస్త వేగం కనిపిస్తోంది. మిగతా చోట్ల ఎంత ప్రయత్నించినా తీరు మారటం లేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతున్నా, ఈ కీలక ప్రాజెక్టులో వేగం లేకపోవటం ఇప్పుడు ఆ పార్టీకే పెద్ద ఇబ్బందిగా మారింది. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు ఈ పథకంపై ప్రశ్నల వర్షం ఎదురవుతుండటంతో ప్రభుత్వం పథకంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల మంత్రి కె.తారక రామారావు రంగంలోకి దిగి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి స్టీలు తయారీదారులతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. సామాజిక బాధ్యతగా భావించి ఈ పథకానికి తక్కువ ధరకే స్టీల్‌ను సరఫరా చేయాలని కోరారు. రెండుసార్లు జరిగిన సమావేశాల అనంతరం కంపెనీలు మార్కెట్ ధర కంటే మెట్రిక్ టన్నుపై రూ.9 వేలు తక్కువ ధరకు స్టీల్‌ను సరఫరా చేసేందుకు అంగీకరించాయి. దీంతో పనుల్లో కాస్త వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

జూన్ నాటికి పూర్తయ్యేనా?

రాష్ట్రవ్యాప్తంగా 2.38 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు అతి కష్టమ్మీద 8 వేల ఇళ్లను మాత్రం పూర్తి చేయగలిగారు. పరిపాలన అనుమతులు జారీ చేసిన మొత్తం ఇళ్లను సిద్ధం చేయటమంటే జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో కనీసం 60 వేల ఇళ్లను సిద్ధం చేసి డబుల్ బెడ్రూం పథకం వేగం పుంజుకుందని చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూన్ నాటికి 60 వేల ఇళ్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు లక్ష్యం విధించింది. దీంతో గతంలో టెండర్లకు స్పందన లేని ఇళ్లకు తాజాగా కొత్త టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. కొన్నింటికి నాలుగైదు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ పాల్గొనకపోవటంతో అవి రద్దయ్యాయి. మరోవైపు ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా లబ్ధిదారుల ఎంపికలో వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తున్నారు. ఎంపికలు పూర్తయితే ఇళ్ల కోసం ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో పెండింగులో పెడుతూ వస్తున్నారు. ఇప్పటికీ 17 జిల్లాల్లో ఒక్కరంటే ఒక్క లబ్ధిదారుడిని కూడా గుర్తించకపోవటమే ఇందుక నిదర్శనం. మిగతా జిల్లాల్లో 12,758 మందిని మాత్రమే గుర్తించారు.

సిద్దిపేట ముందు..

పనుల్లో ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లా ముందుంది. ఇక్కడ 10,900 ఇళ్లకు టెండర్లు ఖరారు కాగా 10,600 ఇళ్ల నిర్మాణం మొదలైంది. 2 వేల ఇళ్లు సిద్ధమయ్యాయి. యూనిట్ కాస్ట్ ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లకుగాను 92 వేల ఇళ్ల నిర్మాణం మొదలైంది. మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కాస్త కదలిక కనిపిస్తోంది. జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీమ్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్ రూరల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్తబ్ధత నెలకొంది.

ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసిన ఇళ్ల సంఖ్య 2.60 లక్షలు

టెండర్లు పిలిచింది	2,19,647
టెండర్లు ఖరారైనవి	1,78,168
పనులు మొదలైనవి	1,49,242
పూర్తి అయిన ఇళ్ల సంఖ్య	8,331

ఇప్పటికి అయిన ఖర్చు రూ.1,277.81 కోట్లు



'డబుల్'కు హడ్కో పురస్కారం...

డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో వేగం లేకున్నా.. ప్రభుత్వం రూపొందించిన తీరు, వాటి నమూనా తదితరాలను పరిశీలించిన హడ్కో.. 2017 సంవత్సరానికి హడ్కో డిజైన్ అవార్డును ప్రకటించింది. పేదలకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో, ప్రత్యేక డిజైన్‌ను అనుసరిస్తున్నందుకు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఏప్రిల్ చివరి వారంలో ఢిల్లీలో పురస్కార ప్రదానం ఉంటుందని వెల్లడించింది. ఇటీవల హడ్కో బృందం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట, ఖమ్మం, నారాయణ్‌పేటల్లోని ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి దేశవ్యాప్త గుర్తింపు వస్తోందనటానికి ఈ పురస్కారమే నిదర్శనమని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గృహనిర్మాణ సంస్థ చైర్మన్ భూంరెడ్డి, ఆ శాఖను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు.

బులెటిన్ బోర్డ్

సీఆర్ఐడీఏలో 28 ఖాళీలు

హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో ఉన్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ (సీఆర్ఐడీఏ)... 28 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- **పోస్టు-ఖాళీలు:** యంగ్ ప్రొఫెషనల్ (2)-21, యంగ్ ప్రొఫెషనల్ (1)-6, ఆఫీస్ అసిస్టెంట్-1.
- **వేతనం:** యంగ్ ప్రొఫెషనల్ (2)-రూ.25,000; యంగ్ ప్రొఫెషనల్ (1), ఆఫీస్ అసిస్టెంట్-రూ.15,000.
- **విభాగాలు:** అగ్రికల్చరల్ ఎకనమిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, సాయిల్ సైన్స్/ఆగ్రోనమీ/ఆగ్రోఫారెస్ట్రీ, మెటియొరాలజీ, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్, అగ్రికల్చర్, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఈఆర్పీ, ఐపీఆర్, టాక్సేషన్/ఇన్సూరెన్స్.
- **అర్హతలు:** సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి మాస్టర్స్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమా. అలాగే నిబంధనల మేర అనుభవం, సంబంధిత రంగాల ప్రత్యేకాంశాల్లో నైపుణ్యం తదితర అర్హతలుండాలి.
- **వయసు:** ఇంటర్వ్యూ తేదీ నాటికి 21-45 ఏళ్ల లోపు ఉండాలి.
- **దరఖాస్తు విధానం:** వెబ్‌సైట్లో చూపిన నమూనా దరఖాస్తుపత్రంలో వివరాలు నింపి, దానికి సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
- **ఎంపిక:** వాకిన్ ఇంటర్వ్యూ.
- **వాకిన్ ఇంటర్వ్యూ తేదీ:** పోస్టు, విభాగాన్ని బట్టి మార్చి 12-14, 2018.
- **వాకిన్ వేదిక:** ఐసీఏఆర్-సీఆర్ఐడీఏ, సంతోష్‌నగర్, సైదాబాద్ పీవో, హైదరాబాద్-500059.
- **వెబ్‌సైట్:** www.crida.in

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీలో 10 ఖాళీలు

న్యూఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్).. 10 రీసెర్చ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇది కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందింది.

- **పోస్టు-ఖాళీలు:** రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ)-5; రీసెర్చ్ ఫెలో (ఆర్ఎఫ్)-5.
- **స్టైపెండ్:** ఆర్ఏ-రూ.36,000; ఆర్ఎఫ్-రూ.25,000. దీంతోపాటు డీఎస్టీ/ఎంవోఈఎస్ నిబంధనల ప్రకారం హెచ్ఆర్ఏ, మెడికల్ అలవెన్సులు ఉంటాయి.
- **అర్హతలు:** జియాలజీ/జియోఫిజిక్స్/సిస్మాలజీ/ఫిజిక్స్/కంప్యూటర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణత. నెట్/గేట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే రీసెర్చ్ అసోసియేట్స్‌కు ఏదైనా అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్/సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
- **దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్.
- **దరఖాస్తు చేరడానికి చివరి తేదీ:** ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోపు.
- **వెబ్‌సైట్:** www.moes.gov.in

సరికొత్త సాంకేతిక విప్లవం




సివిల్స్, గ్రూప్స్ ప్రత్యేకం
జనరల్ ఎస్సే

యావత్ ప్రపంచం సరికొత్త టెక్నాలజీ యుగంలోకి ప్రవేశించింది. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ల విప్లవం తర్వాత ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ వినియోగంలోకి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా యంత్ర పరికరాల ఉత్పాదన తొలి పారిశ్రామిక విప్లవానికి నాంది కాగా.. విద్యుదుత్పత్తి, వినియోగం రెండో పారిశ్రామిక విప్లవానికి దారి తీసింది. ఆపై 20వ శతాబ్దం మధ్యకాలం నుంచి కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీలు మూడో విప్లవానికి కారణమయ్యాయి.

నాలుగో పారిశ్రామిక విప్లవం

ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీలు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ఆవిష్కరించాయి. రోబోటిక్స్, బిగ్ డేటా అండ్ అనలిటిక్స్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) తదితర న్యూ టెక్నాలజీల అభివృద్ధి, వినియోగం ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక ప్రగతి సాధ్యమవుతోంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ రకమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసి, వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచ జీడీపీలో తమ వాటాలను వేగంగా పెంచుకునేందుకు అవకాశముంది. యాక్సెంచర్ నివేదిక ప్రకారం 2035 నాటికి కృత్రిమ మేధ ద్వారా భారత జీడీపీకి అదనంగా 957 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశముంది. ఫలితంగా దేశ జీడీపీ 15 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంటుంది. ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ నివేదిక ప్రకారం కృత్రిమ మేధ ద్వారా 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ అదనంగా 15.7 ట్రిలియన్ డాలర్లు పెరగనుంది. అదే విధంగా రోబోటిక్స్ రంగంలో పెట్టుబడులు, మానవ వనరుల నైపుణ్యాలను పెంచడం ద్వారా కృత్రిమ మేధ, ఐవోటీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అభివృద్ధితో భారత్ పూర్తిస్థాయి డిజిటల్ దేశంగా అవతరించేందుకు అవకాశముంది.

- దేశంలో తొలిసారిగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'ప్రపంచ ఐటీ కాంగ్రెస్'లో అంతర్జాతీయంగా శరవేగంగా అభివృద్ధిలోకి వస్తున్న కొత్త టెక్నాలజీలు ఆవిష్కృతమయ్యాయి. ఈ క్రమంలో డేవిడ్ హాన్సన్ అభివృద్ధి చేసిన, కృత్రిమ మేధ ఆధారిత రోబో సోఫియా తన ప్రతిభను ప్రదర్శించింది. కృత్రిమ మేధ లాభాలు, నష్టాలు, భయాందోళనలు తదితర అంశాలపై సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు ప్రసంగించారు.



కృత్రిమ మేధ

- మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునే రోబోలు, యంత్రాలు, కంప్యూటర్లను అభివృద్ధి చేసే శాస్త్రసాంకేతిక విజ్ఞానమే కృత్రిమ మేధ (ఏఐ). జాన్ మెక్‌కార్థి అనే శాస్త్రవేత్త తొలిసారిగా ఈ పదాన్ని ఉపయోగించాడు. కేవలం సోఫియా వంటి హ్యూమనాయిడ్ రోబోలే కాకుండా కృత్రిమ మేధస్సు ద్వారా వైద్య రంగంలో డీఎన్ఏ విశ్లేషణ రోబోలు, రవాణా రంగంలో డ్రైవర్ రహిత కార్లు వంటివి ఆవిష్కృతమవుతున్నాయి. పరిశ్రమల్లో కృత్రిమ మేధ ఆధారిత అసెంబ్లీకి డిమాండ్ పెరిగింది. క్రీడారంగంలోనూ ఏఐ కీలకంగా నిలుస్తోంది. 1997లోనే చదరంగంలో గ్యారీ కాస్పరోవ్‌ను డీప్ బ్లూ అనే కృత్రిమ మేధ యంత్రం ఓడించింది. అదే విధంగా గూగుల్ అభివృద్ధి చేసిన 'ఆల్ఫాగో' అనే కంప్యూటర్.. గో ఆటలో ప్రపంచ చాంపియన్ లీ సిడాల్‌ను ఓడించింది.
- కృత్రిమ మేధ.. ఉద్యోగాల కోతకు కారణమవుతుందన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చిన ప్రారంభంలో ఇదే రకమైన భయాందోళనలు కలిగాయి. కానీ, కంప్యూటర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయి. మెకిన్సీ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ, ఆటోమేషన్ వల్ల 2030 నాటికి 40-80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశముంది. అయితే వీరు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడొచ్చు. మరో అడుగు ముందుకేసి కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా రంగంలో సరికొత్త కెరీర్ అవకాశాలను కూడా అందిపుచ్చుకోవచ్చు.

బిగ్‌డేటా



- బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్ రంగం కూడా అద్భుత ప్రగతి సాధించనుంది. సాధారణ, సంప్రదాయ కంప్యూటింగ్ ప్రక్రియల ద్వారా ప్రాసెసింగ్ చేయలేని భారీస్థాయి సమాచార వ్యవస్థలను బిగ్‌డేటా అంటారు. ప్రారంభం నుంచి 2003 వరకు మనిషి 5 బిలియన్ గిగాబైట్ల సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురాగా, 2011లో రెండు రోజులకోసారి ఇంత మొత్తం సమాచారం ఉత్పత్తి అయింది. 2013లో ప్రతి 10 నిమిషాలకు 5 బిలియన్ గిగాబైట్ల సమాచారం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కొన్ని సెకన్లకే ఇంత సమాచారం ఉనికిలోకి వస్తోంది. ఇలా రోజురోజుకూ అధిక మొత్తంలో, అధిక వేగంతో, అధిక వైవిధ్యంతో బిగ్‌డేటా అందుబాటులోకి వస్తోంది. స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా, సోషల్ మీడియా డేటా, బ్లాక్ బాక్స్ డేటా, ప్రభుత్వ డేటా, పవర్ గ్రిడ్ డేటా, సెర్చ్ ఇంజన్ల డేటా, ఆరోగ్య, క్రీడా రంగాల డేటా- ఇలా భిన్న రూపాల్లో బిగ్‌డేటా అందుబాటులోకి వస్తోంది. ముడి డేటాను విశ్లేషించి.. దాన్నుంచి అర్థవంతమైన సమాచారం పొందడాకి వీలు కల్పించే విజ్ఞానమే 'డేటా అనలిటిక్స్'. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యూహాల పనితీరును అంచనా వేయడానికి, లోపాలను గుర్తించి భవిష్యత్తులో మరిన్ని లాభాలు పొందేలా సరికొత్త వ్యూహాల రూపకల్పనకు 'డేటా అనలిటిక్స్' ఉపయోగపడుతుంది. వాణిజ్య సంస్థలు ఇప్పటికే బిగ్‌డేటా ఆధారంగా మనుషుల వ్యక్తిగత ఆసక్తులు, ప్రజలు ఎలాంటి ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు వంటి విషయాలను తెలుసుకుంటున్నాయి.
- బిగ్‌డేటా సమాచారం ఆధారంగా వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రకటనలు రూపొందించొచ్చు. ఆరోగ్య రంగంలో రోగుల పూర్వ వైద్య చరిత్రను సరైన రీతిలో విశ్లేషించడం ద్వారా ఆస్పత్రులు త్వరితగతిన, సమర్థవంతమైన వైద్య సేవలను అందిస్తున్నాయి. జీవుల డీఎన్ఏలో అపారంగా ఉన్న సమాచారాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలో అభివృద్ధి చేసేందుకు బిగ్‌డేటా అనలిటిక్స్ తోడ్పడుతుంది.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్

- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అతిపెద్ద సాంకేతిక విప్లవంగా నిలవనుందని అంచనా. ఇంటర్నెట్ ఆధారంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను దూరం నుంచే నియంత్రించే వ్యవస్థను ఐఓటీ అంటారు. ఐఓటీ ద్వారా ఆఫీస్‌లో కూర్చొని లేదా ప్రయాణిస్తూ ఇంట్లోని వాషింగ్ మెషీన్‌లను, ఎయిర్ కండిషనర్‌లను నియంత్రించొచ్చు. ఐఓటీ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో 2025 నాటికి 2.7 నుంచి 6.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రగతి సాధ్యమయ్యే అవకాశం ఉంది. భారత్‌లో ఐఓటీ ద్వారా పెనుమార్పులు జరగనున్నాయి. యాజ్-ఎ-సర్వీస్ రూపంలో ఐఓటీ అనువర్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా పరిశ్రమలన్నీ వాణిజ్య నమూనాలను మార్చుకోక తప్పని పరిస్థితి. స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ ఆదా అవడంతోపాటు ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. వివిధ రకాల యంత్రాలకు ఐఓటీ సెన్సరు అనుసంధానిస్తే వాటి నిర్వహణ ఖర్చు 25-30 శాతం మేర తగ్గుతుంది. ఆరోగ్య రంగంలో సుదూర ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ సులభతరం అవుతుంది. మొబైల్ హెల్త్ వేగంగా విస్తరిస్తుంది.

బ్లాక్ చైన్ టెక్నాలజీ

- బ్లాక్ చైన్ టెక్నాలజీపై ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. నిరంతరం పెరిగే రికార్డు జాబితా (బ్లాక్స్‌గా పిలుచుకొనే)లను క్రిప్టోగ్రఫీని ఉపయోగించి ఏర్పరిచే.. భద్రతతో కూడిన అనుసంధాన, ఇంటర్నెట్ వ్యవస్థను బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటారు. ఇదొక పూర్తిస్థాయి వికేంద్రీకరణ టెక్నాలజీ. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ పైనే ఆధారపడుతుందని విశ్లేషకుల అంచనా. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగించే అవకాశం ఉంది. దీనిద్వారా భవిష్యత్‌లో సైబర్ నేరాలను నియంత్రించొచ్చు. చిన్న వ్యాపారులు సైతం ప్రత్యేక ట్రేడింగ్ వేదికలను ఏర్పరచుకొనే అవకాశాన్ని బ్లాక్‌చైన్ టెక్నాలజీ కల్పిస్తుంది. పరిశ్రమల్లో కొత్త అవకాశాలతోపాటు సామర్థ్య పెంపునకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. బ్లాక్‌చైన్ ఆధారిత స్మార్ట్ కాంట్రాక్టుల ద్వారా లిటిగేషన్ తగ్గి.. పారదర్శకత, నిబద్ధతలు పెరుగుతాయి. భూ లావాదేవీల్లో అవినీతి తగ్గుతుంది.


సి.హరికృష్ణ
డైరెక్టర్, సి.హరికృష్ణ ఐఏఎస్ స్టడీ సర్కిల్

అందిపుచ్చుకోవాలి..

- సాంకేతిక రంగంలో వస్తున్న పెను మార్పులను గుర్తించి భారత్ సైతం నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. అయితే దీనికోసం ఆయా రంగాల్లో నిపుణులైన మానవ వనరులను అభివృద్ధిలోకి తీసుకురావాలి. దేశంలోని ప్రాథమిక విద్యను సమూలంగా మారిస్తే తప్ప.. తక్కువ సమయంలో ఆయా రంగాల్లో అంతర్జాతీయ స్థాయి పోటీని తట్టుకొని..వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలను అందిపుచ్చుకోలేం! ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్‌ను మరింత వేగంగా విస్తరించాలి. స్త్రీలలో డిజిటల్ అక్షరాస్యతను పెంచే కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో అమలుచేయాలి. కేరళ ప్రభుత్వం అమలు చేసిన అక్షయ తరహా కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు సైతం అమలుచేయాలి. హైస్కూల్ విద్యలో రొబోటిక్స్‌ను ముఖ్యాంశంగా చేర్చాలి. కేవలం బోధనకే పరిమితం కాకుండా రొబోటిక్స్ యంత్రాల రూపకల్పనలో సాంకేతికత శిక్షణపై దృష్టిపెట్టాలి. ఈ దిశగా విద్యాభ్యాసంలో 3డీ, మల్టీమీడియా విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలి. ఒకేషనల్ విద్యలో మెకానికల్ విద్యతోపాటు రొబోటిక్ విద్యను పెంపొందించాలి.
- రోబోటిక్స్, కృత్రిమ మేధ, ఐఓటీ వంటి అంశాల్లో వేగవంతమైన ప్రగతికి.. పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలి. ఉన్నత విద్యను అభ్యసించేవారికి విదేశీ శిక్షణ అందించాలి. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఈ రంగాల్లో ప్రోత్సహించాలి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పుడిప్పుడే నూతన పారిశ్రామిక విప్లవం వైపు అడుగులేస్తున్నాయి. కాబట్టి మనదేశం కూడా మానవ, సాంకేతిక వనరులను త్వరితగతిన అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారత్ ఈ నూతన పారిశ్రామిక విప్లవ ఫలాలను అందుకోగలదు.

స్కిల్స్ For సక్సెస్

శాస్త్ర సాంకేతికరంగాల్లో సరికొత్త ఆవిష్కరణల ఫలితంగా పరిశ్రమల ముఖచిత్రం శరవేగంగా మారిపోతోంది. ఇదే క్రమంలో జాబ్ మార్కెట్ కూడా కొత్త ధోరణులకు వేదికవుతోంది. 'డిజిటల్ విప్లవ' దశ తీసుకొస్తున్న పెనుమార్పులకు తగ్గట్లు అత్యాధునిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే ఉద్యోగార్థుల కర్తవ్యం! ప్రధాన రంగాలైన మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బీఎఫ్ఎస్ఐ విభాగాల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకునేందుకు పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలపై ఫోకస్..

జాబ్ స్కిల్స్

మ్యానుఫ్యాక్చరింగ్


- మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్‌పై పరిజ్ఞానం.
- పూర్తిస్థాయి కంప్యూటరైజ్డ్ వాతావరణంలో పనిచేయడం.
- మెషీన్ ప్రోగ్రామింగ్ కోడ్‌ను చదివి అర్థం చేసుకోవడం.
- మ్యానుఫ్యాక్చరింగ్ బ్లూప్రింట్లను అర్థం చేసుకోవడం.
- ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్‌ని ఆపరేట్ చేయడం.



- హైడ్రాలిక్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌పై అవగాహన.
- కొద్దిపాటి డిజిటల్ నైపుణ్యం అవసరం.
- తాజా మార్కెట్ పరిస్థితులపై అవగాహన.
- రీసెర్చ్, ఇన్నోవేషన్, డెవలప్‌మెంట్ అంశాలపై దృష్టిసారించాలి.
- మ్యానుఫ్యాక్చరింగ్ లోపాలను పసిగట్టగలగాలి.
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్‌పై అవగాహన.

టెలికాం

- టెక్నలాజికల్ (ఐఓటీ, బిగ్‌డేటా, అనలిటిక్స్, క్లౌడ్, ఏఐ) స్కిల్స్.
- రూటర్స్, గేట్ వేస్, వాన్, లాన్ తదితరాలపై అవగాహన.
- కేబ్లింగ్; నెట్‌వర్క్స్ డిజైన్ అండ్ డిప్లాయిడ్ స్కిల్స్.
- ట్రబుల్ షూటింగ్ స్కిల్స్.
- డాక్యుమెంటేషన్ స్కిల్స్.
- కమ్యూనికేషన్ స్కిల్స్.
- క్రాస్-ప్లాట్‌ఫామ్ టెలికాం సిస్టమ్స్ (VOIP, Telephony Networks, Cellular Services) స్కిల్స్.



ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

- మల్టిపుల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్.
- లాజికల్ అండ్ స్ట్రక్చరల్ స్కిల్స్.
- మల్టిపుల్ కోడింగ్ లాంగ్వేజెస్.
- లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్.
- అనలైజ్ కాంప్లెక్స్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్.
- కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్స్‌పై అవగాహన.
- టీం వర్క్ స్కిల్స్.
- ఇన్నోవేటివ్ మైండ్‌సెట్.
- కమ్యూనికేషన్ స్కిల్స్.
- అప్‌కమింగ్ టెక్నాలజీస్ (ఫిన్‌టెక్, సోషల్ అండ్ డిజిటల్ మీడియా)పై అవగాహన.
- పీఆర్ (పర్సనల్ రిలేషన్స్) స్కిల్స్.




ఎఫ్ఎంసీజీ

- క్రాస్ ఫంక్షనల్ స్కిల్స్.
- రియల్ కమర్షియల్ ఎక్స్‌పోజర్.
- వెర్బల్ కమ్యూనికేషన్.
- ప్రొడక్ట్ నాలెడ్జ్.
- ఆర్గనైజింగ్ స్కిల్స్.
- టైం మేనేజ్‌మెంట్ స్కిల్స్.
- స్ట్రాంగ్ కస్టమర్ ఫోకస్.
- ఎఫెక్టివ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ అండ్ నెగోసియేషన్ స్కిల్స్.
- కంప్యూటర్, న్యూమరికల్ స్కిల్స్.
- క్రియేటివిటీ.
- లోగోస్ క్రియేషన్ అండ్ డిజైనింగ్.
- సోషల్ మీడియా స్ట్రాటజీ.
- ఫైనాన్షియల్ అనాలసిస్.
- ప్రొడక్ట్ ప్రమోషనల్ స్కిల్స్.




ఫార్మా

- బల్క్ డ్రగ్ ఫార్ములేషన్.
- క్లినికల్ ట్రయల్స్.
- డ్రగ్ ప్రొడక్షన్ ప్రాసెస్.
- కెమికల్ ఫార్ములేషన్.
- స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్.
- మల్టీటాస్కింగ్.
- కమ్యూనికేషన్ స్కిల్స్
- ప్రొడక్ట్ నాలెడ్జ్.
- డేటా అనలిటికల్ స్కిల్స్.
- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్.
- అడాప్ట్ టెక్నాలజీ.
- క్వాలిటీ మైండ్‌సెట్.
- ప్రాబ్లమ్ రికగ్నేషన్.
- ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్.



బీఎఫ్ఎస్ఐ

- ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్.
- ఎంట్రప్రెన్యూవల్ స్పిరిట్.
- అనలిటికల్ థింకింగ్.
- పీపుల్ మేనేజ్‌మెంట్.
- సాఫ్ట్‌వేర్ (వీఆర్, ఏఆర్, మెషీన్ లెర్నింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఐఓటీ, ప్రాసెస్ ఆటోమేషన్) నాలెడ్జ్.
- గ్లోబల్ అవుట్‌లుక్.
- కస్టమర్ సర్వీస్.
- న్యూమరికల్ స్కిల్స్.
- టీం వర్క్.
- క్విక్ లెర్నింగ్-న్యూస్కిల్స్.
- స్మార్ట్‌నెస్.
- ఎఫెక్టివ్ కమ్యూనికేషన్.
- అలర్ట్ అండ్ అవేర్‌నెస్.
- రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్.
- రిస్క్ మేనేజ్‌మెంట్.
- డిజిటల్ టెక్నాలజీ అవేర్‌నెస్.




నాలెడ్జ్ Bytes

Everyday Vocabulary

మనం రోజూ ఇంగ్లిష్ వార్తా పత్రికలు చదువుతున్నప్పుడు తరచూ కనిపించే ఇంగ్లిష్ పదాలు, వాటి అర్థాలు తెలుసుకుందాం..



- **MANDATE:** assign authority to (ex: popular mandate, mandate of people), ప్రజల తీర్పు, అధికారం ఇవ్వడం.
- **REINS:** any means of control (of the government), రాజ్య పాలన సాధనం. కళ్లెం, పగ్గం.
- **CADRE:** a small unit/cell (of the party), శ్రేణి, స్థాయి, కార్యకర్తలు.
- **DOWNTRODDEN:** oppressed, poor (అణగారిన, పీడిత, అట్టడుగు వర్గాల ప్రజలు).
- **GRAFT:** bribery (ex: allegation of graft- అవినీతి ఆరోపణలు) అవినీతి, అక్రమార్జన.
- **SABOTAGE:** deliberate act of destruction, విద్రోహక చర్య, విధ్వంసక చర్య, (ex: railway tracks sabotaged).
- **ABORTED:** terminated/end before the completion; మధ్యలోనే రద్దు చేయడం, అర్థాంతరంగా నిలిపేయడం (ex: aborted attempt)
- **DEGENERATIVE:** gradual deterioration/ decline; దిగజారడం, భ్రష్టుపట్టడం.
- **PAUPERISATION:** making someone poor/ impoverishment; పేదలుగా మార్చడం, పేదరికం.
- **ANECDOTE:** short interesting account of real events, ఆసక్తికర, స్ఫూర్తివంతమైన విషయం, సమాంతర విషయ ప్రస్తావన, పిట్టకథ
- **RENEGADE:** rebel/one who defies convention, సంప్రదాయానికి వ్యతిరేకంగా, తిరుగుబాటు ఆలోచనలు
- **SCURRILOUS:** abusive/offensive; నిందాత్మకమైన, తిట్లదండకం.



Quote of the Day
Do not judge me by my successes, judge me by how many times I fell down and got back up again.
- Nelson Mandela



శనివారం తహసీల్దార్‌కు ఆధార్ పత్రాన్ని అందజేస్తున్న సురవరం

పొలం వివరాలు ఇచ్చిన సురవరం

అలంపూర్: సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తమ పొలాలకు సంబంధించిన వివరాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళనలో భాగంగా ఆయన తహసీల్దార్ మదనమోహన్‌కు ఈ వివరాలను అందజేశారు. సురవరం స్వగ్రామం కంచుపాడు, ఉండవల్లి మండలం పరిధిలోకి వస్తుంది. భూ రికార్డుల ప్రక్షాళనకోసం అధికారులు రైతుల నుంచి ఆధార్ నంబర్లను, భూముల వివరాలను సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సురవరం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పొలాల వివరాలు, ఆధార్ జిరాక్స్ ప్రతులను అందజేశారు. కాగా, ఇటీవల కంచుపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని ఆయన తహసీల్దార్‌ను కోరారు. సురవరం వెంట ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు.

నీలిచిత్రాలు చూపించిన టీచర్

చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినికి సెల్‌ఫోన్‌లో నీలి చిత్రాలు చూపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై శనివారం తరగతులు ముగిసిన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో చేర్యాల ఎంఈఓ జి.రాములు రహస్యంగా విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థిని ఈ ఘటనపై 14 రోజుల క్రితం ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసిందని, విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందచేస్తానని ఆయన చెప్పారు.

తండ్రిని తప్పించుకునేందుకు పరుగెత్తి..

విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి

జోగిపేట(అందోల్): స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదంటూ వెంటబడిన తండ్రిని తప్పించుకునేందుకు పరుగులు తీసిన విద్యార్థి అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగకు తగిలి కరెంట్ షాక్‌తో మరణించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అక్సాన్‌పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన నరేందర్ గౌడ్ (11) స్థానిక మోడల్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఇంటికి ఆలస్యంగా రావడంతో స్కూల్‌కు వెళ్లలేదని తెలుసుకున్న తండ్రి నర్సింహా గౌడ్ తన కొడుకును తిడుతూ కొట్టడానికి అతడిని వెంబడించాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న పొలంలో దాచుకోవడానికి ఆ విద్యార్థి పరుగులు తీశాడు. అయితే అక్కడ అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

విద్యా'బుద్ధి' నేర్చుకుంటాడని..



ములకలపల్లి (అశ్వారావుపేట) : నిత్యం పాఠశాలకు డుమ్మా కొడుతున్న తన కొడుకు ఇలా చేస్తే తోటి పిల్లలను చూసైనా బుద్ధి తెచ్చుకుంటాడనే ఆలోచనతో ఓ తండ్రి బాలుడిని ఇలా స్తంభానికి కట్టేశాడు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురంలో ఓ విద్యార్థి వారం రోజులుగా బడికి వెళ్లడం లేదు. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి.. మిగతా పిల్లలు పాఠశాల నుంచి వచ్చే సమయానికి తన కుమారుడిని స్తంభానికి కట్టేశాడు. తోటి విద్యార్థులను చూసైనా తన కొడుకులో మార్పు వస్తుందనే ఇలా చేశానంటున్నాడు.

నా సమావేశానికే రారా?

అధికారులపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు ఆగ్రహం

సిద్దిపేటటౌన్/రాయపోలు(దుబ్బాక): కేంద్ర కేబినెట్ స్థాయి కలిగిన తాను దళితుల సమస్యలపై సమీక్షించడానికి వస్తే జిల్లా ఉన్నతాధికారులు రాకపోవడంపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు నా సమావేశానికే రాకపోతే, ఇక సామాన్యులకేం న్యాయం చేస్తారు'అని సూటిగా ప్రశ్నించారు. రాములు శనివారం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో దళిత సంఘాలు, నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలపై చర్చించడానికి ఒక్కో విభాగం అధికారి వచ్చారా? లేదా? అని ఆయన పేరుపేరునా ఆరా తీశారు. 34 శాఖలకు ఇద్దరే అధికారులు వచ్చారని తేలడంతో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల రెండో వారంలో మళ్లీ వస్తానని చెప్పారు. శనివారం సమావేశానికి రాని అధికారులందరికీ ఢిల్లీ వెళ్లాక నోటీసులు పంపిస్తానని స్పష్టం చేశారు. రాయపోలులో డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఆశచూపి 66 మంది దళితుల ఇళ్లను వారి చేతే కూలిప్చేయించడం దుర్మార్గమన్నారు. వారికి ఇళ్లు కట్టించే వరకు తాత్కాలికంగా వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నేడు పుణేకు మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బోన్సాయి ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదివారం పుణేకు వెళ్లనున్నారు. ఈ నెల 22 నుంచి జరుగుతున్న ప్రదర్శనలో భారత్‌తో పాటు ఇటలీ, అమెరికా, తైవాన్, జపాన్, వియత్నాం తదితర దేశాలకు చెందిన బోన్సాయి మొక్కల నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు ప్రదర్శనలను మంత్రి సందర్శిస్తారు.

108 సిబ్బందికి ఉద్యోగ భద్రత ఏదీ?

సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి

సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్యసేవలు అందిస్తున్న 108 సిబ్బందికి వేతనాలను పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గత 13 ఏళ్లుగా 1,650 మంది సిబ్బంది, కేవలం 12 వేల జీతానికి, 12 గంటలపాటు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి చట్టపరమైన సెలవులు, ఉద్యోగ భద్రత, కనీసం వేతన చట్టం, ఇతర బెనిఫిట్లు ఏమీ వర్తించడం లేదన్నారు. జీవీకే, ఈఎంఆర్ఐలు ప్రభుత్వం నుంచి ఎక్కువ తీసుకుంటూ, వీటిలో పనిచేస్తున్నవారికి తక్కువ వేతనాలను ఇస్తున్నాయని జూలకంటి ఆరోపించారు. తెలంగాణ వస్తే 108, 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడంలేదని జూలకంటి విమర్శించారు.

28న ధ్రువపత్రాల పరిశీలన

టీఆర్ఈఐఎస్ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలోని పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 28న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని, అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో నాంపల్లి టీఆర్ఈఐఎస్ కార్యాలయంలో హాజరు కావాలని కార్యదర్శి సత్యనారాయణరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. పరిశీలన ప్రక్రియ తర్వాత నియామక పత్రాలు ఇస్తామని స్పష్టం చేశారు.

ఆర్డరిస్తే ముంగిటకు మద్యం!

అబ్బో.. ఎంత 'మందు' చూపో

- సిరిసిల్ల జిల్లా గ్రామాల్లో బెల్ట్‌షాపు నిర్వాహకుల దందా.. సేవలు ఉచితం
- పోటీ తీవ్రం కావడంతో కొత్త మార్గాల్లో అమ్మకాలు

ఎల్లారెడ్డిపేట: ఒక్క ఫోన్ కాల్ చాలు.. మీరు ఎక్కడ ఉన్నా కోరుకున్న మద్యం మీ చెంతకే చేరుతుంది.. బీరు.. విస్కీ.. బ్రాందీ.. రమ్ ఇలా ఏ రకమైనా సరే.. మీ ఇంటి ముంగిటకు వచ్చి చేరుతుంది. ఇది ఏదో స్టార్ హోటల్ ప్రకటన కాదు. మద్యం షాపులు విక్రయాలు పెంచుకునేందుకు చేసిన ప్రకటన అంతకన్నా కాదు. గ్రామాల్లో లెక్కకు మించి ఏర్పాటవుతున్న బెల్ట్‌షాపుల మధ్య తీవ్రమైన పోటీ పెరగడంతోపాటు వాటి కట్టడికి పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో బెల్ట్ షాపుల నిర్వాహకులు ఎంచుకున్న కొత్త మార్గం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొంతకాలంగా ఈ దందా నిరాటంకంగా కొనసాగుతోంది.

జిల్లాలో 42 వైన్స్‌లు.. 844 బెల్ట్‌షాపులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42 లైసెన్స్‌డ్ మద్యం దుకాణాలు ఉండగా వీటికి అనుబంధంగా 844 బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. నివాసాల మధ్య మద్యం నిల్వలు ఉంచొద్దని, సిట్టింగ్‌లు పెట్టొద్దని నిర్వాహకులకు ఇటీవల కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో నిర్వాహకులు కొద్దిమొత్తంలోనే మద్యం తెస్తూ ఫోన్ ద్వారా ఆర్డరు ఇచ్చిన వారి ఇంటికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. బీరుపై రూ.20 – రూ.25, విస్కీ(బ్రాండ్‌ను బట్టి) క్వార్టర్‌పై రూ.15, ఫుల్‌బాటిల్‌పై రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది బెల్ట్ షాపులలో యథావిధిగా తీసుకునే రేటే. అంటే డోర్‌డెలివరీ ఉచితమన్న మాట. 844 బెల్ట్ షాపుల్లో రోజూ సుమారు 42.20లక్షల మద్యం అమ్మకాలు సాగుతున్నాయని అనధికారికంగా అందిన సమాచారం.




వీర్నపల్లిలో ఓ ఇంటికి బైక్‌పై మద్యం డోర్ డెలివరీ చేస్తున్న బెల్ట్‌షాపు సిబ్బంది



ఆదర్శ గ్రామంలో అమ్మకాలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంసద్ ఆదర్శ్ యోజన పథకంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లిలో మద్యం ఏరులై పారుతోంది. ఆయన దత్తత తీసుకున్న తొలిదశలో గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి గ్రామస్తులు ప్రతినబూనారు. సారా తయారీ, అమ్మకాలు మానేసిన కుటుంబాలను గుర్తించి మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో బ్యాంకు రుణాలు మంజూరు చేయించారు. హోటల్, కుట్టు మిషన్‌ల ద్వారా వారికి జీవనోపాధి కల్పించారు. ఇలా ఏడాదిపాటు మద్య నిషేధం కొనసాగినా.. ఇప్పుడు ఒక్క వీర్నపల్లిలోనే 9 బెల్ట్‌షాపులు కొనసాగడం గమనార్హం. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన వీర్నపల్లి మండలం పరిధిలో 7 గ్రామాలుండగా ఇందులో 20 బెల్ట్‌షాపులు కొనసాగడం కూడా ఇందుకు అడ్డంపడుతోంది. కొందరు పోలీసులు, ఆబ్కారీ అధికారులకు మామూళ్లు ముట్టజెబుతూ బెల్ట్‌షాపులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

చర్యలు తీసుకుంటాం



వీర్నపల్లి మండలంలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇటీవల మద్యం డోర్‌డెలివరీ చేస్తున్నట్లు కూడా సమాచారం అందింది. బెల్ట్‌షాపులు మూసివేసేలా నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇస్తాం. వినకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

–చంద్రశేఖర్,
ఎక్సైజ్ సీఐ, ఎల్లారెడ్డిపేట

రైతులకెలా మేలు చేస్తారు?

కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు

- కోర్టు కేసులతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ధ్వజం
- వారికి ప్రాజెక్టులపై అవగాహన లేదని విమర్శ
- కృష్ణా జలాలతో పాలమూరుకు సిరుల పంట పండిస్తామని వెల్లడి

సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై లేనిపోని అభాండాలు మోపుతూ కోర్టులకెక్కుతున్న కాంగ్రెస్ నేతలు రైతులకెలా మేలు చేయగలుగుతారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం నాగర్‌కర్నూల్‌లో మినీ ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేయనున్న కేసరి సముద్రం చెరువు కట్టపై మార్నింగ్ వాక్ చేశారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డును తనిఖీ చేశారు. కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి స్టేజీ వద్ద రోడ్డు పనులను ప్రారంభించారు. అక్కడే కేఎల్ఐ కాల్వలో నీటి ప్రవాహాన్ని పరిశీలించి కొల్లాపూర్ వెళ్లారు. అక్కడి నుంచి బయలుదేరి వనపర్తి జిల్లా వీపనగండ్ల, పాన్‌గల్‌లలో నూతనంగా నిర్మించిన మార్కెట్ గోదాంలను ప్రారంభించారు. జోగుళాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్లల్లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను కూడా పరిశీలించారు.



శనివారం వనపర్తి జిల్లా పాన్‌గల్‌లో మార్కెట్ గోదాంను ప్రారంభిస్తున్న హరీశ్‌రావు, చిత్రంలో జూపల్లి తదితరులు

కృష్ణా జలాలతో మహర్దశ

పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో మహర్దశ వస్తుందని, వరద జలాలు కాకుండా నికర వాటాల ద్వారానే కృష్ణా జలాలను మళ్లిస్తామని హరీశ్‌రావు చెప్పారు. కృష్ణా బేసిన్‌లోని నీటిని వినియోగించుకునే హక్కు ఈ ప్రాంత ప్రజలకే ఉంటుందని, ఈ నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాలకు కృష్ణానది నుంచి 400 టీఎంసీల నీటిని కేటాయించాలని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌ను కోరినట్లు మంత్రి వివరించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మున్ముందు నికర జలాల ద్వారానే సాగునీరు అందుతుందని, దీంతో ఈ ప్రాంతమంతా సిరులు పండే సీమగా మారుతుందన్నారు.

కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదు

ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని మంత్రి విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌పై కాకుండా జూరాల ప్రాజెక్టు వద్ద చేపట్టాలని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలు చేస్తున్న వాదనలో అర్థం లేదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

మాదే అధికారం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం రూపొందిస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాల మన్ననలు అందుకుంటున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు.

మహాద్భుతం 'కాళేశ్వరం'

- బంగారు తెలంగాణ దేవాలయ తొలి గడప: స్వామిగౌడ్
- కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మండలి సభ్యుల బృందం

మంథని/ధర్మారం/కాళేశ్వరం/సిద్దిపేటజోన్: 'బంగారు తెలంగాణ అనే దేవాలయానికి తొలి గడప కాళేశ్వరం ప్రాజెక్టు. గుడిలోకి ప్రవేశించే వారంతా గడపకు మొక్కడం సహజం. అలాంటిది భవిష్యత్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు దండం పెట్టిన తరువాతే బంగారు తెలంగాణను చూడాలి'అని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంవద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంపుహౌస్, మేడారం అండర్ టన్నెల్‌లను ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్సీల బృందంతో కలసి ఆయన శనివారం సందర్శించారు. ఇక్కడా, తిరుగుప్రయాణంలో సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించే గొప్ప ఆలోచనకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. గోదావరి నీటిని రివర్స్‌లో తేవడం సాధ్యమా? అని తాము అనుకున్నామని, నేడు అక్కడ జరుగుతున్న పనులను చూస్తే ఆశ్చర్యం వేసిందన్నారు. మేడిగడ్డ వద్ద ఏర్పాటు చేసిన 85 గేట్లు ప్రాజెక్ట్‌కు హైలైట్ అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి 16 టీఎంసీలను ఎత్తి అన్నారం బ్యారేజ్‌లో పోయడం, అక్కడి నుంచి సుందిల్ల, ఎల్లంపల్లికి తరలించడం నమ్మశక్యం కాని వాస్తవాలన్నారు. కేసీఆర్ మేధోసంపత్తికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ మేధావులకే మేధావి.. ఇంజనీర్లకే ఇంజినీర్ అని ఆయన కొనియాడారు.

ఎమ్మెల్సీల రూటు మార్చిన పోలీసులు

మహదేవపూర్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం బ్యారేజీని నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీతో పాటు ఎమ్మెల్సీల బృందం శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ, పంపుహౌస్‌లను సందర్శించింది. కాళేశ్వరంలోని హరిత హోటల్‌లో రాత్రి బస చేశారు. శనివారం ఉదయం అన్నారం బ్యారేజీని సందర్శించడానికి ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో కాకుండా అద్దెకు తీసుకొచ్చిన బొలేరా, స్కార్పియో వాహనాల్లో ఎమ్మెల్సీలు 13 కిలో మీటర్లు అడవిలో ప్రయాణించారు. ఎమ్మెల్సీలు వచ్చిన బస్సుల్లో కాకుండా అద్దె వాహనాల్లో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది.



శనివారం పంపుహౌస్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీల బృందం

240 మంది ఔట్‌సోర్సింగ్ పీజీటీలకు ఉద్వాసన!

- టీఎస్‌పీఎస్సీ ద్వారా 2,496 రెగ్యులర్ నియామకాలు
- వారి స్థానాల్లో చేరిన రెగ్యులర్ పీజీటీలు

సాక్షి, జగిత్యాల: రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న బోధన సిబ్బంది ఒక్కొక్కరు ఇంటిబాట పట్టనున్నారు. ఇప్పటికే గత విద్యాసంవత్సరం ప్రారంభించిన 71 గురుకులాల్లో పనిచేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) 240 మందికి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ట్రెమరీస్) ఉద్వాసన పలికింది. వారి స్థానంలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఎంపికైన వారికి రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసింది. త్వరలోనే అన్నీ గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, టీజీటీలు, పీఈటీలు, స్టాఫ్ నర్సులందరినీ తొలగించి వారి స్థానాల్లో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌లోనే టీఎస్‌పీఎస్సీ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. వచ్చే మిగిలిన గురుకులాల్లో విద్యాసంవత్సరం రెగ్యులర్ సిబ్బందిని నియమించుకోవాలనే ఆలోచనలో ట్రెమరీస్ ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 206 గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 2,496 మంది బోధన సిబ్బంది ఇంటిబాట పట్టనున్నారు. రెండేళ్ల నుంచి గురుకులాల్లో పనిచేస్తున్న తమను వచ్చే సంవత్సరం కొత్తగా ఏర్పడనున్న, ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతికి అప్‌గ్రేడ్ కానున్న స్కూళ్లలో అవకాశం కల్పించాలని బాధిత ఉపాధ్యాయులు కోరుతున్నారు.

బండెనక బండి కట్టి..



లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్‌లో శనివారంఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సలాం జంగుపటేల్ మాట్లాడారు. లంబాడాలకు జారీ చేసిన ఎస్టీ ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలన్నారు. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. అనంతరం అన్ని మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలను అందజేశారు. – ఆదిలాబాద్ రూరల్

సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు సిద్దిపేట విద్యార్థిని

సిద్దిపేట ఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వేదరక్షిత ప్రతిష్టాత్మక ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు ఎంపికై ంది. ముంబైలోని హాఫ్కిన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ టెస్టింగ్‌లో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త నిశిగంధనాయక్ వద్ద రక్షిత శిక్షణ పొందనున్నది. తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన ఏకైక విద్యార్థిని రక్షిత.

కందుల కొను'గోల్‌మాల్'

వ్యాపారులు, దళారులతో అధికారుల కుమ్మక్కు!

- ఆదిలాబాద్‌లో రెండ్రోజుల క్రితం 2,500 క్వింటాళ్ల అక్రమ నిల్వలు సీజ్
- విచారణ చేపట్టాం: జేసీ కృష్ణారెడ్డి

సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో కందుల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరకే కందులు కొనుగోలు చేసిన వ్యాపారులు, దళారులు.. మార్క్‌ఫెడ్ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరతో వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న కుట్రలు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్‌లో కందుల ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు మాత్రమే పలుకుతోంది. అయితే ప్రభుత్వం రూ.5,450 మద్దతు ధర ఇస్తోంది. రైతులు మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రాల్లో నేరుగా విక్రయించేందుకు వస్తే తేమ, నాణ్యత పేరిట కొర్రీలు పెడుతున్నారు. దానికి తోడు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో డబ్బులు చేతికి రావడం ఆలస్యం అవుతుందన్న భావనతో రైతులు ప్రభుత్వరంగ సంస్థలకు అమ్మేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ మాయాజాలం కారణంగానే రైతులు.. వ్యాపారులు, దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, చెల్లింపుల్లో ఆలస్యం అయినప్పటికీ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవాలనే ఆశతో రైతుల వద్ద రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్‌కు రూ.వెయ్యి నుంచి రూ.1,500కు అదనంగా మద్దతు ధర ప్రకారం విక్రయించడం ద్వారా వ్యాపారులు, దళారులు అడ్డదారులు తొక్కుతున్నారు.



ఆదిలాబాద్‌లోని గోదాములో కందుల అక్రమ నిల్వలను పరిశీలిస్తున్న జేసీ కృష్ణారెడ్డి (ఫైల్)

ప్రభుత్వ గోదాముల్లోనే అక్రమ నిల్వ..

అక్రమ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో జనవరి చివరలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు దాడులు చేసి 1,880 క్వింటాళ్ల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలను అరికట్టడానికి రైతులకు కూపన్లు జారీ చేసి కందులను కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. అయినప్పటికీ అక్రమాలు ఆగలేదు. తాజాగా ఈ నెల 22న ఆదిలాబాద్ మార్కెట్‌లో కందుల కొనుగోలులో అక్రమాలు మరోసారి బయటపడ్డాయి. 21న రాత్రి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోని ప్రభుత్వ గోదాముల్లో కందుల అక్రమ నిల్వలు ఉన్నట్లు అధికారులకు కొంతమంది సమాచారం అందించారు. దీంతో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి గోదాములను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1.36 కోట్ల విలువైన 2,500 క్వింటాళ్ల కందుల బస్తాలు బయట పడ్డాయి. కొన్ని బస్తాల నుంచి కందులను తీసి చూడగా అందులో 30 శాతం కంది పొట్టు, మట్టి, రాళ్లు ఉండడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. మార్క్‌ఫెడ్ అధికారులు వ్యాపారులు, దళారులతో కుమ్మక్కై ఇటువంటి నాసిరకం కందులను కొనుగోలు చేశారని రైతులు జేసీ సమక్షంలోనే ఆరోపించారు. ఈ సరుకును అధికారులు సీజ్ చేశారు. కాగా ఈ కందులు ఎవరివి, కూపన్ల ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉండగా వీటిని ఎలా కొనుగోలు చేశారు అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు జేసీ కృష్ణారెడ్డి 'సాక్షి'కి తెలిపారు. ఆదిలాబాద్ మార్క్‌ఫెడ్ డీఎం గౌరీనాగేశ్వర్‌ను విధులనుంచి తప్పించి జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ పుల్లయ్యకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించినట్లు వెల్లడించారు.



రోహిత్, ధావన్, రైనా

‘మిషన్’ ముగిసింది

దక్షిణాఫ్రికా ఆధిపత్యంతో టెస్టు సిరీస్ ఫలితం ముందే తెలిసిపోయింది. భారత్ దూకుడుతో వన్డే సిరీస్ ఏకపక్షంగా సాగింది. ఉత్కంఠ రేపే టి20 ఫార్మాట్లో మాత్రం రెండు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సిరీస్ విజయం కోసం ఆఖరి మ్యాచ్ వరకు ఆగాయి. ఇందుకు తగ్గట్లే ఒకింత ఆసక్తిగా సాగిన మూడో టి20లో విజయం మన జట్టునే వరించింది. తద్వారా సఫారీ గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా రికార్డు సొంతమైంది. ఏ లక్ష్యంతో దక్షిణాఫ్రికాకు టీమిండియా వచ్చిందో దానిని సాధించి సగర్వంగా తిరుగు పయనం కానుంది.

మూడో టి20లో భారత్‌దే విజయం

- సిరీస్ 2–1తో కైవసం
- రాణించిన ధావన్, రైనా
- డుమిని, జాన్‌కర్ శ్రమ వృథా

కేప్‌టౌన్: సఫారీ పర్యటనలో ఆఖరి పంచ్ మనదే అయింది. దక్షిణాఫ్రికా పోరాటంతో శనివారం ఇక్కడ ఒకింత ఉత్కంఠగా సాగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో 7 పరుగులతో భారత్ జయకేతనం ఎగురవేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (40 బంతుల్లో 47; 3 ఫోర్లు), సురేశ్ రైనా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ డుమిని (41 బంతుల్లో 55; 3 సిక్స్‌లు, 2 ఫోర్లు) అర్ధ శతకం, జాన్‌కర్ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు ప్రొటీస్‌ను గెలిపించలేకపోయాయి. దీంతో భారత్ 2–1 తేడాతో సిరీస్‌ను గెల్చుకుంది. సురేశ్ రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది. మూడో మ్యాచ్‌కు సఫారీ జట్టులో స్మట్స్ స్థానంలో క్రిస్టియన్ జాన్‌కర్ అరంగేట్రం చేయగా, ప్యాటర్సన్ బదులు ఫాంగిసోను తీసుకున్నారు. భారత్ మూడు మార్పులతో బరిలో దిగింది. వెన్ను పట్టేయడంతో కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కాగా... అతడి స్థానంలో దినేశ్ కార్తీక్ వచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైన చహల్, ఉనాద్కట్‌లను పక్కనపెట్టి అక్షర్ పటేల్, బుమ్రాలకు చోటిచ్చారు.

రైనా మెరుపులు... ధావన్ నిలకడ

టాస్‌కు కోహ్లి కాకుండా రోహిత్ శర్మ మైదానంలోకి రావడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. అయితే సారథ్య బాధ్యత కూడా రోహిత్ (11) ఆటలో మార్పు చూపలేదు. ఈ ఫార్మాట్‌లో అతడి పేలవ ఫామ్ కొనసాగింది. మోరిస్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టినప్పటికీ... రెండో ఓవర్ మూడో బంతికే డాలాకు ఎల్బీగా చిక్కాడు. మూడు టి20ల్లోనూ డాలా బౌలింగ్‌లోనే రోహిత్ అవుటవడం గమనార్హం. భారత ఇన్నింగ్స్‌లో హైలైట్ ఆటంటే రైనాదే. వన్‌డౌన్‌లో మరోసారి మెరుపులు మెరిపించాడీ లెఫ్ట్ హ్యాండర్. ఎదుర్కొన్న తొలి బంతినే స్క్వేర్ లెగ్‌లో సిక్స్ బాదాడు. ఓవైపు ధావన్ టైమింగ్ కుదరక ఇబ్బంది పడుతుంటే తను మాత్రం స్వేచ్ఛగా ఆడాడు. చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూనే అలవోకగా ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 49 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. ఇదే ఊపులో షమ్సీ బంతిని భారీ షాట్ ఆడబోయిన రైనా లాంగాన్‌లో బెహర్దీన్‌కు చిక్కాడు. మరోవైపు రెండు లైఫ్‌లు పొందిన ధావన్ 29వ బంతికి తొలి బౌండరీ సాధించాడు. వెంటవెంటనే ఇంకో రెండు ఫోర్లు కొట్టినా... జట్టు అవతలి ఎండ్‌లో


కోహ్లి

మనీశ్ పాండే (10 బంతుల్లో 13; 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే రెండో పరుగుకు యత్నించిన ధావన్ డీప్ మిడ్‌వికెట్ నుంచి డాలా విసిరిన డైరెక్ట్ హిట్‌కు రనౌటయ్యాడు. హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 21; 1 సిక్స్), ధోని (11 బంతుల్లో 12) బ్యాట్ ఝుళిపించలేకపోయారు. క్రీజులో కీలక బ్యాట్స్‌మెన్ ఉన్నా ఆతిథ్య జట్టు బౌలర్లు పుంజుకోవడంతో ఒక దశలో టీమిండియాకు 29 బంతుల పాటు బౌండరీ కూడా రాలేదు. చివర్లో దినేశ్ కార్తీక్ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) దూకుడుతో స్కోరు బోర్డులో కొంత కదలిక వచ్చింది.

డుమిని నిలిచాడు... జాన్‌కర్ భయపెట్టాడు

173 పరుగుల ఛేదనలో ప్రొటీస్‌కు శుభారంభం దక్కలేదు. భారత ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, శార్దుల్‌తో పాటు హార్దిక్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆ జట్టు లక్ష్యం దిశగా పరుగులు చేయలేకపోయింది. మూడో ఓవర్లో హెన్‌డ్రిక్స్ (7)ను అవుట్ చేసి భువీ బ్రేక్ ఇవ్వగా, ఓపెనర్‌గా వచ్చిన మిల్లర్ (23 బంతుల్లో 24; 1సిక్స్, 2 ఫోర్లు)ను రైనా వెనక్కుపంపాడు. విధ్వంసక క్లాసెన్ (7) ఆటలు ఈసారి సాగలేదు. కానీ కెప్టెన్ డుమిని పోరాటం సాగించాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇతడిని శార్దుల్ ఔట్ చేశాడు. వెంటనే మోరిస్ (4) కూడా అవుటయ్యాడు. అప్పటికి విజయ సమీకరణం 21 బంతుల్లో 59. అయితే... అరంగేట్ర ఆటగాడు జాన్‌కర్ తన విధ్వంసంతో భయపెట్టాడు. బెహర్దీన్ (15 నాటౌట్) తోడుగా విరుచుకుపడ్డాడు. జాన్‌కర్ ధాటికి 17, 18, 19 ఓవర్లలో కలిపి సఫారీ జట్టుకు ఏకంగా 45 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో 19 చేయాల్సి ఉండగా భువీ 11 పరుగులతోనే సరిపెట్టాడు.

స్కోరు వివరాలు

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) డాలా 11; ధావన్ (రనౌట్) 47; రైనా (సి) బెహర్దీన్ (బి) షమ్సీ 43; మనీశ్ పాండే (సి) మిల్లర్ (బి) డాలా 13; హార్దిక్ పాండ్యా (సి) క్లాసెన్ (బి) మోరిస్ 21; ధోని (సి) మిల్లర్ (బి) డాలా 12; దినేశ్ కార్తీక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మోరిస్ 13; అక్షర్ పటేల్ (నాటౌట్) 1; భువనేశ్వర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 8; **మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 172.**

వికెట్ల పతనం: 1–14, 2–79, 3–111, 4–126, 5–151, 6–163, 7–168.

బౌలింగ్: మోరిస్ 4–0–43–2, డాలా 4–0–35–3, డుమిని 3–0–22–0, ఫెలుక్‌వాయో 3–0–26–0, షమ్సీ 4–0–31–1, ఫాంగిసో 2–0–13–0.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్‌డ్రిక్స్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 7; మిల్లర్ (సి) అక్షర్ (బి) రైనా 24; డుమిని (సి) రోహిత్ (బి) శార్దుల్ 55; క్లాసెన్ (సి) భువనేశ్వర్ (బి) పాండ్యా 7; జాన్‌కర్ (సి) రోహిత్ (బి) భువనేశ్వర్ 49; మోరిస్ (బి) బుమ్రా 4; బెహర్దీన్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 4; **మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 165.**

వికెట్ల పతనం: 1–10, 2–45, 3–79, 4–109, 5–114, 6–165; **బౌలింగ్:** భువనేశ్వర్ 4–0–24–2; బుమ్రా 4–0–39–1, శార్దుల్ ఠాకూర్ 4–0–35–1, హార్దిక్ పాండ్యా 4–0–22–1, రైనా 3–0–27–1, అక్షర్ పటేల్ 1–0–16–0.

అరుణ చరిత్ర

విశ్వ వేదికపై మరో తెలుగు తేజం మెరిసింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి కొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో అరుణ మహిళల వాల్ట్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. తద్వారా ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఈ హైదరాబాద్ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. ఆమె ఖాతాలో మరో పతకం చేరే అవకాశం ఉంది. నేడు జరిగే ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఫైనల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం

- ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా రికార్డు
- వాల్ట్ ఈవెంట్‌లో 13.649 స్కోరుతో మూడో స్థానం


కాంస్యంతో అరుణ

సాక్షి, హైదరాబాద్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెలుగు అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో పతకం సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల అరుణ వాల్ట్ ఈవెంట్‌లో మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో అరుణ రెడ్డి 13.649 పాయింట్లు స్కోరు చేసింది. జాసా కిస్‌లెప్ (స్లొవేనియా–13.800 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... ఎమిలీ (ఆస్ట్రేలియా –13.699 పాయింట్లు) రజతం గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రణతి నాయక్ (13.416 పాయింట్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన టోర్నమెంట్‌గా ప్రపంచకప్‌కు పేరుంది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో 2010లో ప్రపంచకప్ సిరీస్ మొదలైంది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆసియా చాంపియన్‌షిప్, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు గెలిచినా... ప్రపంచకప్‌లో మాత్రం పతకాలను సాధించలేకపోయింది.

నిరీక్షణ ముగిసింది...

పద్నాలుగేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో కొనసాగుతున్న అరుణ రెడ్డి జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. అయితే అంతర్జాతీయస్థాయిలో మాత్రం పతకం నెగ్గడం ఇదే తొలిసారి. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2014 కామన్వెల్త్ క్రీడలు, 2014 ఆసియా క్రీడలు, 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా క్వాలిఫయింగ్ దశను దాటలేకపోయింది. ఈసారి మాత్రం రెండు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

కరాటే నుంచి జిమ్నాస్టిక్స్ వైపు...

ఐదేళ్ల వయసులో కరాటేలో అడుగు పెట్టిన అరుణ మూడేళ్లపాటు అదే క్రీడలో కొనసాగింది. ఈ దశలో అరుణ శరీరాకృతి జిమ్నాస్టిక్స్‌కు అనువుగా ఉందని ఆమె కరాటే మాస్టర్ సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరాటేను వదిలి జిమ్నాస్టిక్స్ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో కోచ్ బ్రిజ్ కిశోర్ వద్ద పదేళ్లుగా శిక్షణ పొందుతోన్న అరుణ ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఎదిగింది.

నాన్నకు ప్రేమతో...

జిమ్నాస్ట్‌గా కెరీర్‌లో కుదురుకుంటున్న వేళ 2012లో అరుణ రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తన కూతురును ఏనాటికైనా చాంపియన్‌గా చూడాలనుకున్న ఆమె తండ్రి నారాయణ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈ ఘటనతో కలత చెందిన అరుణ ఒకదశలో ఆటకు వీడ్కోలు చెప్పాలని భావించింది. అయితే తన కెరీర్‌కు ఎలాంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతో... సొంత ఇంటిని విక్రయించిన నాన్న త్యాగం వృథా కాకూడదని అరుణ భావించింది. అదే ఏడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్‌లో స్వర్ణాలు గెలిచి నాన్న కలను సాకారం చేసింది. తండ్రి మరణంతో ఆటపై ఏకాగ్రత లోపించిన దశలో ఆమె తల్లి, అక్క, బావ ధైర్యం చెప్పి నిరంతరం ప్రోత్సహించడంతో అరుణ కెరీర్ మళ్లీ సరైన ట్రాక్‌లోకి వచ్చింది.

ఆస్ట్రియా ఓపెన్ విజేత కశ్యప్



వియన్నా: మూడేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. శనివారం ముగిసిన ఆస్ట్రియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో కశ్యప్ 23–21, 21–14తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో కశ్యప్ 21–18, 21–4తో రౌల్ మస్త్ (ఎస్తోనియా)ను ఓడించాడు. 2015లో సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలిచాక కశ్యప్ నెగ్గిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. మరోవైపు స్విస్ ఓపెన్‌లో భారత్‌కే చెందిన సమీర్ వర్మ కూడా ఫైనల్‌కు చేరాడు. సెమీఫైనల్లో సమీర్ వర్మ 21–14, 11–21, 21–12తో వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు.

స్మిత్‌కు రాజస్తాన్ పగ్గాలు

ముంబై: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కే రాజస్తాన్ రాయల్స్ పగ్గాలు అప్పగించారు. రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ లీగ్‌లోకి వచ్చిన రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ శనివారం స్మిత్‌ను తమ సారథిగా నియమించింది. 2014, 2015 సీజన్లలో రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్మిత్ ఇప్పుడు జట్టును నడిపించనున్నాడు.

హుసాముద్దీన్‌కు కాంస్యం



సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం సెమీఫైనల్లో షక్రియర్ అహ్మదోవ్ (రష్యా) చేతిలో హుసాముద్దీన్ ఓడిపోయాడు. మరోవైపు వికాస్ (75 కేజీలు), అమిత్ (49 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు.

టైటిల్ పోరుకు కర్ణాటక

న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో కర్ణాటక తొమ్మిది వికెట్ల తేడాతో మహారాష్ట్రను ఓడించింది. మొదట మహారాష్ట్ర 44.3 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్ 3, ప్రసిద్ కృష్ణ 2 వికెట్లు తీశారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని కర్ణాటక కేవలం 30.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. మయాంక్ అగర్వాల్ (81; 8 ఫోర్లు, 1 సిక్స్) మళ్లీ చెలరేగాడు. కెప్టెన్ కరుణ్ నాయర్ (70; 10 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 155 పరుగులు జోడించాడు. ఈ టోర్నీ లో అత్యధిక (633) పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా మయాంక్ రికార్డులకెక్కాడు. నేడు ఆంధ్ర, సౌరాష్ట్రల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో మంగళవారం ఫైనల్లో కర్ణాటక ఆడుతుంది.



సఫారీ గడ్డపై నారీభేరి

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత నారీమణుల జట్టు చరిత్రకెక్కే సిరీస్‌లను కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొదట వన్డే సిరీస్‌ను, తాజాగా టి20 సిరీస్‌నూ కైవసం చేసుకొని ఇక్కడ రెండు ఫార్మాట్లలో నెగ్గిన తొలి జట్టుగా ఘనత వహించింది. శనివారం జరిగిన ఆఖరి టి20లో బ్యాటింగ్‌లో మిథాలీ రాజ్, ముంబై టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్... బౌలింగ్‌లో శిఖా పాండే, రుమేలీ ధర్, రాజేశ్వరి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు.

టి20 సిరీసూ భారత్ వశం

- ఆఖరి పోరులో 54 పరుగుల తేడాతో గెలుపు

కేప్‌టౌన్: భారత మహిళల జట్టు సఫారీ పర్యటనను దిగ్విజయంగా ముగించింది. ఆఖరి టి20లో హర్మన్‌ప్రీత్ బృందం 54 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3–1తో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకున్న భారత్ వరుస సిరీస్‌లతో దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనుభవజ్ఞురాలైన మిథాలీ రాజ్ (50 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడింది. సఫారీ బౌలర్లలో మరిజనే కాప్, అయబొంగ కాకా, షబ్నిమ్ ఇస్మాయిల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 18 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు శిఖా పాండే (3/16), రుమేలీ ధర్ (3/26), రాజేశ్వరి గైక్వాడ్ (3/26) సమష్టిగా విజృంభించడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. మరిజనే కాప్ చేసిన 27 పరుగులే ప్రత్యర్థి ఇన్నింగ్స్ టాప్‌స్కోర్ కాగా... ట్రియాన్ 25 పరుగులు చేసింది. సిక్సర్లతో చెలరేగుతున్న కాప్ ఇన్నింగ్స్‌కు జెమీమా అద్భుతమైన క్యాచ్‌తో ముగింపు పలికింది. రుమేలీ బౌలింగ్‌లో మరిజనె కాప్ భారీ షాట్ బాదగా... బౌండరీ లైన్ దగ్గర జెమీమా కళ్లు చెదిరే క్యాచ్ అందుకోవడం మ్యాచ్‌లో హైలైట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ రెండూ మిథాలీకే లభించాయి.


మహిళల క్రికెట్ జట్టు టి20 మ్యాచ్‌లో తొలిసారి 2006లో ఆడింది. ఇంగ్లండ్‌తో ఆడిన ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది.

స్నేహమంటే ఇదేరా!





చిన్ననాటి స్నేహితులను కలసి మన జ్ఞాపకాలను పంచుకుంటే ఆ మధురమే వేరు. ఆ పాత స్మృతులను తలుచుకుంటూ ఒక్కసారిగా బాల్యంలోకి తొంగిచూస్తుంటే ఒళ్లు పులకరిస్తుంటుంది. సంతోషంలో ఉన్నప్పుడే కాదు.. కష్టాల్లోనూ నేనున్నా అంటూ భుజం తడుతుంది ఆ స్నేహం. తన చిన్ననాటి ఓ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి చేరదీసి.. అతడిని మామూలు మనిషిని చేసి.. ఆహా అనిపించుకుంది. ఈ కథ మీకోసం.. కెన్యా దేశానికి చెందిన ప్యాట్రిక్ హింగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి.. దాదాపు జీవితం మొత్తాన్ని కోల్పోయాడు.. ఇదే సమయంలో అదృష్ట దేవత తలుపు తట్టింది. తనతో చిన్నప్పుడు చదువుకున్న వంజా వారా అనే అమ్మాయికి ప్యాట్రిక్ ఎదురయ్యాడు. అతడిని గుర్తుపట్టిన వారా ప్యాట్రిక్ జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఎన్నో ఆస్పత్రులు తిప్పి కావాల్సిన చికిత్సలు చేయించి కంటికి రెప్పలాగా చూసుకుంది. చివరికి ప్యాట్రిక్ మామూలు మనిషి అవ్వడమే కాదు.. అన్ని దురలవాట్లకు దూరమై.. ఇప్పుడు బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్లపై తాను నిలబడ్డాడు. ఇలాంటి ఓ మంచి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు జన్మ ధన్యం అయినట్లే కదూ!





ఈశ్వరీబాయికి నివాళులర్పిస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గీతారెడ్డి తదితరులు

పోరాట యోధురాలు ఈశ్వరీబాయి: నాయిని

హైదరాబాద్: పోరాట యోధురాలైన ఈశ్వరీబాయిని మహిళా నాయకులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ ఈస్ట్‌మారేడుపల్లిలో ఈశ్వరీబాయి విగ్రహం వద్ద 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈశ్వరీబాయి కుమార్తె, జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయిని ఈశ్వరీబాయికి నివాళులు అర్పించారు. ఈశ్వరీబాయి చేసిన సేవలు మరువలేనివని, దళితుల అభ్యున్నతికి పాటుపడిన మహానాయకురాలని నాయిని కొనియాడారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సైతం తనవాణిని వినిపించి పేదల పక్షాన నిలిచిన గొప్ప మహనీయురాలని ఆయన అన్నారు. తన తల్లి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గీతారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

టీఆర్‌టీ ప్రశాంతం

- తొలిరోజు ఆన్‌లైన్ పరీక్షకు 92 శాతం హాజరు నమోదు
- కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు
- హాల్ టికెట్లలో పరీక్ష కేంద్రం మార్పులతో గందరగోళం
- చివరి నిమిషంలో అక్కడికి చేరుకునేందుకు అభ్యర్థుల అగచాట్లు
- ఆలస్యంగా రావడంతో పలువురిని అనుమతించని నిర్వాహకులు

సాక్షి, హైదరాబాద్: టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు(టీఆర్‌టీ) తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 52 కేంద్రాల్లో లాంగ్వేజి పండిట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 17,970 మంది దరఖాస్తు చేసుకోగా.. 17,333 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షకు 16,827 మంది దరఖాస్తు చేసుకోగా.. 15,473 మంది హాజరయ్యారు. కొన్ని చోట్ల హాల్‌టికెట్లలో పరీక్ష కేంద్రం పేర్లు మారడం.. తప్పుగా ముద్రితమవ్వడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. దీంతో ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లే క్రమంలో ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయారు. ఉదయం 9.15 వరకే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. దీంతో ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న పలువురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు.

కాగా, టీఎస్‌పీఎస్సీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి టీఆర్‌టీ పరీక్షను తొలిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించింది. ఈ పరీక్షకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పరీక్ష నిర్వహించామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.

క్షణక్షణం పర్యవేక్షణ..

పరీక్షలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్‌పీఎస్సీ పక్కా ఏర్పాట్లు చేసింది. ఉదయం పరీక్ష సమయం ముందు నుంచే చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్ తదితరులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. నూతన టెక్నాలజీని వినియోగించుకున్న టీఎస్‌పీఎస్సీ ప్రతి కేంద్రంలో అభ్యర్థి వారీగా పరీక్ష రాసే తీరును పరిశీలించే వీలుంది. దీంతో అభ్యర్థుల హాజరు, ప్రశ్నలు చదవడం, జవాబులు రాయడం తదితర ప్రక్రియ అంతా ట్రాకింగ్ సిస్టం ద్వారా వారు వీక్షించారు. పరీక్ష నిర్వహణలో ఇబ్బందులపై కేంద్రాలవారీగా సంబంధిత బాధ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఈ నెల 25(ఆదివారం)న ఉదయం ఎస్జీటీ తెలుగు మీడియం, మధ్యాహ్నం ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది.



గోడదూకి వెళ్లినా...

టీఆర్‌టీ పరీక్ష రాయడానికి ఇబ్రహీంపట్నంకు చెందిన అభ్యర్థి సుధీర్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మౌలాలీలోని అయాన్ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో నిర్వాహకులు అతడిని లోనికి అనుమతించలేదు. దీంతో పరీక్షా కేంద్రం గోడదూకి లోనికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపేశారు.

పరీక్ష కేంద్రం మార్పుతో..

ఇతని పేరు జటావత్ శంకర్. వికలాంగుడైన శంకర్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం పులదేవి బండ తండా. టీఆర్‌టీకి దరఖాస్తు చేసిన శంకర్ రాత్రి పగలు కష్టపడి చదివాడు. ఈ నెల 20న ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అల్వాల్ ఫాదర్ బాలయ్యనగర్‌లోని ఇయాన్ సెంటర్ పరీక్ష కేంద్రంగా వచ్చింది. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శనివారం ఉదయం పరీక్ష సమయం కన్నా ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. హాల్‌టికెట్ నంబర్ కనిపించకపోవడంతో నిర్వాహకులను ఆరా తీయగా.. కొందరి నంబర్లు మారాయని, ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోమని చెప్పడంతో ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి మళ్లీ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో మల్లాపూర్ ఎన్‌ఎఫ్‌సీ బ్రిడ్జి వద్ద పరీక్షా కేంద్రానికి మారిందని ఉంది. అప్పటికే పరీక్ష సమయం కావడం.. అక్కడికి వెళ్లాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వికలాంగుడైన తనను పరీక్షకు అనుమతించాలని ఇయాన్ పరీక్ష కేంద్రం నిర్వాహకులను ప్రాధేయపడ్డాడు. తామేం చేయలేమని వారు చెప్పడంతో నిరాశతో అక్కడే కూలబడి కన్నీరుమున్నీరయ్యాడు.




పరీక్ష కేంద్రం పేరు మార్పుతో ఉన్న హాల్‌టికెట్లు చూపిస్తున్న శంకర్

జాగీర్లు కావు.. ప్రభుత్వ భూములే

సాక్షి, హైదరాబాద్: జాగీర్, మక్తా, సంస్థాన్, పైగా భూముల లావాదేవీలకు చట్టబద్ధత లేకుండా చేసే బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది నవంబర్‌లోనే శాసనసభ ఆమోదం పొందిన బిల్లును గవర్నర్ ఇటీవల ఆమోదించటంతో ప్రభుత్వం గెజిట్‌లో చేర్చింది.

Published and Printed by K. Ramachandra Murthy, Editorial Director on behalf of Jagati Publications Limited, Published at Jagati Publications Limited, Survey No 1612, Arjalabai Village & Mandal, Nalgonda Dist – 508 001, T.G., and Printed at Jagati Publications Limited, Survey No 1612, Arjalabai Village & Mandal, Nalgonda Dist – 508 001, T.G., Editor: V. Murali, Phone No. 08682 248277, 248311, Fax No. 08682 247911. RNI Regn No. TELTEL/2008/23792

నేషనల్ బార్ అసోసియేషన్ 6,047 మంది ఉద్యోగినులపై జరిపిన సర్వే (2017) ప్రకారం లైంగిక వేధింపు బాధితుల శాతం



70% మహిళలు వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు నిరాకరించారు

ఐసీసీలకూ గతి లేదు

పది, అంతకు మించి ఉద్యోగులున్న ప్రతి కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేసి తీరాలి. అయితే 36% భారతీయ కంపెనీలు, 25% మల్టీ నేషనల్ కంపెనీలు ఐసీసీలు ఏర్పాటు చేయలేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 2015 అధ్యయనం చెబుతోంది. ఫిక్కీ పరిశీలించిన 120 కంపెనీల్లో సగం కంపెనీలు చట్ట పరిజ్ఞానం అంతగా లేని వాళ్లని ఐసీసీ సభ్యుల్ని చేశాయి.

వస్త్ర పరిశ్రమలో వేధించేదెవరు?

90% మగ సూపర్‌వైజర్లు / ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ మేనేజర్లు

75% కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు లేవని చెబుతున్నవారు

3.6% వేధింపు కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలు

కర్ణాటకలోని 5 లక్షలమంది గార్మెంట్ వర్కర్లపై 'సిస్టర్స్ ఫర్ చేంజ్' 2016లో జరిపిన అధ్యయనం

లోయిటర్ గాళ్స్

వాళ్లు మున్సిపల్ పార్కు పచ్చిక బయిళ్లపై హాయిగా కబుర్లు చెప్పుకుంటారు. నవ్వుకుంటారు. చాయ్ తాగుతారు. సైకిళ్లు అద్దెకు తీసుకుని పొద్దున్నే నగరంలో లాంగ్ రైడ్‌కు పోతారు. ఇవన్నీ సరదా కోసం కాదు.. పబ్లిక్ స్పేస్‌పై స్త్రీలకూ సమాన హక్కులున్నాయనే విషయం చాటి చెప్పడానికి. వీళ్లనే 'లోయిటర్ గాళ్స్' అంటున్నారు.

'లోయిటర్' అంటే – పనితో నిమిత్తం లేకుండా విశ్రాంతపూర్వకంగా నడవటం, తారట్లాడటం అన్నమాట. 'వై లోయిటర్? విమెన్ అండ్ రిస్క్ ఆన్ ముంబయ్ స్ట్రీట్స్' పుస్తకాన్ని చదివారు పై మహిళలు. ఆ పుస్తకం స్ఫూర్తితోనే నేహాసింగ్, దేవినా కపూర్ కలసి ముంబయిలో వై లోయిటర్ మూమెంట్‌కి శ్రీకారం చుట్టారు. జైపూర్, అలీఘర్, పుణే మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. పుణే గాళ్స్ స్వాగత్ బస్ స్టాండ్‌లో కబుర్లాడుకుంటారు. అలీఘర్ అమ్మాయిలు మెన్స్ కాలేజీలోని కాఫీ హౌస్‌లో కలుసుకుంటారు. పబ్లిక్ స్పేస్‌లో మరింత మంది స్త్రీలు కనబడటమనేది ఒక చక్కటి మార్పుకు దోహదపడుతుందని 'లోయిటర్ గాళ్స్' సహా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు చెబుతున్నారు. 'గాళ్స్ అట్ దాబాస్' మూమెంట్ కూడా ఇలాంటిదే. 2015లో కరాచీ యూనివర్సిటీకి చెందిన సారా నిసార్ సహా ముగ్గురు యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉద్యమానికి నాంది పలికారు.

యాసిడ్ ఎటాక్స్

2010–2016 మధ్య **1,189** యాసిడ్ దాడి కేసులు నమోదయ్యాయి. కోర్టుల మార్గదర్శకాలకు అనుగుణంగా బాధితులకు సాయం అందడం లేదు. బహిరంగ మార్కెట్లో యాసిడ్ అమ్మకాల్ని నిషేధిస్తూ కోర్టులు జారీ చేసిన మార్గదర్శకాల్ని సైతం రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు. దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని ప్రశ్నించింది.






బీఎస్ఈ (బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్) టాప్ 100 కంపెనీల్లోని 52 కంపెనీల్లో మాత్రమే లైంగిక వేధింపు కేసుల గణాంకాలున్నాయి. సంబంధిత వివరాలు :

2017 ఆగస్టులో మంత్రి హన్స్‌రాజ్ అహిర్ లోక్‌సభకు అందించిన స్టాకింగ్ (రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో స్త్రీలను వెంటాడి వేధిస్తూ లైంగికంగా హింసించడం) కేసుల గణాంకాలు



అపహరణ, అపహరణ ప్రయత్నాల తాలూకు కేసులు 2014 57,000 2015 64,000

రాష్ట్ర విభజన కాలం నుంచి 2016 డిసెంబర్ వరకు - కిడ్నాప్, అక్రమ రవాణా, వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఉదంతాలపై తెలంగాణలో నమోదైన కేసులు 2046. పోలీస్ శాఖ వీటిలో 472 కేసుల్ని తప్పుడు కేసులుగా తేల్చి, వాటిని మూసివేసింది. మిగిలిన కేసుల్ని దర్యాప్తుకు స్వీకరించింది. పోలీస్‌శాఖ అందించిన వివరాల ప్రకారం ఆయా కేసుల స్థితిగతులు దిగువ విధంగా ఉన్నాయి.



(2014) శిక్షా శాతం 5%
(2015) శిక్షా శాతం 8.3%
(2016) శిక్షా శాతం 8.3%

జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2016 నివేదిక ప్రకారం
- మహిళలను అగౌరవపర్చడంలో ఆంధ్రప్రదేశ్‌ది మొదటి స్థానం.
- అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలోనే ఏడవ స్థానం.
- మహిళల అక్రమ తరలింపుపై నమోదైన కేసులు 239
- బాలికల (12 - 18) కిడ్నాప్ కేసులు 396

మహిళలపై వేధింపులకు సంబంధించి ఏపీలో నమోదైన కేసులు

2016 5,135 2017 5,453

సోర్స్ : ఏపీ పోలీసుల వార్షిక క్రైమ్ నివేదిక

సేకరణ: శిశిర, యిర్రింకి ఉమామహేశ్వరరావు, ఏపీ స్టేట్‌బ్యూరో, ఐ. శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ బ్యూరో

• వేధింపుల కథ


కాత్యాయనీ విద్మహే

సమాంతర సంస్కృతి నిర్మాణ దిశలో...

ఐ యామ్ నాట్ సిండ్రిల్లా

ప్రియమైన తిరోగామి భారతమా..
నాకు రాత్రింబవళ్లతో పని లేదు.. నచ్చింది చేస్తా.



బట్టలు కాదు... బుద్ధులు మారాలి

సమాజంలో ఆడవాళ్ల పై జరుగుతున్న లైంగిక దాడుల గురించి నటి ఖుష్బూతో 'సాక్షి' స్పెషల్ ఇంటర్వ్యూ.



● స్త్రీ వస్త్రధారణ సరిగ్గా లేకపోవడంవల్ల కూడా దాడులు జరుగుతున్నాయన్నది కొందరి ఒపీనియన్.. మీరేమంటారు?

ఎనిమిదేళ్ల పాపపై అత్యాచారం జరిగింది. 67 ఏళ్ల వృద్ధురాలిపైనా లైంగిక దాడి జరిగింది. వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారని అలా జరిగింది. 88ఏళ్ల తల్లిని 45ఏళ్ల కొడుకు రేప్ చేశాడు. ఆ వయసులో ఆ తల్లి ఎలాంటి బట్టలు వేసుకుని ఉంటుంది? వయసు మీద పడి, వాడిపోయిన ఆమె శరీరం కనిపిస్తే వేరే ఆలోచనలు వస్తాయా? చూసే కళ్లల్లో తేడా ఉంటే ఎదుటి వ్యక్తి నిండుగా కప్పుకున్నా చెడ్డ ఆలోచనలే వస్తాయి. పైన చెప్పిన ఉదాహరణలన్నీ మనుషులు చేయదగ్గవేనా? మనిషి రూపంలో ఉన్న మృగాలు వాళ్లు. అయినా మన దగ్గరే బట్టల గురించి మాట్లాడుతున్నాం. విదేశాల్లో మొత్తం కురచ దుస్తులే వేసుకుంటారు. రోడ్డు మీద వాళ్లు వెళుతుంటే ఎవరూ పట్టించుకోరు. మనకు మాత్రం చాలా వింతగా ఉంటుంది. చూసే దృష్టి మారాలి. బుద్ధి మారాలి.

● ఆ మధ్య వైజాగ్‌లో ఓ అమ్మాయిని రోడ్డు మీద రేప్ చేస్తుంటే జనాలు చూస్తూ ఉండిపోయారు. ఈ సంఘటన వినే ఉంటారు. కామన్ పీపుల్‌కి మీరిచ్చే సందేశం ఏంటి?

చూస్తూ నిలబడ్డానికి అక్కడేమైనా వినోదం జరిగిందా? అరాచకం జరిగినప్పుడు ఆపాల్సిన బాధ్యత లేదా? ఇవాళ అక్కడ ఉన్నది మన ఇంటికి సంబంధించిన అమ్మాయి కాకపోవచ్చు.. రేపు మన అమ్మాయి అవ్వొచ్చు. 'ప్రతి స్త్రీ మన ఇంటి సభ్యురాలే' అనుకుంటే చాలు. ఆ స్త్రీకి అన్యాయం చేయాలనుకునేవాళ్లు చేయలేరు. ఒకవేళ ఎవరైనా చేసినా మిగతావాళ్లు చూస్తూ ఉండలేరు. ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చాక మన కళ్లెదుటే జరగరానిది జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడాలి. లేకపోతే 'మేం ఈ దేశ పౌరులం' అని చెప్పుకునే అర్హత మనకు లేదు. ఒకవేళ పట్టించుకుంటే మనకేదైనా జరుగుతుందేమోనని భయం. ఆ మైండ్‌సెట్ మారాలి.

● లో క్లాస్ ఆఫీసుల నుంచి హై క్లాస్ ఆఫీసుల వరకూ లైంగిక వేధింపులకు గురయ్యే ఆడవాళ్ల సంఖ్య చాలానే ఉంటుంది. 'ఉద్యోగంలోంచి తీసేస్తా' వంటి బెదిరింపులు ఎదుర్కొంటుంటారు. వాళ్ల గురించి?

మన వ్యక్తిగత మర్యాదను కాపాడుకోవడంకన్నా ఏ ఉద్యోగమూ గొప్పది కాదని నా అభిప్రాయం. ఉద్యోగం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో కూడా రాజీపడకూడదు. ఎందుకంటే, ఒక్కసారి 'యస్' చెబితే అక్కడున్నంతకాలం అన్నింటికీ ఆమోదించాల్సిందే. అందుకే 'నో' చెప్పడం నేర్చుకోవాలి. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కుదరదని నిర్మొహమాటంగా చెప్పేయొచ్చు. వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. కానీ 'నో' చెప్పలేని పరిస్థితుల్లో వేరేవాళ్లు ఉంటారు. వాళ్లే 'సెక్స్ వర్కర్స్'. వాళ్లంటే నాకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే వేరే ఏ దారీ దొరక్క తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ పని చేస్తున్నామని వాళ్లు బాహాటంగానే చెబుతుంటారు. ఏ స్త్రీ కూడా తన శరీరాన్ని ఇష్టపూర్వకంగా అమ్ముకోదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా చేస్తుంది.

ఆడవాళ్లకు మీరిచ్చే సందేశం?

సందేశాలు ఇచ్చేంత కాదు కానీ.. నా మనసుకి తోచిన విషయాలు చెబుతాను. ఆత్మాభిమానం వదులుకోవాల్సి వచ్చే పరిస్థితుల్ని సవాల్ చేయండి. తలొంచకూడదు.. తలెత్తుకునేలా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. ఎదుటి వ్యక్తి దాడి చేస్తున్నాడనగానే భయపడి సహాయం కోసం అరవకండి. తిరగబడండి. మీ కళ్లెదుట ఉన్నది మీలాంటి మనిషే అనే విషయాన్ని మరచిపోవద్దు.

● ఇంతకుముందు స్కూల్ గురించి మాట్లాడుకున్నాం. స్కూల్‌లాంటి పవిత్రమైన మరో ప్లేస్ 'హాస్పిటల్'. అక్కడ పేషెంట్స్‌ని కూడా కొందరు డాక్టర్స్ వదలని సంఘటనలు బయటికొచ్చాయి. అంత చదివినవాళ్లు కూడా అలా అంటే కారణం ఏమంటారు?

పెరిగిన వాతావరణం ముఖ్య కారణం. ప్రాణం పోయాల్సిన డాక్టర్ దయనీయ స్థితిలో ఉన్న పేషెంట్‌పై లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటే అతను డాక్టర్ ఎలా అయ్యాడు? అనిపిస్తుంది. చదువు.. సంస్కారం నేర్పిస్తుందంటారు. మరి.. ఆ చదువు ఎక్కడికి పోయినట్లు? ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఇంట్లో ఆడవాళ్లను మగవాళ్లు ఎలా ట్రీట్ చేస్తారన్నది చాలా ముఖ్యం. వాళ్లు చులకనగా చూస్తే.. ఆడవాళ్లను అవమానించడం, వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడం తమ 'బర్త్ రైట్' అని అబ్బాయిలు అనుకుంటారు. పరాయి స్త్రీపై దాడి చేయాలనుకోవడానికి ఇదో కారణం అయ్యిండొచ్చు. అందుకే ఆడపిల్లల పెంపకం విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లే మగపిల్లలను కూడా కేర్‌ఫుల్‌గా పెంచాలి. ఆడవాళ్ల విలువ చెప్పాలి.

● దాడులు జరగడం సరే.. కొందరు ఆడవాళ్లు అవగాహనాలోపం వల్ల మోసపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి పేరుతో ఏ స్వామీజీని పడితే ఆ స్వామీజీని నమ్మడంలాంటివి..

ఇదైతే చర్చించాల్సిన విషయం. దేవుడు ఉన్నాడని నమ్ముతాం. దేవుడి సహాయం కోరతాం. దేవుడి మీద నమ్మకం పోతే అది మూఢ నమ్మకం అవుతుందని నా ఒపీనియన్. ఆ మూఢ నమ్మకమే వాళ్లను నమ్మకూడని వాళ్లను నమ్మేలా చేస్తుంది. పిల్లలు పుట్టాలంటే స్వామీజీ ఎలా చెబితే అలా చేయాలట? అవన్నీ కూడా చేయదగ్గ పనులు కాదు. అప్పుడైనా అతనెలాంటివాడో గ్రహించాలి కదా. గుర్మీత్ రామ్ రహీమ్ చేసిన అకృత్యాలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఎవర్ని నమ్ముతున్నామన్నది ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.

సమాజంలో జరిగేవే సినిమాల్లో కనిపిస్తున్నాయా? సినిమాలు చూసి చేస్తున్నారా? కొన్ని సినిమాలు చెడు దారి పట్టిస్తున్నాయనే విమర్శకు మీ సమాధానం?

సమాజంలో జరిగేవే సినిమాల్లో చూపిస్తున్నాం. మీరు ఏ సినిమా తీసుకున్నా.. లవ్, ఫ్యామిలీ, యాక్షన్.. ఇలా ఏ జానర్ తీసుకున్నా.. ఫైనల్‌గా 'చెడుని మంచి గెలవడం' అనే పాయింట్‌తోనే సినిమా ఎండ్ అవుతుంది కదా. అన్ని సినిమాల్లో చెప్పే ఇంత సింపుల్ మెసేజ్‌ని గుర్తించలేకపోతున్నారా? విలనే కదా ఓడిపోతున్నాడు. సినిమాలో ఉన్న మంచిని తీసుకుని చెడుని వదిలేయొచ్చు కదా. చెడు మార్గంలో వెళ్లాలనుకునేవాళ్లు చెడుని తీసుకుంటారు. అలాంటివాళ్లు సినిమాలు చూసి మాత్రమే చెడిపోరు. స్వతహాగా వాళ్లల్లో చెడు ఉంటుంది.

సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇద్దరు ఆడపిల్లల తల్లిగా కూతుళ్లు పుట్టినందుకు ఎప్పుడైనా బాధపడ్డారా?

నెవర్. చాలా ఆనందంగా ఉన్నాను. నేను, మా ఆయన (దర్శకుడు-నటుడు సుందర్. సి) ఆడపిల్లలు పుట్టాలనే కోరుకున్నాం. మేం లక్కీ. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక మగపిల్లాడు కావాలని కూడా అనుకోలేదు. ఏం ఆడపిల్లలు మన రక్తం కాదా? మరి.. మగపిల్లలనే ఎందుకు వారసులుగా ప్రకటిస్తున్నాం. మన కడుపున పుట్టిన మగబిడ్డ ఒంట్లో ఉండేదీ మన రక్తమే.. ఆడబిడ్డ ఒంట్లోదీ ఉండేది మన రక్తమే. అలాంటప్పుడు ఎందుకీ తేడా?

● ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధిస్తారని నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై హాలీవుడ్ నటి ఆష్లే జడ్ ఆరోపణలు చేశాక చాలామంది 'మీటూ' అంటూ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. మీకలాంటి సంఘటనలు ఏమైనా?

టీనేజ్‌లో నేను సినిమాల్లోకొచ్చాను. ముంబై నుంచి ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడి పద్ధతులు తెలియవు. ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. లక్కీగా నాకు ఎలాంటి వేధింపులు ఎదురు కాలేదు. కెరీర్ మొత్తం స్మూత్‌గా సాగింది. అయితే 'అన్‌లక్కీ' పీపుల్ ఉంటారు. వాళ్లు వేధింపులు ఎదుర్కొన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 'నో' చెప్పగలగడం. స్టార్టింగ్‌లోనే 'నో' చెప్పేశామనుకోండి.. ఇక్కడ ఉండనిస్తే ఉండనిస్తారు. లేకపోతే లేదు. వేరే ప్రొఫెషన్‌ని ఎంపిక చేసుకోవచ్చు.

● ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు.. గుడిలాంటి పాఠశాలల్లో మంచి మార్కులు వేసి, పాస్ చేస్తానంటూ స్టూడెంట్స్‌ని ట్రాప్ చేయడానికి ట్రై చేసే టీచర్స్ గురించి తెలిసినప్పుడు మీకేమనిపిస్తుంది?

నా రక్తం ఉడికిపోతుంది. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయాలనిపించేంత కసి. ఏమీ చేయలేం. మన పిల్లలు ఎక్కువ టైమ్ గడిపేది స్కూల్స్‌లోనే. అమ్మ లేని చోట పిల్లలను గైడ్ చేయడానికి టీచర్ ఉంటారంటారు. అలాంటి టీచర్సే ద్రోహం చేస్తుంటే ఇక పిల్లల్ని నమ్మి ఎక్కడికి పంపించాలి? స్కూల్‌కి పంపించాలంటే భయం. హాస్టల్‌లో ఉంచాలంటే భయం. ఎవర్ని నమ్మాలి? అందుకే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడాలి. స్కూల్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఒకవేళ మూడీగా ఉంటే ఎందుకలా ఉన్నారో అడిగి తెలుసుకోవాలి. స్కూల్‌కి వెళ్లనని మొండికేస్తే బలవంతంగా పంపించేయకూడదు. అలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి. ఇంట్లో చెబితే నిన్ను ఫెయిల్ చేస్తామని టీచర్ బెదిరించి ఉండొచ్చు. అందుకే పదే పదే అడిగి, విషయం రాబట్టాలి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తనలో మార్పొస్తే ఏదో జరగకూడనిది జరిగిందని గ్రహించాలి. అందుకే పిల్లల కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి.

● ఓవైపు నిర్మాతగా అప్పుడప్పుడు నటిగా చేస్తున్నారు. మీ ఇద్దరు కూతుళ్లకు తగినంత టైమ్ స్పెండ్ చేస్తుంటారా?

ఇప్పుడు ఒక పాప టెన్త్, మరో పాప ట్వెల్త్ చదువుతున్నారు. చిన్నప్పుడు స్కూల్‌కి డ్రాప్, పికప్ నేనే. ఇప్పుడు వాళ్లే వెళతారు. మొదటి నుంచీ నా పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఆ రోజంతా ఏం జరిగిందో చెప్పే అలవాటు చేశాను. నేను పికప్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు కారులో వచ్చేటప్పుడే అన్ని విషయాలూ అడిగి తెలుసుకునేదాన్ని. ఇప్పుడు నా పని మీద బిజీగా ఉండి, ఇంట్లో లేకపోతే స్కూల్ నుంచి రాగానే ఫోన్ చేస్తారు. 'ఈరోజు చాలా మూడీగా గడిచిందమ్మా' అంటే.. ఎందుకు? అని అడుగుతాను. 'హ్యాపీగా గడిచింది' అంటే కూడా కారణం అడుగుతాను. నా పిల్లల మూడ్స్ మీద నేను ఓ దృష్టి పెడతాను. అలాగని వాళ్లకు ఆంక్షలు పెట్టను. స్వేచ్ఛ లేకుండా చేయను. తల్లిగా ఓ కంట కనిపెడతా. అంతే.

● ఫైనల్లీ.. పూటకో లైంగిక వేధింపుల గురించి వింటున్నాం. ఇవి ఆగాలంటే ఏం చేయాలి?

చట్టరీత్యా పెద్ద దండన దొరుకుతుందనే భయం లేదు. అందుకే ఫ్రీగా ఉంటున్నారు. అరెస్ట్ చేసినా బెయిల్ మీద బయటికి వచ్చేయొచ్చనే ధీమా. నాన్-బెయిలబుల్ వారెంట్‌తో అరెస్ట్ చేయాలి. నేరం రుజువైతే శిక్ష వెంటనే పడాలి. పదీ పన్నెండేళ్లు లాగకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో తీర్పు చెప్పాలి. 'క్యాపిటల్ పనిష్మెంట్' ఇవ్వాలి. ఇలా చేస్తేనే నేరాలు కొంతైనా తగ్గుతాయి. లా స్ట్రిక్ట్‌గా ఉండాలి.

● తమిళనాడులో ఓ చిన్నారి రేప్ విషయంలో ఇలానే జరిగింది కదా?

తను ఏడేళ్ల పాప. చట్ట ప్రకారం బాధితుల పేరు మనం చెప్పకూడదు. నేరగాడి పేరు చెబుతాను. అతని పేరు ధశ్వంత్. ఏడేళ్ల పాపను రేప్ చేసి, చంపేశాడు. అతనికి న్యాయస్థానం మరణ శిక్ష విధించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేస్ ఏళ్ల తరబడి సాగలేదు. ఏ కేస్ అయినా ఇంత త్వరగా మూవ్ అయితే బాగుంటుంది.

- డి.జి. భవాని

అప్పగింతలు




మా ఇంటి రాకుమారి మీ ఇంట మారాణి

అతిథి దేవోభవ


అన్నం కాదు... ఆదరణ ముఖ్యం





సువార్త

ఒక అబల ప్రార్థనతో ఘనవిజయం



ఇస్లాం వెలుగు

ఏమిటి నా తప్పు..??



- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్

ఉపశమనం

చిన్నచిన్న కారణాలకే చిటపటలా?

- పన్యాల జగన్నాథదాసు

మళ్లీ చెప్పుకుందాం! రీటోల్డ్ కథలు - 15

ఎర్ర కుందేలు





● గోగు శ్యామల

గృహస్థాశ్రమంలో భర్త పాత్ర